అనుదినం... జనస్వరం
www.navatelangana.com
నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
మంగళవారం 12-12-2023
సంపుటి : 9 సంచిక : 291 | Published from Khammam, Rangareddy, Hyderabad, Karimnagar | 12 పేజీలు | వెల : 6.50



పార్లమెంట్ స్వతంత్రతపై
నీలినీడలు

ప్రతిపక్ష సభ్యులే లక్ష్యంగా సస్పెన్షన్లు
బీజేపీ ఎంపీలకు సుతిమెత్తని హెచ్చరికలతో సరి

న్యూఢిల్లీ : పార్లమెంట్ స్వతంత్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చట్టసభ నిబంధనలు అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షాలకు మరోలా వర్తిస్తున్నాయి. అధికార పక్ష సభ్యులు నిబంధనలను తుంగలో తొక్కినా చూసీచూడనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. చట్టసభలో నిస్పాక్షికంగా వ్యవహరించి, అందరినీ సమదృష్టితో చూడాల్సిన సభాపతులు అధికార పక్షానికే కొమ్ము కాస్తున్నారు.

సెప్టెంబర్ 21న బీజేపీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రమేష్ బిధురీ తన సహచరుడైన బీఎస్పీ ఎంపీ దనిష్ అలీపై మతపరమైన దూషణలు చేసి అవమానించారు. సభాపతి ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించి చేతులు దులుపుకున్నారు. బిధురీని సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేసినప్పటికీ కేవలం సుతిమెత్తగా హెచ్చరించి వదిలేశారు. అదే విపక్షాలకు చెందిన మహువా మెయిత్రీని మాత్రం నిరూపణకాని ఆరోపణలపై ఆధారపడి ఏకంగా పార్లమెంట్ నుంచే బహిష్కరించారు. ఇలా బీజేపీ యేతర సభ్యులు చిన్న చిన్న తప్పిదాలకు పాల్పడినా వారిని సభ నుంచి సస్పెండ్ చేసిన ఉదంతాలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి సభలో మహాభారతాన్ని ప్రస్తావిస్తూ 'మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అకృత్యాల విషయంలో రాజు గుడ్డివాడిగా ఉండకూడదు. అది హస్తినాపూర్‌లో ...11లో

రద్దు సబబే..

ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు



జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి

- సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపండి :కేంద్రానికి ఆదేశం

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. ఈ అధికరణ తాత్కాలికమైనదేనని, దీనిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని స్పష్టం చేసింది. జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజయ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంతతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించిన విషయం తెలిసిందే. తీర్పు సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ముకాశ్మీర్‌కు అంతర్గత సార్వభౌమాధికారం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయలేరని తెలిపింది. భారతదేశంలో విలీనమైన తర్వాత జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని గుర్తు చేసింది. యుద్ధ వాతావరణంలో తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్ 370ని తీసుకొచ్చారని వివరించింది. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హక్కులంటూ ఏవీ ఉండవని, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏ హక్కులు ఉంటాయో దీనికీ అంతే ఉంటాయని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 1, 370 అధికరణల ప్రకారం భారత్‌లో జమ్ముకాశ్మీర్ అంతర్భాగమేనని చెప్పింది. రాజ్యాంగ నిబంధనలు జమ్ముకాశ్మీర్‌కు కూడా వర్తిస్తాయని, ప్రత్యేకతలేవీ ...10లో

కలవరపరుస్తోంది
సుప్రీం తీర్పుపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసి, ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగబద్ధమేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కలవరపరుస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు వల్ల మన రాజ్యాంగం ప్రాథమికాంశాల్లో ఒకటైన ఫెడరల్ వ్యవస్థకు తీవ్ర పర్యవసానాలు ఏర్పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. భారత యూనియన్‌లోకి విలీనమవుతున్న ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఇక జమ్ము కాశ్మీర్‌కు ఎలాంటి సార్వభౌమాధికారం వుండబోదని తీర్పు చెబుతోంది. కానీ, ఇప్పుడు రద్దు చేసిన 370వ అధికరణలో వున్నట్టుగా ప్రత్యేక హోదాను కొనసాగించేందుకే షరతులతో కూడిన విలీనంపై సంతకాలు జరిగాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

భారత యూనియన్‌లో ఇతర అన్ని రాష్ట్రాల మాదిరిగానే జమ్ము కాశ్మీర్ రాష్ట్రం కూడానని సుప్రీం తన తీర్పులో స్పష్టం చేసింది. తద్వారా, 371వ అధికరణలోని వివిధ క్లాజుల కింద ఈశాన్య ...2లో

మా పోరాటం ఆగదు

- గృహ నిర్బంధంలో నేతలు
- సుప్రీం తీర్పుపై జమ్ముకాశ్మీర్ పార్టీల నిర్వేదం !

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్ము కాశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీలు ఆచితూచి స్పందించాయి. జరగాల్సిన చర్య జరిగిపోయినందున ఇక న్యాయ వ్యవస్థ ఇచ్చే ఆమోదముద్ర కేవలం లాంఛనప్రాయమేనన్న అభిప్రాయంలో ఆయా పార్టీలు వున్నాయి. శ్రీనగర్‌కి చెందిన ఒక వ్యాపారవేత్త వైర్‌తో మాట్లాడుతూ, ఈ నిర్ణయాన్ని కాశ్మీరీలు చాలామంది ముందుగానే ఊహించారని చెప్పారు. ఇంతకన్నా భిన్నమైన తీర్పు వస్తుందని వారు ఊహించలేదన్నారు. దీన్ని మనం మార్చగలిగేది కూడా ఏమీ లేదనే అభిప్రాయంతో వారున్నారని అన్నారు. కాగా తీర్పు వెల్లడించడానికి ముందుగానే కాశ్మీర్ వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.



రాజకీయ పార్టీల నేతలను ఇంటి నుండి బయటకు కదలనివ్వకుండా గృహ నిర్బంధం చేశారు. మీడియా వారితో కూడా మాట్లాడనివ్వలేదని వారు విమర్శించారు.

మన నష్టం కంటే కూడా...


మన నష్టం కంటే కూడా భారతదేశం యొక్క ఆలోచన ఈనాడు ఓటమిని చవిచూసిందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు (పీడీపీ) మెహబూబా ముఫ్తి విమర్శించారు. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయం, ఈనాడు సుప్రీంకోర్టు దానికి ఆమోద ముద్ర వేయడం చూస్తుంటే భారతదేశపు ఆలోచనకు మరణ శిక్ష విధించినట్లయిందని ఆమె పేర్కొన్నారు. ఆ ద్రోహమనేది వారి నుంచే వచ్చింది, మన నుంచి కాదని అన్నారు. 370వ అధికరణను తాత్కాలిక నిబంధన అని పేర్కొనడం ద్వారా దేశాన్ని బలహీనపరిచారు.



నిరాశ కలిగింది

సోమవారం ఉదయం నుంచి తాను ...2లో

ఇదేం తీరు..



బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్ర నిధుల అడ్డగింతపై ప్రతిపక్షాల నిరసన

- రాజ్యసభ నుంచి ఇండియా ఫోరం ఎంపీల వాకౌట్

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఆయా రాష్ట్రాలకు నిధులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఇండియా ఫోరం ఎంపీలు సోమవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక దిగ్బంధనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్పీ, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, శివసేన (యూబీటీ) తదితర ఇండియా ఫోరం పార్టీల ఎంపీలు సభను వాకౌట్ చేసి ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు సోమవారం ఇండియా ఫోరం నేతలు ...2లో

ఎలా ఉన్నారు..!

త్వరగా కోలుకుని ప్రజాసేవకు రావాలి

- కేసీఆర్‌కు చంద్రబాబు సహా పలువురి పరామర్శ
- భట్టి, చిరంజీవి, ప్రకాశ్‌రాజ్, భీమ్ ఆర్మీ చీఫ్ , ప్రవీణ్‌కుమార్ రాక



నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పరామర్శించారు. వీలైనంత తొందరగా కోలుకొని ప్రజాసేవకు రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను సోమవారం చంద్రబాబు కలిశారు. దాదాపు ఇరవై నిమిషాలు అక్కడ గడిపారు. పక్కనే కూర్చుని కేసీఆర్‌తో మాట్లాడారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వద్ద చంద్రబాబుకు యదోశ యాజమాన్యంతోపాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, ఇతరులు స్వాగతం పలికారు. కేసీఆర్ దగ్గరే ఉన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవితతోనూ చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం ఆస్పత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ 'ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చాను. కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. చాలా చక్కగా అపరేషన్ జరిగింది. త్వరలోనే కేసీఆర్ మామూలుగా నడుస్తారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరామర్శించి వెళుతున్న క్రమంలో కేటీఆర్, చంద్రబాబును ఆస్పత్రి బయటకు ...2లో

కాళేశ్వరంపై విచారణ

సమగ్ర నివేదికకు ఆదేశం

- మేడిగడ్డను సందర్శిస్తా.. ఏర్పాట్లు చేయండి
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ హోదాకు కృషి వివరాలు 2లో
- కృష్ణాజలాల్లో న్యాయమైన వాటాకు చర్యలు : భారీనీటిపారుదలశాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్





రైతుబంధు ఇచ్చేయండి

సీఎం రేవంత్ ఆదేశాలు

- రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ ప్రణాళిక
- ప్రజా దర్బార్.. ఇక నుంచి ప్రజావాణి
- వారానికి రెండు రోజులు నిర్వహణ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను తక్షణమే (సోమవారం సాయంత్రం నుంచే) ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే దానికి విధి విధానాలు, నియమ నిబంధనలు ఖరారు కాకపోవటంతో ప్రస్తుతానికి బీఆర్ఎస్ సర్కారు ...10లో

మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్

- మాజీ సీఎం శివరాజ్ చౌహాన్‌కు బీజేపీ హైకమాండ్ హ్యాండ్..
- స్పీకర్‌గా నరేంద్ర తోమర్



జైపూర్ : మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని ఎవరు చేపట్టాలన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఒక్కసారి ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బీజేపీ అధిష్టానం పక్కనబెట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్‌ను కాదన్నట్టుగానే.. మధ్యప్రదేశ్‌లోనూ శివరాజ్‌కు ...11లో

టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ పదవికి జనార్ధన్‌రెడ్డి రాజీనామా



- గవర్నర్‌కు లేఖ అందజేత
- ఆమోదించి సీఎస్‌కు పంపిన తమిళిసై
- అదే దారిలో పాలకమండలి సభ్యులు వివరాలు 10లో
- గ్రూప్-2 రాతపరీక్షలు వాయిదా!
- రీషెడ్యూల్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం

గ్యాస్ సబ్సిడీకి భారీ కోత

- ప్రజలపై అధిక భారం
- ఐదేండ్లలో రూ.30,244 కోట్ల సబ్సిడీ పాయే
- రూ.37,209 కోట్ల నుంచి రూ.6,965 కోట్లకు తగ్గుదల



వివరాలు 11లో

ప్రభుత్వరంగ స్టీల్ సంస్థల్లో భారీగా ఖాళీలు

- వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోనూ తగ్గిన పోస్టుల సంఖ్య



నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రభుత్వ రంగ స్టీల్ సంస్థ (పీఎస్‌యూ)ల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. అలాగే మంజూరైన ఉద్యోగాల సంఖ్య కూడా తగ్గుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏడాదికేడు ...11లో

అద్దె కట్టలేదని ఈఎస్ఐ ఆస్పత్రికి తాళం

బయటే విధులు నిర్వహిస్తున్న డాక్టర్

- 8 నెలలుగా వేతనాలు లేవని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆవేదన



నవతెలంగాణ-తూప్రాన్ రూరల్/మనోహరాబాద్

ఈఎస్ఐ డిస్పెన్సరీ భవనానికి అద్దె ఇవ్వడం లేదంటూ యజమాని తాళం వేశారు. అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో నాలుగు రోజులుగా డాక్టర్ బయటే విధులు నిర్వహిస్తున్నారు. చీటీ రాసివ్వడం తప్ప మందులు ఇవ్వలేకపోతున్నారు. దాంతోపాటు తమకు 8 నెలలుగా వేతనాలు రావడం లేదని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పోతురాజుపల్లిలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ భవనానికి 19 నెలలుగా యజమానికి అద్దె ఇవ్వడం లేదు. దాంతో యజమాని డిస్పెన్సరీకి తాళం వేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో డాక్టర్ భరత్ నాలుగు రోజులుగా సిబ్బందితో కలిసి బయటే కూర్చొని రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. మందుల చీటీని రాసి ఇవ్వడం తప్ప మందులు ఇవ్వలేకపోతున్నారు. దాంతో మందులు బయట కొనుక్కోవడానికి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. యజమానికి ఇచ్చే అద్దె గురించి పై అధికారులకు నివేదికలు పంపామని, అక్కడి నుంచి సమాధానం రాలేదని డాక్టర్ భరత్ తెలిపారు. కాగా పోతురాజుపల్లిలో మినహా ఎక్కడా ఈఎస్ఐ డిస్పెన్సరీలు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డిస్పెన్సరీని తెరిచే విధంగా చర్యలు ...11లో

వైద్యానికి సుస్తీ..

వైద్యవిధాన పరిషత్‌లో నాలుగు వేల ఖాళీలు

- కొత్త సర్కారులోనైనా భర్తీ అయ్యేనా?
- నామ్‌కేవాస్తేగా సేవలు
- ప్రయివేటుకు వెళ్లక తప్పని పరిస్థితి



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

అక్కడ ఆస్పత్రి ఉంటుంది. అదీ ప్రభుత్వాస్పత్రి ఉంటుంది. నర్సు ఉంటే డాక్టరు ఉండరు. డాక్టర్ ఉంటే నర్సు ఉండరు. వారిద్దరు ఉంటే ఫార్మాసిస్టు ఉండరు. ల్యాబ్ టెక్నీషియన్లు కనిపించరు. బయట మాత్రం బోర్డు బ్రహ్మాండంగా కనిపిస్తుంటది. డిస్పెన్సరీలు మొదలు జిల్లా ఆస్పత్రుల వరకు సిబ్బంది కొరత వెక్కిరిస్తుంటది. ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక సమాచారంలో మాత్రం తాము ఎన్ని ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ప్రజావైద్యాన్ని అందిస్తున్నామనే విషయాలను వివరిస్తుంటారు. క్షేత్రస్థాయిలోనేమో ఆయా ఆస్పత్రులు అందించాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందించలేక నామమాత్రంగా మిగిలాయి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలో రాష్ట్రంలో 179 ఆస్పత్రులు డిస్పెన్సరీ మొదలు జిల్లా ఆస్పత్రుల వరకున్నాయి. ఇందులో 10,470 బెడ్లున్నాయి. వీటిలో జిల్లా ఆస్పత్రుల్లో 2,490, ఏరియా ఆస్పత్రుల్లో 2,940, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (50 పడకలవి) 1,100, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (30 పడకలవి) 2,430, మెటర్నిటీ చైల్డ్ హెల్త్ హాస్పిటల్స్ లో 1,250, అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 260 ఉన్నాయి.

వస్తున్న రోగుల సంఖ్యకు తగినట్టుగా ఈ ఆస్పత్రులు పూర్తి స్థాయిలో సేవలందించాలంటే 12,588 మంది సిబ్బంది అవసరం. అయితే కేవలం 5,197 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 7,400 పోస్టులు భర్తీ చేయాల్సినవి ఉండగా, ఇందులో ...11లో



హైదరాబాద్‌లో.. బంగారం ధరలు
(10 గ్రాములకు రూ.లలో)

24 క్యారెట్లు	- 62,130	▼ 220
22 క్యారెట్లు	- 56,950	▼ 200
కిలో వెండి	- 77,800	▼ 200



చికెన్ ధరలు
హైదరాబాద్
బ్రాయిలర్ చికెన్

ఫారం రేటు	రూ. 75
రిటైల్ (లైవ్)	రూ. 97
స్కిన్‌తో	రూ. 141
స్కిన్‌లెస్	రూ. 160

కాళేశ్వరంపై విచారణ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హదరాబాద్

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణ చేస్తామని రాష్ట్ర భారీ, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తాననీ, అందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని భారీ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ రాష్ట్ర కార్యాలయం జలసౌధలో సంబంధిత శాఖపై సమీక్ష చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా, చెరువుల నిర్వహణ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు. నిర్మాణం చేపట్టిన ఏజెన్సీని, అధికారులు తన పర్యటనలో ఉండేలా చూడాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్‌ను ఆదేశించారు. వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై విడివిడిగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. మేడిగడ్డను ఎవరు నిర్మించినా, జరిగిన ఘటనలకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు కట్టిన ఏజెన్సీ, అధికారులు జబాబుదారులని స్పష్టం చేశారు. 'రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కింద నామమాత్రం కొత్త ఆయకట్టు ఉంది. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు వివరాలు చెప్పాలని అధికారులను అడిగా.ఎస్ఎల్‌బీసీ సొరంగం పనుల పురోగతిపై ఆరా తీశాను..సొరంగం పనుల చేస్తున్న సంస్థకు బిల్లులు బకాయి ఉన్నట్టు తెలిసింది..రాష్ట్రంలోని 40 వేల చెరువుల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా' అని చెప్పారు. కృష్ణాజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాకోసం కృషిచేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల సైటు మార్చి, పేరు మార్చి, ఖర్చుపెంచినా పాలమూరు-రంగారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాగే తక్కువ ఖర్చుపెడితే పూర్తయ్యే ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని, వాటిపై కూడా దృష్టిపెడతామని ప్రకటించారు. అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. అనేక రకాల అరోపణలు ఉన్నాయనీ, విచారించి నిగ్గుతేలుస్తామని అన్నారు. రహస్యం, గోప్యం ఉండకూడదనీ, అవినీతి జరగకూడదన్నారు. అందుకే రాతపూర్వక నివేదిక అడిగినట్టు పేర్కొన్నారు. ప్రతిప్రాజెక్టు కొత్తఆయకట్టు లెక్కలు చెప్పాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఆధారంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోలింగ్ రోజు నాగార్జునసాగర్ డ్యాంపై జరిగిన తంతు అనుమానాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరంపై విచారణ ఉన్నతాధికారులతో చేయిస్తారా ? లేక సీఐడీతోనా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 'ఇంకా అంతవరకు ఆలోచించలేదనీ, క్యాబినెట్, సీఎంతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని' చెప్పారు.

ఆ సమాచారమివ్వండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పూర్తి సమాచారం సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేద్దామన్నారు. సీబ్ల్యూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఏలా నిర్మిస్తారు ? నిధులు ఎలా సమీకరించారు ? అని ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు థర్డ్‌పార్టీ చెకింగ్ లేదా ? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతి ఉందా ? పాత ఆయకట్టును కూడా ఎందుకు కొత్త ఆయకట్టులో కలుపుతున్నారు ? వర్షం వచ్చినప్పుడు నీటిని లిఫ్టుచేయాల్సిన అవసరం లేదు కదా ? నీటిపారుదల శాఖ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా సమర్థంగా పనిచేయాలి. ఇదివరకు నీటిపారుదలశాఖలో ఏదో జరిగిందని అనుమానాలు ఉన్నాయి, వందేండ్లు ఉండాల్సిన ప్రాజెక్టులు మూడేండ్లకే దెబ్బతినడం ఆందోళనకరం. ఎందుకు అలా జరిగింది ? మంత్రి అధికారులను అడిగారు. దీంతో ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు తెల్లమొహాలేసినట్టు తెలిసింది. ఒక్క ఈఎన్సీ మురళీధర్ మినహా మరెవరూ జవాబు చెప్పే సాహసం చేయలేకపోయినట్టు సమాచారం. దీంతో ప్రాజెకుల్ల వారీగా పూర్తివివరాలతో సమీక్షకు వస్తామని అధికారులు చెప్పారు.

చెప్పినా రాని స్మితాసభర్వాల్

మాజీ సీఎం కార్యదర్శి, సాగునీటిశాఖ ఇన్‌చార్జీ కార్యదర్శిగా నియమితులైన స్మితాసభర్వాల్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షకు హాజరుకాలేదు. గైర్హాజరుకు ఎలాంటి కారణాలు తెలియజేయలేదు. దీంతో చేసేది లేక ఇంజినీర్ ఇన్ చీఫ్ సి మురళీధర్ జలసౌధ సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్‌ను ఆహ్వానించారు. ఆయన వచ్చే సమయానికి ఈఎన్సీలు, సీఈలు, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్వాగతం పలికారు.

వాడీవేడిగా సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు. 'మేడిగడ్డ బ్యారేజీ నిర్మానానికి రూ.4600 కోట్లు ఖర్చు చేశాం..అందులోని ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో, మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది..ముందురోజు సాయంత్రం పిల్లర్ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశాం..నీటిని తోడిన తర్వాత పిల్లర్ కుంగడం తగ్గింది" అని అధికారులు మంత్రికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ ప్రాజెక్టులపై సమగ్రంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇది తీవ్రమైన అంశమనీ, ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

'అక్కడ ఖర్చు చేసిందెంత ? ఎంత ఆయకట్టుకు నీరిచ్చేందు కు నిర్మాణం జరిగింది ? ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న వ్యయమెంత ? అని అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఈసమీక్షలో మురళీధర్‌తోపాటు జనరల్ ఈఎన్సీ బి. అనిల్‌కుమార్, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, సాగునీటిశాఖ సలహాదారు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వికసిత్ భారత్-2047 లక్ష్యం కోసం పనిచేయండి

- విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి
- వీసీలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశం



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా విద్యావంతులు, అకడమిక్ నిపుణులు పనిచేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. నిటి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో వికసిత్ భారత్-2047 వర్క్‌షాప్‌ను నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వర్క్‌షాప్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ వికసిత్ భారత్-2047ను ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ విజన్‌లో తెలంగాణ, పాండిచ్చేరి ప్రజలు భాగస్వాములవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని అమలు చేయడంపై దృష్టికేంద్రీకరించాలని సూచించారు. కచ్చితంగా అమలు చేయాలనీ, సాకులు చెప్పొద్దని కోరారు. ఆనందంగా చదువు చెప్పే బోధనా పద్ధతులను అనుసరించాలని చెప్పారు. వికసిత్ భారత్-2047లో భాగస్వాములయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలనీ, వారి ఆలోచనలు ఎంతో ముఖ్యమని విద్యావంతులు, బోధనా సిబ్బందికి సూచించారు. అందరికీ నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ లక్ష్యానికి విద్యార్థులెవరూ దూరం కావొద్దని కోరారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో నూతన ఆవిష్కరణలు వస్తాయనీ, భారత్ సాధికారత సాధిస్తుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర, ప్రయివేటు విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్‌కు సంబంధించిన వీసీలు, డైరెక్టర్లు, డీన్లు, బోధనా సిబ్బంది ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ఎస్‌కె మహమూద్, వీసీలు డి రవీందర్, టి రమేష్, సిహెచ్ గోపాల్‌రెడ్డి, కట్టా నర్సింహారెడ్డి, కె సీతారామారావు, వి వెంకటరమణ, సురేష్‌బాబు, కవితా దర్యానిరావు, టి కిషన్‌రావు, లక్ష్మీకాంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎలా ఉన్నారు..!

(మొదటిపేజీ తరువాయి)

తోడ్కొని వచ్చి సాగనంపారు. అలాగే తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సర్జరీ విజయవంతమైందని డాక్టర్లు తనకు చెప్పినట్టు భట్టి మీడియాతో అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్, బీఎస్పీ నేత ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, కేసీఆర్‌ను పరామర్శించి, క్షేమసమాచారం తెలుసుకున్నారు. గురువారం రాత్రి ఎర్రవల్లి ఫార్మ్‌హౌజ్ బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్రగాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి డాక్టర్లు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటిమార్పిడికి అపరేషన్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ గత మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

పరామర్శల వెల్లువ

మాజీ సీఎం కేసీఆర్‌కు రాజకీయ నాయకులు, సినిమా పరిశ్రమ నుంచి సోమవారం పరామర్శల వెల్లువ కొనసాగింది. చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్‌ను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. సినిమా పరిశ్రమ పరిస్థితి గురించి చిరంజీవిని అడగ్గా, బాగుందని ఆయన సమాధానమిచ్చారు. కేటీఆర్, కవితతోనూ చిరంజీవి మాట్లాడారు. అలాగే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, ఎన్టీపీ చైర్మెన్ నరేన్‌చౌదరి సైతం పరామర్శించినవారిలో ఉన్నారు.

కేటీఆర్‌తో మాట్లాడిన గవర్నర్

కేసీఆర్ ఆరోగ్యం గురించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రొటెంస్పీకర్ ప్రమాణం సందర్భంగా కూడా మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగితెలుసుకున్నారు.

రేవంతన్న ..మీతో మాట్లాడాలన్నా..

సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో 'రేవంతన్నా... రేవంతన్నా.. అని ఒక అమ్మాయి గట్టిగానే పిలిచింది. మీతో మాట్లాడాలన్నా ..మీతో మాట్లాడాలన్నా అని రెండుసార్లు అంది. ఆ పిలుపు విన్న సీఎం రేవంత్ అమ్మాయి వైపు వచ్చారు. అప్పటికే ఆస్పత్రితోపాటు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఆ అమ్మాయిని ఆపేశారు. ఆ అమ్మాయి ఉన్న చోటుకి సీఎం వస్తూ 'అక్కడే ఉండు..అక్కడే ఉండు..నేనే వస్తా అంటూ..ఏంటీ ప్రాబ్లమ్' అని పలకరించారు. 'మా తాతయ్యకు ఒక్కరోజే లక్ష రూపాయలు అయిందన్న..కొంచెం చూడండి అని తన గోడును వెళ్లబోసుకుంది. ప్లీజ్ హెల్ప్ చేయండన్నా..ప్లీజ్ అంటూ ఆయన కాళ్లపై పడే ప్రయత్నం చేసింది. అందుకు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వెంటనే సీఎం రేవంత్ స్పందించి సమస్యను పరిష్కరించాలంటూ తన సిబ్బందిని ఆదేశించారు. అమ్మాయిని సముదాయించి అక్కడి నుంచి వెళ్లిపోయే వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సీఎం రేవంత్ స్పందన, ఆయన ఉదారత పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.

ఇదేం తీరు..!

(మొదటిపేజీ తరువాయి)

సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల వ్యూహాన్ని రూపొందించారు. రాఘవ చద్దా (ఆప్), ఎలమారం కరీం (సీపీఐ(ఎం), బినయ్ విశ్వం (సీపీఐ), వందనా చౌహాన్ (ఎన్‌సీపీ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), డెరిక్ ఓబ్రెయిన్, సుదీప్ బందోపాధ్యాయ (టీఎంసీ), తిరుచ్చి శివ, టిఆర్ బాలు (డీఎంకే), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్‌పీ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), మహువా మాంఝీ (జేఎంఎం) తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభలో జమ్మూ-కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023 , జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును కేంద్ర హెూం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులపై జరిగిన చర్చలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

అనంతరం బిల్లులను ఆమోదించారు. మరోవైపు లోక్‌సభలో అనుబంధ డిమాండ్లు, గ్రాంట్స్ పై చర్చ జరిగింది. అయితే చర్చ జరిగినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అధికార పార్టీ సభ్యులు లేకపోవడంపై ప్రతిపక్షాలు నిరసించాయి. టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ మాట్లాడుతూ సభ మొత్తం ఎడారిలా కనిపిస్తోందని, ఇప్పుడు మాట్లాడటం వల్ల ఏమి ఉపయోగమని అన్నారు. "అధికార పక్షం ఉండకపోతే మాట్లాడటం ఎందుకు?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలవరపరుస్తోంది

(మొదటిపేజీ తరువాయి)

రాష్ట్రాలకు, మరికొన్ని రాష్ట్రాలకు మంజూరైన ప్రత్యేక హక్కులు కూడా జమ్మూ కాశ్మీర్‌కు లేకుండా పోయాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తీసుకున్న చర్యకు సంబంధించిన తప్పొప్పులను కూడా ఈ తీర్పు పరిశీలించలేదు. పైగా తిరిగి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తామంటూ సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారని పేర్కొంది. అదే సమయంలో లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సమర్థించింది. అంటే పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని పునరుద్ధరించడమనేది జరగదు, అందులో కొంత భాగానికి మాత్రమే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారు. అది కూడా ఇంకా కాగితాలపై హామీగానే మిగిలివుంది.

ఆశ్చర్యకరమైన అంశమేమంటే, 2024 సెప్టెంబరు 30లోగా జమ్మూ కాశ్మీర్‌కు ఎన్నికలు నిర్వహించాలంటూ భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంటే జమ్మూ కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణను ఇంకా కొనసాగించడానికి సుదీర్ఘ సమయాన్ని ఇచ్చిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.

ఒక రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో వున్నపుడు, ఆ రాష్ట్ర హోదాను రద్దు చేసినపుడు, ఎన్నికైన శాసనసభ లేని సమయంలో రాష్ట్రపతి నియమించిన గవర్నర్ యొక్క సమ్మతిని ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చా? అని ప్రశ్నించింది. దీనివల్ల, రాష్ట్రపతి పాలన విధించబడినపుడు, దాని సరిహద్దులు మార్చబడినపుడు లేదా రాష్ట్ర హోదాను రద్దు చేసినపుడు ఇతర అన్ని రాష్ట్రాలకూ తీవ్ర పర్యవసానాలు వుంటాయని హెచ్చరించింది.

ఏ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లునైనా వారి అభిప్రాయం తెలుసుకోవడం కోసం సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్రపతి నివేదించాల్సి వుంటుందని రాజ్యాంగంలోని 3వ అధికరణ పేర్కొంటోంది. కానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతాలు, సరిహద్దులు లేదా ప్రస్తుతమున్న రాష్ట్రాల పేర్లు మార్పుకు సంబంధించి కేంద్రప్రభుత్వమే ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి అనుమతించడంతో ఈ తీర్పు అనేక సమస్యలకు దారి తీస్తోంది. సమాఖ్యవాదానికి, ఎన్నికైన రాష్ట్ర అసెంబ్లీల హక్కులకు తీవ్ర విఘాతం కలిగించడానికి కూడా దారి తీస్తుందని విమర్శించింది. ప్రధాన తీర్పును, దానితో పాటే ఇచ్చిన మరో రెండు తీర్పులను కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే సవివరమైన స్పందన వెలువడుతుందని పొలిట్‌బ్యూరో తెలిపింది. ఏది ఏమైనా, ఈ తీర్పు వల్ల మన రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థకు తీవ్ర పర్యవసానాలు కలిగే అవకాశాలున్నాయని స్పష్టమైందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. జాతీయ భద్రతను ప్రస్తావించడం ద్వారా సమగ్రత పేరుతో ఏకపక్ష ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేసేలా తీర్పు వుందని వ్యాఖ్యానించింది.

మా పోరాటం ఆగదు

(మొదటిపేజీ తరువాయి)

గృహ నిర్బంధంలో వున్నట్టు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తన ఇంటి గేటుకు తాళం వేశారని, మీడియా వారిని తనతో మాట్లాడనివ్వలేదని చెప్పారు. న్యాయం జరుగుతుందనే ఆశతో సుప్రీం తలుపుతు తట్టాం, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. 'మేం విఫలమయి వుండవచ్చు, నిర్ణయం నిరాశను కలిగించవచ్చు.

కానీ ఇదంతా తాత్కాలిక మైన ఎదురు దెబ్బే, మాది రాజకీయ పోరాటం, చట్టపరిధుల్లోనే మా పోరాటం కొనసాగుతుంది." అని చెప్పారు. తనను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించలేదని సీపీఐ(ఎం) నేత ఎం.వై.తరిగామి అన్నారు. మీడియా వారిని కూడా రానివ్వలేదన్నారు.

సంతోషంగా లేరు

ఈ తీర్పుతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు సంతోషంగా లేరని మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టే మా చివరి ఆశ, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఎలు జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన చారిత్రక అంశాలు. కోర్టు నిర్ణయం మమ్మల్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పారు. ఈ తీర్పు పట్ల పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజద్ లోనె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీం రూలింగ్‌ని ఆమోదించి, ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిందిగా జమ్ము కాశ్మీర్ చివరి డోగ్రా పాలకుడు మహారాజా హరిసింగ్ మనవడు కరణ్ సింగ్ ప్రజలను కోరారు.

గృహ నిర్బంధాలు లేవు

ఎవరినీ గృహ నిర్బంధంలో వుంచలేదని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. ముఫ్తి, అబ్దులాలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతో ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. పుకార్లను వ్యాప్తి చేస్తున్నారన్నారు.

జీవీకే ఈఎంఆర్ఐలో శ్రమదోపిడీ

ప్రశ్నిస్తే తొలగింపులే

- జీవీకేకు సహకరిస్తున్న అధికారులు
- సీఎస్‌కు తెలంగాణ రాష్ట్ర 108 అంబులెన్స్ ఉద్యోగుల జేఏసీ వినతి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

జీవీకే ఈఎంఆర్ఐ యాజమాన్యం శ్రమదోపిడీకి పాల్పడుతున్నదని తెలంగాణ రాష్ట్ర 108 అంబులెన్స్ ఉద్యోగుల జేఏసీ ఆరోపించింది. ప్రశ్నించిన వారిని తొలొగిస్తున్న యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులే సహకరిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు సోమవారం జేఏసీ నాయకులు గద్దగూటి నగేష్, కెసిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వినతిపత్రం సమర్పించారు. సీనియర్ ఈఎంటీలకు రూ.30 వేలు, కొత్త వారికి రూ.14 వేలు, సీనియర్ పైలెట్లకు రూ.28 వేలు, కొత్త వారికి రూ.12 వేలు చెల్లిస్తుండటంతో సీనియర్లను తొలగించి కొత్త వారిని తీసుకునేందుకు యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నదని తెలిపారు. ఇలాంటి యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

తమకు సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరారు. వంద శాతం ప్రభుత్వ నిధులతో నడుస్తున్న సేవలను కలెక్టర్ లేదా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 18 ఏండ్లుగా వంద శాతం ప్రభుత్వ నిధులతో ఒక కార్పొరేట్ సంస్థ 108 అంబులెన్స్ సర్వీస్‌ను నడిపిస్తున్నదని గుర్తుచేశారు. ముందస్తు సమాచారమిచ్చి 8 గంటలు మాత్రమే డ్యూటీ చేసిన ఉద్యోగులను 2018లో తొలగించారనీ, వారికి ఐదేండ్ల జీతం చెల్లించి, వారి లొకేషన్లలో విధులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. 2018 నుంచి కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని తెలిపారు.

పెంచిన జీతం ఇవ్వడం లేదు

ప్రభుత్వం పెంచిన 10 శాతం జీతం జీవికె ఈఎంఆర్ఐ చెల్లించడం లేదని జేఏసీ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బకాయిలను ఇప్పించాలని కోరారు.

తెలంగాణ పెండింగ్
డిమాండ్లను అమలు చేయండి

లోక్‌సభలో కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తి

నవతెలంగాణ - న్యూఢిల్లీబ్యూరో

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ విభజన చట్టం 2014లోని హామీలు, కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హెూదా, తెలంగాణ అసెంబ్లీ సీట్ల 119 నుంచి 153 కు పెంపు వంటి అంశాలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. సోమవారం లోక్‌సభలో సప్లమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అంశంపై చర్చలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బీబీ పాటిల్ మాట్లాడారు. అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం నడుమ భారత్ ఉందన్నారు. ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం చేసింది చాలా తక్కువన్నారు. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తగ్గిస్తోందని, ఉపశమనం కోసం కేంద్రం వైపు చూస్తోన్న సామాన్య ప్రజలకు నిరాశకు గురిచేస్తోందని సభకు వివరించారు. అలాగే తెలంగాణకు రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలను సభ దృష్టికి తెచ్చారు. జహీరాబాద్ నిమ్జ్‌కు ఫండ్స్ కేటాయింపు, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ప్రతి జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు, టీఐఈఎస్ కింద జడ్చర్ల కు గ్యాస్ అకేషన్, ఆదిలాబాద్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ రి ఓపెన్, హైదరాబాద్ ఫార్మా సిటీకి ఫండ్స్ రిలీజ్, వరంగల్ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ కు కేంద్ర సపోర్ట్, సిరిసిల్లాలో మెగా పవర్ క్లస్టర్ కేటాయింపు, ఐటీఐఆర్ రీ కన్సిడరింగ్, ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

మరోసారి కలవరపెడుతున్న కోవిడ్

న్యూఢిల్లీ: కరోనా కనుమరుగైపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే దేశ ప్రజానీకాన్ని మరోసారి కరోనా కలవరపెడుతోంది. అనూహ్యంగా దేశంలో కరోనా కేసులు పెరిగాయి. కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తంగా 895 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వేరియంట్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్లే శీతాకాలంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమని కేంద్రప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా కేసులు పెరగడంతో శీతాకాలంలో అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.44 కోట్ల మంది ఈ వైరస్ బారినపడ్డారు.

పెరుగుతున్న ఆత్మహత్యలు

2022కు ముందు ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో దినసరి వేతన కార్మికుల సంఖ్యే అధికంగా ఉంది. గృహిణులు, స్వయం ఉపాధి పొందిన వారు, నిరుద్యోగులు, విద్యార్థులు, అన్నదాతలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అందరి కంటే రైతులు, వ్యవసాయ కార్మికుల సంఖ్యే తక్కువగా ఉన్నదని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

దినసరి కార్మికులే అధికం

- గృహిణులు, నిరుద్యోగులు, విద్యార్థులు కూడా...
- చివరి స్థానంలో అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు



న్యూఢిల్లీ : రోజువారీ వేతనాలు పొందుతూ, జీవితాలను నెట్టుకొస్తున్న కార్మికులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 2018లో 30,124 మంది, 2019లో 32,559 మంది, 2020లో 37,657 మంది, 2021లో 41,997 మంది, 2022లో 45,185 మంది దినసరి కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే ఐదు సంవత్సరాల కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, వ్యవసాయ కూలీల సంఖ్య 10,000-11,000 మధ్య కొనసాగింది. ఈ తరగతికి చెందిన వారు 2018లో 10.349 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

ఇక 2019లో ఆత్మహత్యకు పాల్పడిన అన్నదాతలు, వ్యవసాయ కార్మికుల సంఖ్య 10,281గా ఉంది. అంటే 2018తో పోలిస్తే ఇది కొంచెం తక్కువ. ఆ తర్వాతి మూడు సంవత్సరాల్లో బలవన్మరణానికి పాల్పడిన రైతులు, వ్యవసాయ కూలీల సంఖ్య కొంత పెరిగింది. 2020లో 10,677 మంది, 2021లో 10,881 మంది, 2022లో 11,290 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. 2018-2022 మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన గృహిణుల సంఖ్య రైతుల సంఖ్యతో పోలిస్తే రెట్టింపుకు పైగా ఉంది. 2018లో 22,937 మంది, 2019లో 21,359 మంది, 2020లో 22,372 మంది, 2021లో 23,178 మంది, 2022లో అత్యధికంగా 25,309 మంది గృహిణులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక స్వయం ఉపాధి పొందిన వారిలో 2018లో 13,149 మంది, 2019లో 16,098 మంది, 2020లో 17,332 మంది, 2021లో 20,231 మంది, 2022లో 19,484 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులకు సంబంధించి 2018లో 12,936 మంది, 2019లో 14,019 మంది, 2020లో 15,652 మంది, 2021లో 13,714 మంది, 2022లో 15,714 మంది ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులకు సంబంధించి 2019లో 10,335 మంది, 2020లో 12,526 మంది, 2021లో 13,089 మంది, 2022లో 13,044 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.

మాజీ మంత్రులూ....

నోరు అదుపులో పెట్టుకోవాలి

సూచనలు, సలహాలు ఇవ్వకుండా ఆరోపణలా?

- నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాం
- గజ్వేల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్



నవతెలంగాణ- గజ్వేల్

"ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు కూడా గడవకముందే మాజీ మంత్రులు నోరు పారేసుకుంటున్నారు.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.. కొత్త ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం మానుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటు.." అని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనంతరం మొదటిసారిగా గజ్వేల్‌కు రావడంతో.. పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇంట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పొన్నం మాట్లాడుతూ.. 'రైతుబంధు ఏది, రైతుబీమా ఏది, రైతుకు బోనస్ ఏది' అంటూ కొందరు మాజీ మంత్రులు మాట్లాడుతున్నారని.. నూతన ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదని అప్పుడే నోరు పారేసుకుంటే ఎలా అన్నారు. మీరు ఏ రోజైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి లేదా రెండో తారీఖీల్లో జీతాలు వేశారా అని ప్రశ్నించారు. కొందరు ప్రొఫెసర్లు సైతం ప్రభుత్వం ఆరు నెలలే ఉంటుందని.. అటు పిమ్మట ప్రభుత్వం కూలిపోతుందనడం తగదన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చారని, ఆ తీర్పుకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా నడుస్తుందని చెప్పారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా.. మాజీ మంత్రులకు ఆశలు చల్లారలేదన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండ్రోజుల్లోనే 6 గ్యారంటీల్లో రెండు అమలు చేశామని.. ఇది మాజీ మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారని.. నేడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పథకాన్ని రూ. 10లక్షలకు పెంచినట్టు గుర్తు చేశారు. మరో నాలుగు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.

సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గండేల్లి, గౌరవెల్లి తదితర ప్రాజెక్టుల కింద నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం రావాల్సిన పూర్తి బెనిఫిట్స్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రితో చర్చిస్తామన్నారు. వారికి న్యాయం చేస్తామన్నారు. గజ్వేల్ అభివృద్ధి విషయంలో తాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానన్నారు. స్థానికంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు.

ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులోని ఉండని కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడిగానైనా అందుబాటులో ఉండాలని కోరారు. పేదల ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఐదువేల ఇండ్లు నిర్మించి.. ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ దుబ్బాక ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, నాయకులు నాయిని యాదగిరి, మల్లారెడ్డి, సర్దార్ ఖాన్, రంగారెడ్డి, ముత్యాలు, రవీందర్ రెడ్డి, మోహన్, నక్క రాములు, నాయినితిరుపతి, ఇక్బాల్, వహీద్ ఖాన్, సురేష్, మామిడి కృష్ణ, రమేష్ గౌడ్, నాగరాజు గౌడ్, సీపీఐ నాయకులు మంద పవన్ తదితరులు ఉన్నారు.

టాటానగర్ ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

- మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఘటన



నవతెలంగాణ-రాజేంద్రనగర్

నివాసాల మధ్యలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో టాటానగర్‌లోని ఒక ప్లాస్టిక్ గోదాంలో మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్స్ సిబ్బందికి సమాచారం అందించారు. గోదాంలో ప్లాస్టిక్ నిలువలు పెద్దఎత్తున ఉండటంతో క్షణాల్లో భారీగా మంటలు వ్యాపించి ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు వ్యాపించిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో గోదాంలో ఉన్న రెండు ఆటోలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండా నివాసాల మధ్యలో ప్లాస్టిక్ గోదాము ఏర్పాటు చేశారని, యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.పది లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

చింతపల్లి ఎస్‌ఐ సతీష్ రెడ్డి సస్పెన్షన్



నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్

నల్లగొండ జిల్లా చింతపల్లి పీఎస్ పరిధిలో ఆదివారం జరిగిన లాకప్‌డెత్ ఘటనలో ఎస్‌ఐని సస్పెండ్ చేస్తూ ఎస్పీ అపూర్వరావు ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదంలో తలదూర్చి అతి ఉత్సాహం చూపించిన ఎస్‌ఐ సతీష్‌రెడ్డిని ఐజీపీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు ఎస్పీ అపూర్వరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ వివాదాలు, సివిల్ విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని, ఎవరైనా ఈలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.


బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ-తలమడుగు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు ట్రిప్పులను పెంచాలని బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కాటేపల్లి సునీత రెడ్డి ఎమ్మెల్యేను కోరారు. సోమవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగిస్తున్నందున రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకు బస్సులు నడిపిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బోథ్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేను ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

స్టాక్ మార్కెట్లలో రూ.27వేల కోట్ల ఈపీఎఫ్ నిధులు

- ఏప్రిల్ - అక్టోబర్‌లో పెట్టుబడులు
- కార్మిక శాఖ మంత్రి వెల్లడి



న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉద్యోగ, కార్మికులకు చెందిన దాదాపు రూ.27వేల కోట్ల పైనా నిధులను కేంద్ర ప్రభుత్వం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టింది. ఇదే విషయాన్ని సోమవారం కార్మిక శాఖ మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు. 2023-24లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో రూ.27,105 కోట్ల మొత్తానికి ఎక్స్ఛేంజీ ట్రేడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడిగా పెట్టామని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి రామేశ్వర్ తేలి వెల్లడించారు. గడిచిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇటీఎఫ్‌లలో మొత్తంగా రూ.53,081 కోట్లు పెట్టుబడి పెట్టిందని, 2021-22లోని రూ.43,568 కోట్ల పెట్టుబడులతో పోల్చితే దాదాపు 20 శాతం ఎక్కువని రామేశ్వర్ లోకసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఇప్పటి వరకు రూ. 27,105 కోట్లను ఇటీఎఫ్‌ల్లో పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు.

2016-17లో ఈటీఎఫ్‌లలో రూ.14,983 కోట్లు, 2017-18లో రూ.24,790 కోట్లు, 2018-19లో రూ.27,974, 2019-20లో రూ.31,501 కోట్లు, 2019-20లో రూ.32,071 చొప్పున పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించారు. అయితే.. బ్లూచిప్ కంపెనీ స్టాక్స్‌తో సహా వ్యక్తిగత స్టాక్‌లలో ఈపీఎఫ్ఓ నేరుగా పెట్టుబడి చేయదన్నారు. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ-50 సూచీల్లో ఈటీఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తుందన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వాటాల్లోనూ పెట్టుబడులు పెడుతుందన్నారు. ప్రభుత్వం నోటిఫై చేసిన ఇన్వెస్ట్‌మెంట్ విధాన ప్రకారం ఈపీఎఫ్ఓ తన ఫండ్స్‌ను ఇన్వెస్ట్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 2022 మార్చి 31 నాటికి ఈపీఎఫ్ఓ వద్ద రూ.18.30 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉంది. ఇందులో 8.70 శాతం నిధులను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టింది. మిగితా 91.30 శాతం రుణ పెట్టుబడులు కలిగి ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులు పెడుతోంది.

దంపతుల ఆత్మహత్యాయత్నం

భూమిని అధికారులు లాక్కుంటున్నారని ఆవేదన



నవతెలంగాణ - కొనరావుపేట

గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి అధికారులు లాక్కుంటున్నారని వారి ముందే భార్యాభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మల్యాల నందం 15 సంవత్సరాలు జనశక్తి పార్టీలో పనిచేసి తెలంగాణ రాకముందు అప్పటి ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. 2013లో ప్రభుత్వం నందంకు కొండాపూర్ శివారులోని 116ఏ సర్వే నెంబర్‌లో ఎకరం 20 గుంటల భూమి ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సర్వేయర్ కుమార్ వారికి ఇక్కడ భూమి లేదని.. రూ.50వేలు లంచం ఇస్తే సర్వే చేసి భూమి ఇస్తానని చెప్పాడు. లంచం ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ విషయపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించడం లేదు. సోమవారం భూమిని స్వాధీనం తహసీల్దార్ విజయరామారావు, అధికారులు వచ్చారు. భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా మల్యాల నందం, ఆయన భార్య పద్మ అధికారుల ముందే పురుగుల మందు తాగేందుకు యత్నించారు. నందం పురుగుల మందు తాగి కింద పడిపోయాడు. వెంటనే గమనించిన తహసీల్దార్ తన వాహనంలోనే భార్యాభర్తలు ఇద్దరినీ సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై తహసీల్దార్ స్పందిస్తూ.. రెవెన్యూ భూమిని ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించిందని, హద్దులు చూపించేందుకు రాగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజలందరికీ న్యాయం చేస్తాం

- ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు
- ప్రజాదర్బార్‌లో 1,143 వినతులు స్వీకరించిన మంత్రి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

తమ ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తుందనీ, ప్రజలందరికీ న్యాయం చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భరోసానిచ్చారు. ప్రజాదర్బార్‌లో ప్రజలిచ్చే వినతిపత్రాలపై పూర్తి అడ్రస్, సెల్‌ఫోన్‌నెంబర్, పూర్తి వివరాలు రాయాలని సూచించారు. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి శ్రీధర్‌బాబు 1,143 వినతిపత్రాలను స్వీకరించారు. పూర్తి వివరాలుంటే దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే వీలుంటుందన్నారు. ఈనెల 17న రెండు, మూడు పోటీ పరీక్షలున్నందున టీఎస్ జెన్కో ఏఈ పరీక్ష వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామనీ, సంబంధిత అధికారులతో చర్చించి పరీక్ష వాయిదాపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమకిచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్‌గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు విజ్ఞాపన పత్రం అందజేశారని చెప్పారు. దీన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. ప్రజాదర్బార్ నిర్వహణను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిసెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇప్పటిదాకా 4,471 వినతిపత్రాల స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజా భవన్ కు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రజాదర్బార్ మొదలైన నాలుగు రోజుల్లోనే 4,471 వినతిపత్రాలు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. అందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లకు సంబంధించిన సమస్యలే ఉన్నాయని పేర్కొన్నాయి.

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

- మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ వినతి



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ(సీతక్క) చొరవ తీసుకోవాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సునీత, పి.జయలక్ష్మి కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రి సీతక్కకు వారు వినతిపత్రాన్ని అందజేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల పోరాటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం అంగన్‌వాడీలకు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలకు వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని మంత్రిని కోరారు. అంగన్వాడీలను పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేలు ఇవ్వడంతో పటు పీఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలను కల్పించాలని విన్నవించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించేలా చూడాలన్నారు. 24 రోజుల సమ్మెకాలపు వేతనాలను వెంటనే చెల్లించాలనీ, పెండింగ్ వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. రెండోపీఆర్సీ వర్తింపజేయడంతో పాటు కనీసవేతనం నిర్ణయించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయలు, అర్హులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని విన్నవించారు. ప్రమాదబీమా సౌకర్యం రూ.2 లక్షల ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. యాప్‌లన్నీ రద్దు చేసి ఒకటే ఉండేలా చూడాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులివ్వాలని కోరారు. అర్హులైనవారికి ప్రమోషన్లు ఇవ్వాలనీ, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్‌కు సంబంధం లేని పనులను చేయించొద్దని సూచించారు. మూడేండ్ల రేషన్‌షాపు ట్రాన్స్‌పోర్టు చార్జీలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పి.మంగ, ఉపాధ్యక్షులు డి.సునీత, సహాయ కార్యదర్శి బి.స్వప్న, జి.శారద, రాష్ట్ర నాయకులు పి.నాగమణి, కె.సమ్మక్క, నిర్మల, అన్నపూర్ణ, కె.నర్సమ్మ బి.నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా : మాజీ మంత్రి జానారెడ్డి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై దాదాపు గంటకు పైగా ఇద్దరు చర్చించారు. ఈ సందర్భంగా సీఎంను జానారెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభ పరిణామమన్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని సీఎంకు చెప్పానన్నారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏమి ఉండదని, సలహాలు, సూచనలు ఇస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రిలో ఉండటం బాధాకరమన్నారు. తాను వెళ్లి పరామర్శించే ప్రయత్నం చేశాననీ, వీలు కాకపోవడంతో కేటీఆర్, హరీష్‌లను కలిశానని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తన కుమారుడు జయవీర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సీఎంను అడుగలేదని ఈ సందర్భంగా జానారెడ్డి తెలిపారు.

కాటన్‌కు పాత రోజులు వచ్చేనా?

కష్టకాలంలో కాటన్ వస్త్రోత్పత్తి

- మూతపడ్డ సైజింగ్, డయింగ్‌లు
- 20వేల నుంచి 2వేలకు తగ్గిన మరమగ్గాలు
- అప్పుల పాలైన ఉత్పత్తిదారులు





నవతెలంగాణ - సిరిసిల్ల

నాడు సిరిసిల్ల కాటన్ వస్త్రోత్పత్తికే పెట్టింది పేరు. నేడు ఆ కాటన్ వస్త్రోత్పత్తి కష్ట కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆ రోజుల్లో 20వేల మరమగ్గాలపై కాటన్ నడవగా.. ప్రస్తుతం 2వేలు కూడా లేవు. కాటన్ పరిశ్రమ సంక్షోభం లో కూరుకుపోయింది. గత ప్రభుత్వంలో అనేకసార్లు కాటన్ వస్త్ర వ్యాపారులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కానీ ఎలాంటి లాభం కనిపించలేదు. దాంతో పరిశ్రమ చతికిలబడిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం కాటన్ పరిశ్రమపై దృష్టి సారిస్తే సిరిసిల్లలో కాటన్ పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. కాటన్‌కు అనుబంధంగా ఉన్న డయింగ్, సైజింగ్‌లు మూతపడ్డాయి. సుమారు 300 డయింగ్‌లు ఉండగా అవి పదికి చేరుకున్నాయి. సిరిసిల్లలో ఉన్న 25సైజింగ్‌లు మూతపడ్డాయి. ప్రస్తుతం ఐదు సైజింగ్‌లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ పరిశ్రమకు అనుబంధంగా పనిచేసే 5వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. గత ప్రభుత్వం పాలిస్టర్‌కు ఇచ్చిన ప్రాధాన్యం కాటన్ రంగానికి ఇవ్వకపోవడంతో కార్మికులు రోడ్డున పడగా యజమానులు నష్టాల్లో కూలిపోయారు.

అప్పుల పాలైన ఉత్పత్తిదారులు

సిరిసిల్లలో గతంలో 36వేల మరమగ్గాలు ఉండగా పాలిస్టర్ 10 శాతం మరమగ్గాలపై నడిచేవి. మిగతా 90శాతం కాటన్ మీద నడిచేవి. ప్రస్తుతం 10శాతం మరమగ్గాలపైన మాత్రమే కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయి. దాంతో కాటన్ మరమగ్గాలకు ముడిసరుకులైన బీములను సైజింగ్ పరిశ్రమలు అందిస్తుండగా కాటన్ గుడ్డను మరమగ్గాలపై ఉత్పత్తి చేసిన అనంతరం డయింగ్ పరిశ్రమలు ఈ వస్త్రాలను అద్దకం చేస్తాయి. ప్రస్తుతం కాటన్ వస్త్ర ఉత్పత్తి రంగం కుదేలు కావడంతో వాటిపై ఆధారపడి మనుగడ సాగించే డయింగ్ సైజింగ్ పరిశ్రమల్లో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ రెండు రంగాల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో పాటు యజమానుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.

తప్పని నష్టాలు.. కష్టాలు

బతుకమ్మ చీరల ఉత్పత్తితో మరమగ్గాలపై పాలిస్టర్ తయారీ జరుగుతుండటంతో కార్మికులు సైతం కాటన్ తయారీ చేయడం లేదు. ఫలితంగా ఇప్పటికే సైజింగ్‌లు డయింగ్‌లు మూతపడుతూ వస్తున్నాయి. కొన్ని డయింగులు సైజింగ్‌లు కష్టంగా నష్టాల్లో నడుస్తున్నాయి. బతుకమ్మ చీరలు ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కార్మికులను యజమానులను ఆదుకున్న గత ప్రభుత్వం కాటన్ వస్త్ర రంగాన్ని ఆదుకోకపోవడంతో సంబంధిత పరిశ్రమలు మూతపడ్డాయి. కాటన్ వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలను ఆదుకోవాలని గత ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకుండా పోయింది. ప్రస్తుత ప్రభుత్వమైనా కాటన్ పరిశ్రమపై దృష్టి సారించి సంక్షోభంలో ఉన్న పరిశ్రమను గట్టెక్కించాల్సిన అవసరం ఉంది. పాలిస్టర్ లాగే కాటన్‌కు కూడా ప్రభుత్వం ఆర్డర్లు ఇప్పిస్తే ఉపాధి కల్పించిన వారవుతారు.

నెలకు ఐదు రోజులే నడుస్తోంది



గతంలో నెలలో 30రోజులు పని ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలలో 5రోజులు మాత్రమే పని ఉంటోంది. నెలకు రూ.5వేలు మాత్రం వస్తున్నాయి. సిరిసిల్లలో సైజింగ్‌లు అన్నీ మూతబడి ప్రస్తుతం 5 మాత్రమే నడుస్తున్నాయి. గతంలో 100 అద్దకం పరిశ్రమలు ఉండగా.. ఇప్పుడు ఆరు మాత్రమే నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వమైనా ఆలోచించి కాటన్ పరిశ్రమను గట్టెక్కిస్తేనే కార్మికులు బతుకుతారు.

- గాలిపెల్లి శ్రీనివాస్, సైజింగ్ కార్మికుడు

సంపాదకీయం

సామూహిక సవాళ్లు

కొన్నిసార్లు వ్యక్తులకు సవాళ్లొస్తుంటాయి. నాయకుడి చుట్టూ నిర్మించిన పార్టీల్లో ఇది సర్వసాధారణం. సమిష్టి నిర్ణయాలే అమలయ్యే పార్టీలకూ సవాళ్లుంటాయి. కోవిడ్ లాంటి మహమ్మారులు కమ్ముకున్నపుడు దేశాలకు సవాళ్లుంటాయి. కాని యావత్ తెలంగాణ సమాజానికి, దాన్లోని నాలుగు కోట్ల మంది జనానికి సామూహికంగా సవాళ్లు రావడం ఒక ప్రత్యేక సందర్భమే! ఆకాశంలోని నక్షత్రాలను కోసుకొచ్చి మన గ్రామ సీమల్లో ముగ్గులద్దుతామన్న పార్టీ మాటలు విరోధాభాసాలంకారానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి. కన్యాశుల్కంలో వెంకమ్మ గారి నిష్ఠూరపు మాటలు "అదిగో పసుపు, ఇదిగో ముసుగు"ల సామ్యం చాలా మందిని కలిచి వేశాయి. ప్రయణారంభాన్ని మరిచిపోతే గమనం అర్థం కాదు, గమ్యం శిథిలమవుతుంది. అలానే అయ్యింది కూడా!

> నైజాము నవాబునే ఎదిరించి, వారి గడీలను కూల్చిన భూమి మీద ఆత్మగౌరవం లేకుండా బతకదు తెలంగాణ. ఏకుగా వచ్చి మేకుగా మారిన పాలకుడి దర్శనం ఆ పార్టీ శాసన సభ్యులకే కరువు. ఇక సామాన్యుల గతేంటి? నేతలకు కనీసం తమగోడు విన్నవించుకోగలిగామన్న సంతృప్తి గత నాలుగు రోజులుగా జ్యోతిబాఫూలే ప్రాంగణంలో మారుమోగుతున్న తీరే ఒక నిదర్శనం. అందుకే, సవాళ్లు వ్యక్తులకు కాదు.

ఇది రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ల మధ్య సమస్య కాదు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సమస్య అసలే కాదు. విధానాలకు సంబంధించిన సమస్య. 2014 కంటే ముందు కాంగ్రెస్ అవలంభించిన విధానాలనే ఆ తర్వాత టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ అవలంభించింది. లేదా కొనసాగించింది. అందుకే అక్కడికే చేరింది. 1991 - 92లో పి.వి, మన్మోహన్ ద్వయం ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు నిరుద్యోగాన్ని, వ్యవసాయ సంక్షోభాన్ని పెంచాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. నేటికీ దేశంలో అతిపెద్ద ఉపాధి కేంద్రం వ్యవసాయమే. గ్రామీణ నిరుద్యోగం కుప్పలు తెప్పలుగా పెరిగింది. దీని పరిష్కారానికే 2014లో మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్నాడు. వ్యవసాయ సంక్షోభం పరిష్కారించాలంటే ఒకటిన్నర రెట్లు పంటకు ఆదాయమొచ్చేలా చేస్తామన్నాడు. వీటి పరిష్కారానికే 2014లో కేసీఆర్ నీళ్లు, నియామకాలన్నాడు.



జనం రోసిన ఆ విధానాలవలంభిస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగవలేదు. నియామకాలు 'హళ్లికి హళ్లి, సున్నకి సున్న'గా తేలాయి. 1983 నుండి 2018 వరకు యువత ఉపాధి అవకాశాలు పెరిగినట్లు దాఖలాల్లేవు. తాజాగా అజీమ్‌ప్రేమ్‌జీ విశ్వ విద్యాలయం వారి 'స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023' నివేదిక ఉపాధి అవకాశాల అధ్వాన్న స్థితినే తెలియజేస్తున్నది. పైగా కార్మికుల నిజ వేతనాలు పడిపోవడం మరొక కీలకాంశం. ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున కేంద్రం కోత పెడుతున్నది. దానిపై ఇంతకాలం నోరెత్తలేదు బీఆర్ఎస్. అది బీజేపీతో లాలూచీ కుస్తీలో అంతర్భాగమో కాదో కేసీఆర్ తేల్చాలి.

కోట్లాది జనం చేసిన పోరాటాల వల్ల తెలంగాణ సిద్ధించింది. దానికి కర్త, కర్మ, క్రియా తానేనన్న అహంకారంతో కేసీఆర్ ప్రవర్తించారు. తనని విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లేనంటూ ఆయన తాబేదార్లంతా ఎగిసి పడేవాండ్లు. గులాబీ దళాలు మరిచిపోయిన అంశం, లేదా విస్మరించిన అంశమేమంటే తెలంగాణ సాధన ఒక (ఎన్డ్) ముగింపు కాదు. నాలుగు కోట్ల తెలంగాణా వాసుల సముద్ధరణకు అది ఒక సాధనం (మీన్స్). ఉత్తరాన గోదావరి, దక్షిణాన క్రిష్ణ నదులున్న ప్రాంతం మన తెలంగాణ. ఇనుము, బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్ వంటి ఖనిజాలనేకం. క్రిష్ణానది పొడుగునా కోదాడ నుండి విష్ణుపురం వరకు సిమెంటు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. రైలు, రోడ్ రవాణాని విస్తరించగలిగితే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. దీనికి అడ్డుపడే కేంద్ర ప్రభుత్వ విధానాలపై యుద్ధం చేయాలి. ఆ పని చేయకుండా పెద్దనోట్ల రద్దుకు, జీఎస్టీకి భజన చేస్తూ కొంతకాలం కాలక్షేపం చేసింది బీఆర్ఎస్. ఆ రెంటి దెబ్బకు కునారిల్లిన ఎమ్ఎస్ఎమ్ఈ లు నేటికీ కోలుకోలేదు.

60 శాతం పైగా వలస కార్మికులతో పని చేయించుకుంటూ పరిశ్రమల యజమానులు కోట్ల రూపాయల లాభాలు సంపాదించుకుంటున్నారు. నేడు స్థానికులకే ఉద్యోగాలన్న డిమాండు రాష్ట్రమంతా మార్మోగుతున్నది. వ్యవసాయంతో సహా అన్ని పనుల్లో యాంత్రీకరణ పెరిగిపోయింది. ఇక 'నియామకాల'న్న అంశమే అటకెక్కింది. వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకున్న అవకాశాలను పాలకులు పట్టించుకోకపోవడం పెద్ద సవాలు. టిఎస్ఐడీసీ ద్వారా 28 ఇండస్ట్రీయల్ పార్కులేర్పాటు చేసినా అవి నడిపించింది లేదు. కొలువులొచ్చిందీ లేదు.

నైజాము నవాబునే ఎదిరించి, వారి గడీలను కూల్చిన భూమి మీద ఆత్మగౌరవం లేకుండా బతకదు తెలంగాణ. ఏకుగా వచ్చి మేకుగా మారిన పాలకుడి దర్శనం ఆ పార్టీ శాసన సభ్యులకే కరువు. ఇక సామాన్యుల గతేంటి? ఇప్పుడు ప్రజలకు కనీసం తమగోడు విన్నవించుకోగలిగామన్న సంతృప్తి గత నాలుగు రోజులుగా జ్యోతిబాఫూలే ప్రాంగణంలో మారుమోగుతున్న తీరే ఒక నిదర్శనం. అందుకే, సవాళ్లు వ్యక్తులకు కాదు.

ఇది వ్యక్తుల సమస్య కూడా కాదు. తెలంగాణ ప్రజల సమస్య, వాళ్ల జీవితాలకు సంబంధించిన సమస్య. ఈ సవాళ్లను సరిగా స్వీకరించి ప్రజలకు ఎలా ఉపయోగపడాలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి.

ఈ అడుగులు ఆశలు నెరవేర్చాలి...



ఎస్ వీరయ్య

రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం కొలువుతీరింది. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం మేరకు ఆరు గ్యారంటీల మీద ముఖ్యమంత్రి సంతకం చేసారు. వికలాంగురాలైన విద్యావంతురాలికి ఉద్యోగమిస్తూ మలి సంతకం చేసారు. కొత్త ప్రభుత్వం మీద జనం ఎంతో ఆశతో ఉన్నారు. మరోవైపు విద్యుత్తు అప్పు భారం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటం మీద ప్రభుత్వం స్పందిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ఇవన్నీ ఒక భాగం... ఈ ఎన్నికల్లో ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడే మతోన్మాద శక్తుల ప్రమాదం మరింత ముందుకొచ్చింది. ఆరునెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పటం కూడా మొదలైంది. రానున్నది తెలంగాణ ప్రజలకు, ప్రజాతంత్రవాదులకు పరీక్షాకాలం.

'ప్రగతి భవన్' పేరు గొప్పది. కానీ పేరు పెట్టినంత మాత్రాన సరిపోదు కదా! ప్రభుత్వ విధానం ఆ పేరును మసకబార్చింది. కొత్తగా పెట్టిన పేరు కూడా అంతే. పేరు పెట్టినంత పట్టుదలతో దాని స్ఫూర్తిని అమలు చేయటం ఇంకా ముఖ్యం. 'ప్రజాభవన్' కు 'జ్యోతిబా పూలె' పేరు కూడా జోడించటం మంచిదే. సామాజిక రంగంలో కూడా ఆ స్ఫూర్తితో కొత్త ప్రభుత్వం పనిచేయాలి. ప్రగతి భవన్ ముందు ఇనుప గోడలు తొలగించడాన్ని జనం ఉద్వేగంతో గమనించారు. ప్రజలెన్నుకున్న నేతలు ఇక ప్రజలకు దూరంగా ఉండరన్నట్టుగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్రజాదర్బార్ ప్రారంభం కూడా జనంతో కిటకిటలాడింది. అయితే ప్రజాస్వామ్యాన్ని ప్రజా దర్బార్‌కు పరిమితం చేసి చూడకూడదు. ప్రగతి భవన్ పేరు మార్పు, ఇనుప బ్యారికేడ్ల ధ్వంసం, ప్రజాదర్బార్ ప్రారంభం ప్రజాస్వామ్య విలువలకు సూచనప్రాయ చర్యలు మాత్రమే. నిజమైన ప్రజాస్వామ్య విలువలు అమలు చేయాలి. ప్రజల హక్కులను గౌరవించాలి. వినతిపత్రాలు స్వీకరించాలి. సంఘాలతో, పార్టీలతో చర్చలు జరపాలి. ప్రజల సమస్యలపట్ల సానుకూలత ప్రదర్శించాలి. నిరసన తెలిపే హక్కు, సమ్మె హక్కును అంగీకరించాలి. సమిష్టి బేరసారాల హక్కును గౌరవించాలి. ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాలి. విమర్శలను స్వీకరించాలి. శాసనసభను ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాల చర్చావేదికగా నడపాలి.

> కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే 'ఆరు గ్యారంటీలు ఆచరణ సాధ్యమా?' అన్న చర్చ మొదలైంది. కొందరు మేధావులతో పాటు చినజీయర్ స్వామి వరకూ ఇదే వాదన. ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందట. చినజీయర్ స్వామి ఈ పథకాల పట్ల వ్యంగ్యాస్త్రాలు వదిలారు. 'పడుకుంటే ఉచితం, నిలుచుంటే ఉచితం' అని హేళన చేసారు. తమ ప్రియతమ ప్రధాని మోడీ 'ఉచితాల' వాదన తలకెక్కినట్టున్నది. సర్వసంగ పరిత్యాగినని చెప్పుకునే ఆయనకు అన్ని సౌకర్యాలు కావాలట. పేదల సంక్షేమ పథకాలను మాత్రం హేళన చేస్తున్నారు. ఇలాంటివారికి దేశ ఆర్థిక వ్యవస్థ మీద నిజంగా ఆందోళన ఉంటే, ఆదానీ కుంభకోణం, బ్యాంకుల అప్పులు ఎగ్గొడుతున్న బడాబాబుల దోపిడీల మీద దృష్టి సారించాలి.

ఫలితాలు వెలువడగానే, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ "వామపక్షాల సహకారం కూడా తీసుకుంటా"నన్నారు. ప్రమాణ స్వీకారం సమయంలో ప్రతిపక్షాలను, మేధావులను కలుపుకుపోయారని, అందరితో కలివిడిగా మెలిగారన్న వార్తలు వచ్చాయి. ఇవన్నీ సానుకూల సంకేతాలు. రానున్నకాలంలో ఆచరణ రూపుదాల్చాలి. మరోవైపు బీఆర్ఎస్ ఓటమి స్పష్టమైన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తీరు కూడా చర్చనీయాంశమైంది. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించి, తాను ప్రజలకు, మీడియాకు ముఖం చాటేసి, ఫామ్‌హౌజ్‌కు వెళ్ళిపోవటం ప్రజలు గమనించారు. ఓటమిని హుందాగా స్వీకరించి ఉండాల్సింది. ప్రజల తీర్పును గౌరవిస్తూ, తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పి ఉండాల్సింది.

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే 'ఆరు గ్యారంటీలు ఆచరణ సాధ్యమా?' అన్న చర్చ మొదలైంది. కొందరు మేధావులతో పాటు చినజీయర్ స్వామి వరకూ ఇదే వాదన. ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందట. చినజీయర్ స్వామి ఈ పథకాల పట్ల వ్యంగ్యాస్త్రాలు వదిలారు. 'పడుకుంటే ఉచితం, నిలుచుంటే ఉచితం' అని హేళన చేసారు. తమ ప్రియతమ ప్రధాని మోడీ 'ఉచితాల' వాదన తలకెక్కినట్టున్నది. సర్వసంగ పరిత్యాగినని చెప్పుకునే ఆయనకు అన్ని సౌకర్యాలు కావాలట. పేదల సంక్షేమ పథకాలను మాత్రం హేళన చేస్తున్నారు. ఇలాంటివారికి దేశ ఆర్థిక వ్యవస్థ మీద నిజంగా ఆందోళన ఉంటే, ఆదానీ కుంభకోణం, బ్యాంకుల అప్పులు ఎగ్గొడుతున్న బడాబాబుల దోపిడీల మీద దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వనరుల సేకరణకు సంపద పోగవుతున్న చోట దృష్టి సారించాలి. అవినీతిని అరికట్టాలి. అర్హులైన పేదలు, మధ్యతరగతి ప్రజలకే రాయితీలు పరిమితం చేయాలి.

కాంగ్రెస్ నాయకత్వం ఒక వాస్తవం గమనించాలి. ఓట్లు కాంగ్రెస్ మీద ప్రేమతో పడలేదు. బీఆర్ఎస్ నాయకత్వ ధోరణి మీద వ్యతిరేకత, కొన్ని విధానాల మీద అసంతృప్తితో వేసారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తీసుకున్న జాగ్రత్తలు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును సొమ్ము చేసుకునేందుకు తోడ్పడింది. కాంగ్రెసు తీసుకున్న జాగ్రత్తలు ఎంతకాలం నిలుపుకుంటుందో చూడాలి. బొటాబొటి మెజారిటీతో ఉన్న కాంగ్రెసు, తన గూటినుండి పక్షులు ఎగిరిపోకుండా నిలుపుకోగలగాలి. ఎదుటిపక్షం శాసనసభ్యులకు గాలం వేసే ప్రయత్నాలు చేయకుండా ఉండగలదా అన్నది కూడా వేచిచూడాలి. ప్రభుత్వం నిలుపుకునేందుకు దొడ్డిదారులు వెతకకుండా ప్రజల విశ్వాసం చూరగొనాలి. కాంగ్రెస్ సహజ స్వభావానికి భిన్నంగా, ఈ మార్పులు చేసుకోగలుగుతుందా అన్నదే ప్రశ్న.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరుగకముందే విద్యుత్తు ఉన్నతాధికారి రాజీనామా ప్రయత్నం అనుమానాలకు తావిచ్చింది. 85వేల కోట్ల రూపాయల అప్పు చర్చనీయాంశమైంది. రైతులకు ఏంచేసైనా ఉచిత విద్యుత్తు ఇస్తానన్న గత పాలకులు అప్పుకు సాహసించి ఉండవచ్చు. అదే నిజమైతే... శాసన సభలో చర్చకు పెట్టి ఉండాల్సింది. పారదర్శకత లోపించింది. లోతైన పరిశీలన అవసరమే. మేడిగడ్డ ప్రాజెక్టు ఉదంతం చూసిన తర్వాత, సాగునీటి ప్రాజెక్టుల మీద విచారణను ఎవరూ ప్రశ్నించజాలరు. వాస్తవాలు తేలితే మంచిదే కదా!

ఏమైనా ప్రజాసమస్యల పట్ల ప్రభుత్వం అనుసరించే వైఖరి, ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రదర్శించే ధోరణి కీలకమైనది. మరోవైపు పొంచి ఉన్న మతోన్మాద శక్తుల ప్రమాదం ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి శక్తులు పుంజుకోకుండా చూడటం, ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణ నూతన ప్రభుత్వం ముందున్న సవాలు. పాలకులు ఏమాత్రం తప్పటడుగులు వేసినా, ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడే శక్తులు ఉపయోగించుకుంటాయన్న స్పృహ అవసరం. ఇప్పటికే, ప్రజల తీర్పును సవాలు చేసే ధోరణలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల్లో రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ శాసన సభ్యులు రాజాసింగ్ ప్రకటించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నదనీ, బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందనీ బీజేపీ నేత రఘునందన్‌రావు, తన ఎన్నికల క్యాంపెయిన్‌లో చెప్పారు. రేవంత్ కన్నా కేసీఆర్ మెరుగైన నాయకుడని ధర్మపురి అరవింద్ అన్నారు. అంటే కాంగ్రెస్‌కన్నా బీఆర్ఎస్ మెరుగైందనీ, బీఆర్ఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ చెప్పటమే కదా! కానీ ఫలితాలు వారికి ఆశాభంగం కలిగించాయి. తట్టుకోలేకపోతున్నారు. అయినా కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టే అవకాశాలు రాకపోతాయా అన్నట్టు ఆలోచిస్తున్నారు. అందుకే రాజాసింగ్ మనసులో మాట బయట పెట్టేసారు. శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం నుంచే మతోన్మాదాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టారు. ప్రొటెం స్పీకర్ ముస్లిం కాబట్టి, ఆయన ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయలేమని బాయ్‌కాట్ చేసారు. సీనియర్ మోస్ట్ శాసన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే సంప్రదాయాన్ని పాటించకపోవడాన్ని తమ మతోన్మాద ధోరణితో ముడిపెట్టారు. సంప్రదాయాన్ని పాటించలేదని విమర్శించవచ్చు. కానీ, జరిగిన ప్రక్రియ రాజ్యాంగబద్ధం. దానినెవరూ ప్రశ్నించజాలరు. అందుకే తమ పార్టీకి చెందిన గవర్నర్ కూడా ప్రశ్నించలేదు కదా! రాజ్యాంగంలోని ఆర్టికల్ 180(1) ప్రకారం ప్రభుత్వం సూచించిన శాసన సభ్యుడు / సభ్యురాలిని ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమిస్తారు. ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగ విలువల మీద నమ్మకం లేని బీజేపీ మత చిచ్చుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ నాయకత్వం మరింత అప్రమత్తత ప్రదర్శించాలి. తమ ప్రభుత్వానికి బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉన్నదన్న సంకేతాలు రానే వచ్చాయి.



> కాంగ్రెస్ నాయకత్వం ఒక వాస్తవం గమనించాలి. ఓట్లు కాంగ్రెస్ మీద ప్రేమతో పడలేదు. బీఆర్ఎస్ నాయకత్వ ధోరణి మీద వ్యతిరేకత, కొన్ని విధానాల మీద అసంతృప్తితో వేసారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తీసుకున్న జాగ్రత్తలు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును సొమ్ము చేసుకునేందుకు తోడ్పడింది. కాంగ్రెసు తీసుకున్న జాగ్రత్తలు ఎంతకాలం నిలుపుకుంటుందో చూడాలి. బొటాబొటి మెజారిటీతో ఉన్న కాంగ్రెసు, తన గూటినుండి పక్షులు ఎగిరిపోకుండా నిలుపుకోగలగాలి. ఎదుటిపక్షం శాసనసభ్యులకు గాలం వేసే ప్రయత్నాలు చేయకుండా ఉండగలదా అన్నది కూడా వేచిచూడాలి. ప్రభుత్వం నిలుపుకునేందుకు దొడ్డిదారులు వెతకకుండా ప్రజల విశ్వాసం చూరగొనాలి.

రాష్ట్రంలో బీజేపీ ఏ గడ్డి గరిచైనా ఎదగాలని ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం, ఎన్నికల సందర్భంగా, ప్రజలలో పలుకుబడి ఉన్న ఇతర పార్టీల నేతలను కలుపుకున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల అవకాశవాద ధోరణులు కూడా వీరికి ఉపయోగపడ్డాయి. స్వప్రయోజనాల కోసం ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, వివేక్ (మళ్ళీ వెనక్కి వచ్చారు). కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మళ్ళీ వెనక్కి వచ్చారు) లాంటివారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ లాంటి వారు బీజేపీలో చేరటం వారికి ఊతమిచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పరస్పరం విమర్శించుకునే క్రమంలో బీజేపీ ప్రమాదాన్ని విస్మరించారు. వివాదాస్పదమైన 'భాగ్యలక్ష్మి ఆలయం'చుట్టూ చర్చ నడిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. కాంగ్రెసు నాయకులు ఆ బుట్టలో పడుతున్నారు. కొంతకాలం బీఆర్ఎస్ నాయకత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో లాలూచీ కుస్తీ నడిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలు, మునుగోడులో బీజేపీ ఎత్తుగల గురించి, బీఆర్ఎస్ నాయకత్వం ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించలేదు. ఇవన్నీ బీజేపీ వాడుకోగల్గింది. వీటినుంచి కాంగ్రెసు పాలకులు పాఠం నేర్చుకోవాలి. ప్రతిపక్ష పాత్ర పోషించవల్సిన బీఆర్ఎస్, రానున్న కాలంలో ఈ సున్నిత పరిస్థితులలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ రెండు పార్టీలు రాజ్యాంగ విలువలైన ప్రజా స్వామ్యం, లౌకిక విధానం మీద నికరమైన వైఖరి ప్రదర్శించలేదు. వాటి స్వభావ రీత్యానే అవకాశవాదం ప్రదర్శించాయి. తమ పార్టీ శ్రేణులను ఈ విధానాల ప్రాతిపదికన నిలబెట్టి, పోరాడలేదు. డబ్బు, గెలుపు, ఫిరాయింపులకే పెద్ద పీట వేసారు. ఇవే ధోరణులు తెలంగాణ ప్రజల ముందు సవాలుగా నిలవబోతున్నాయి. వామపక్ష, ప్రజాస్వామ్య లౌకిక, సామాజిక శక్తులకు సవాళ్ళు విసరబోతున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతూనే రాజకీయంగా మతోన్మాదశక్తులను నిలువరించటం కర్తవ్యం. ఈ సంక్లిష్ట సమరానికి సిద్ధం కావల్సిందే!

> ఆరు నెలల్లో రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ శాసనసభ్యులు రాజాసింగ్ ప్రకటించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నదనీ, బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందనీ బీజేపీ నేత రఘునందన్‌రావు, తన ఎన్నికల క్యాంపెయిన్‌లో చెప్పారు. రేవంత్‌కన్నా కేసీఆర్ మెరుగైన నాయకుడని ధర్మపురి అరవింద్ అన్నారు. అంటే కాంగ్రెస్‌కన్నా బీఆర్ఎస్ మెరుగైందనీ, బీఆర్ఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ చెప్పటమే కదా! కానీ ఫలితాలు వారికి ఆశాభంగం కలిగించాయి. తట్టుకోలేకపోతున్నారు. అయినా కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టే అవకాశాలు రాకపోతాయా అన్నట్టు ఆలోచిస్తున్నారు. అందుకే రాజాసింగ్ మనసులో మాట బయటపెట్టేసారు. శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం నుంచే మతోన్మాదాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టారు. ప్రొటెం స్పీకర్ ముస్లిం కాబట్టి, ఆయన ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయలేమని బాయ్‌కాట్ చేసారు.

'భారత్ బచావో'

కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విద్వేష, మత రాజకీయాలతో దేశ ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దేశ ప్రగతి అన్ని రంగాలలో తిరోగమిస్తోంది. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సిన బీజేపీ సంఘ్ పరివార్ సహకారంతో విద్వేషాలను ప్రేరేపిస్తోంది. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, కమ్యూనిస్టుల పట్ల వ్యతిరేక ధోరణితో ముందుకు సాగుతోంది. హిందుత్వ ప్రయోగశాల అయిన గుజరాత్‌లో నరేంద్రమోడీ నాయకత్వంలో జరిగిన గోద్రా మారణకాండతో మనోధైర్యం కోల్పోయిన ముస్లిం సమాజాన్ని మరింతగా అణచివేసేందుకు, గోవధ నిషేధం, సీఏఏ, ఎన్నార్సీ, ట్రిపుల్ తలాక్, కాశ్మీర్ విభజన లాంటి చట్టాలను అధికార బలంతో తీసుకొచ్చి వారి మనుగడే ప్రశ్నార్థకంగా చేసింది. దళితులపై దమనకాండలు, అత్యాచారాలకు అంతే లేకుండాపోయింది. మణిపూర్ లాంటి ఘటనలు దేశాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి.


ఇది ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు, అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు అనుకూలంగా దేశ సంపదలను వాటికి ధారాదత్తం చేసేందుకు బీజేపీ ఆరాటపడుతున్నది. దేశ రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు, సైన్యంలో కాంట్రాక్ట్ విధానం లాంటి వాటితో దేశ సార్వభౌమాధికారాన్ని విదేశాలకు దాసోహం చేసింది. వ్యవసాయం, పరిశ్రమలు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, ఓడరేవులు(నౌకాశ్రయాలు), విమానాశ్రయాలు, రైల్వేలు, విద్యుత్ రంగం, చమురు రంగం (పెట్రోల్, డీజిల్)లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఎంపిక చేసుకున్న బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టి ప్రజా సంపదను లూటీ చేస్తోంది. గత పదేండ్ల కాలంలోనే విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ, లలిత్‌మోడీ లాంటి వ్యాపారవేత్తలు బ్యాంకుల నుండి అప్పుగా తీసుకొని ఎగగొట్టిన 15 లక్షల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తులు రద్దు (ఎన్.పి.ఏ.) పేరిట మాఫీ చేసి వారు దేశాన్ని వదిలి వెళ్లేందుకు సహకరించింది.

కరోనా లాంటి విపత్తు మనదేశ ఆరోగ్య రంగపు అధ్వాన్నస్థితిని తెలియ చెప్పగా, దాని తదనంతర పరిణామాల కారణంగా లక్షలాది కంపెనీలు మూతపడ్డాయి. కోట్లాది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. దేశంలో నిరుద్యోగం తీవ్రత 45 ఏండ్ల స్థాయికి పడిపోయి విలయతాండవం చేస్తున్నది. అన్ని రకాల మానవాభివృద్ధి సూచికలు పాతాళంలో ఉన్న నేటి సంక్షోభ సమయంలో, ఒక బాధ్యతాయుత ప్రభుత్వంగా, వీటి పరిష్కారాలకు కృషి చేయకుండా విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. పుక్కిటి పురాణాలు వల్లెవేస్తూ, వెయ్యేళ్ళ కిందటి ఘనమైన గతాన్ని ఊదరగొడుతోంది. ఒక మతాన్ని బూచిగా చూపి భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ ప్రభుత్వ వైఫల్యాలను చర్చకు రాకుండా పక్కదారి పట్టిస్తుంది. దీన్ని దేశ ప్రజలు గమనించాలి.

"ప్రతిపక్ష ముక్త్ భారత్" అంటూ, ప్రతిపక్ష పార్టీల సభ్యులను ప్రలోభపెట్టి ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి వేయడం, బీజేపీయేతర ప్రభుత్వాలను ఈడీ, సీబీఐ లాంటి రాజ్యాంగ సంస్థలను ఉసిగొలుపుతూ, కేసులతో లొంగదీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. అన్ని వ్యవస్థలను హిందుత్వ భావజాలంతో నింపివేసి, 'ఒక దేశం- ఒకే పార్టీ" ఉండాలనే నియంతృత్వ ధోరణితో సాగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడవసారి అధికారంలోకి రావడానికి పావులు కదుపుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చివేసి, మనుస్మృతి స్ఫూర్తిగా, హిందూ రాష్ట్రంగా ప్రకటించేందుకు 'హిందూ రాష్ట్ర సంవిధాన్ నిర్మాణ సంస్థ' ద్వారా ముసాయిదాను సిద్ధం చేస్తోంది. దీన్ని విద్యార్థులు,మేధావులు, కార్మికులు, కర్షకులు అడ్డుకుని భారత్‌ను రక్షించాలి. లేదంటే ముమ్ముందు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది పుస్తకాల్లోనూ కనిపించవు.

- జంజర్ల రమేష్ బాబు

'మిచౌంగ్' పంట నష్టానికి పరిహారమేది?



సారంపల్లి మల్లారెడ్డి
9490098666

2023 డిసెంబర్ 4-7 వరకు వచ్చిన మిచౌంగ్ తుఫాన్ వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ అంచనాల ప్రకారం 4.70 లక్షల ఎకరాల్లో రెండోసారి పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదిక ఇచ్చారు. కోతకు వచ్చిన వరి 45 శాతం మాత్రమే కోశారు. మిగిలిన పంట తడిసి ముద్దైంది. పత్తి ఒక విడత తీసినప్పటికీ మెజార్టీ పంట తీయకుండా దెబ్బతిన్నది. ఎకరాకు 3-4 క్వింటాళ్లు దిగుబడి వస్తుందన్న నమ్మకం లేదు. మిరప, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఖమ్మం, భద్రాచలం, కరీంనగర్ మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లో నష్టం పెద్ద ఎత్తున జరిగింది. వాతావరణ రీత్యా మిరపకు నల్ల తామర తెగులు సోకి ఒకవైపున దిగుబడి తగ్గగా మరో వైపున తుపాన్ వల్ల నష్టం వాటిల్లింది. 1.50 లక్షల మంది రైతులు నష్టపోయారు. 2003 మొదటిసారి వానాకాలం పంటలు వేసిన తరువాత జూలై 23-30 మధ్య పడిన ఆకాల వర్షాలకు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 49 మంది మరణించారు. రెండుసార్లు వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లింది. గత రాష్ట్ర ప్రభుత్వం 2.20 లక్షల ఎకరాలకు, ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లిస్తానని ఆగస్టులో ప్రకటించి అమలు చేయలేదు. పంటల పరిహారం చెల్లించాలని హైకోర్టులో వేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు సహాయం పంపిణీ చేస్తానని ప్రకటించింది. 25 వేల మంది వరద బాధితులు సర్వం కోల్పోయి దివాళా తీశారు. చివరికి కేంద్ర 15వ ఆర్థిక సంఘం 2022-23లో రూ.629 కోట్లు, 2023-24లో రూ.660 కోట్లు ప్రకృతి వైపరీత్యాల సహాయం కింద ప్రకటించింది. ఆ నిధులు కూడా నష్టపోయిన రైతులకు పంపిణీ చేయలేదు. కోసిన పంటలు మార్కెట్‌కు తెచ్చిన సందర్భంలో తగు రక్షణ లేక మార్కెట్‌లలోనే తడిసి నీటిలో కొట్టుకుపోతున్నాయి. ప్రతి మండలంలో ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం గత పదేండ్లలో ఏ ఒక్క మార్కెట్‌లో రైతులకు వర్షాల వచ్చు నష్టాన్ని అధిగమించడానికి ఏర్పాటు చేయలేదు. కనీసం గోదాంల సౌకర్యం కూడా లేదు.

రాష్ట్రంలో 6,055 ధాన్యం ఐకెపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కోటి టన్నులు సేకరించడానికి 2023 వానాకాల పంటలకు లక్ష్యం నిర్ణయించారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం చాలా వరకు రైతులు నష్టపోయారు. ఇంత వరకు 30.01 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా ఐకెపి 1,053 కేంద్రాలు తెరవాల్సి ఉంది. కనీసం మార్కెట్‌లలో టార్పాలిన్, గోదాం సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏటా మార్కెట్‌కు వచ్చిన వ్యవసాయోత్పత్తులు 30 శాతం వరకు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఐకెపి, మార్కెట్ కమిటీ, మిల్లర్లు కలిసి ఏటా రూ.500 కోట్ల కుంభకోణం సాగించి రైతులను దివాళా తీయిస్తున్నారు. అశాస్త్రీయంగా తేమ శాతం ఎక్కువ ఉన్నదని చెప్పడం, తూకం వేసిన తరువాత తగ్గించడం, రైతులకు బిల్లులు ఇచ్చిన తరువాత అందులో కొంత మొత్తాన్ని బ్యాంకులో వేయకుండా మిల్లర్లు దక్కించుకోవడం జరుగుతున్నది. గతంలో ఈ కుంభకోణంపై ఎన్ని ఫిర్యాదులు చేసిన ప్రభుత్వంలో ఏ మాత్రం కదలిక రాలేదు. డిసెంబర్ 3న జరిగిన ఎన్నికల్లో గత ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ప్రమాణ స్వీకారాలు జరుగుతుండగానే తుఫాన్ రావడం, పంటలకు నష్టం వాటిల్లడం జరిగింది. గత పదేండ్లలో కరువు వల్ల రూ.14,812 కోట్లు, వరదల వల్ల రూ.18,700 కోట్లు మొత్తం రూ.33,512 కోట్లు రైతులు నష్టపోయారు. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్లో రూ.4,133 కోట్లు మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా జరుగుతున్న నష్టాలకు రైతులు బలవుతున్నారు. ముఖ్యంగా, కౌలు రైతులు, వాస్తవ సాగుదారులు ఎక్కువ నష్టాలు అనుభవిస్తున్నారు.

అమలు కానీ పంటల బీమా పథకం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమలు జరుపుతున్న ఫసల్ బీమా పథకం నుండి రాష్ట్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఉపసంహరించుకుంది. తిరిగి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. ఫసల్ బీమా నుండి ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి పరిహారాలు చెల్లిస్తున్నాయి. ప్రతి దేశంలో పంటలబీమా పథకం అమలు జరుగుతున్నది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంటల బీమా పథకంగానీ, ప్రకృతి వైపరీత్యాల పరిహారం గానీ అందడం లేదు. అమెరికాలో రైతులకు 8 రకాల రాయితీలు ఇస్తున్నారు. పంటలబీమా, ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడం గాక పరిహారం కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నది.

అమెరికా వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలు

1) 100 రకాల పంటలకు బీమా - ప్రభుత్వం 60 శాతం ప్రీమియం, 50 శాతం బీమా పరిహారం చెల్లిస్తుంది

2) నిర్ణయించిన ఆదాయం తగ్గితే .... ప్రభుత్వం భరిస్తుంది.

3) నిర్ణయించిన ధరలు తగ్గితే ..... ప్రభుత్వం భరిస్తుంది

4) రక్షణ చర్యలు అనగా పంట వేయక ఉత్పత్తి తగ్గితే పరిహారం ఇస్తారు

5) ప్రకృతి వైపరీత్యాల పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది.

6) పంటల ధరలు తగ్గితే రుణ సౌకర్యం కల్పిస్తారు

7) పరిశోధనలకు నగదు నిధుల సహాయం కల్పిస్తారు

8) ఎగుమతి సబ్సిడీ ఎగుమతిదారులకు ఇస్తారు

(ఈ సబ్సిడీ వలన రైతుల పంటలకు అదనపు ధర చెల్లించబడుతుంది)

ఈక్విడార్, స్విట్జర్లాండ్ దేశాలు ప్రకృతి వైపరీత్యాల నివారణలో ప్రపంచంలో నాయకులుగా ఉన్నారు. చైనా, జపాన్, అమెరికా చివరికి పాకిస్థాన్ దేశాలు కూడా నష్టపోయిన రైతులకు పరిహారాలు చెల్లిస్తున్నాయి. ఆ దేశాలు తమ బడ్జెట్లలో 6-7 శాతం కేటాయించగా, భారత దేశం 2.45 శాతం మాత్రమే కేటాయింపులు చేస్తున్నది. 15వ ఫైనాన్స్ కమిషన్ 2020-26 సంవత్సరాలకు రూ.1.45 లక్షల కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులలో పది శాతం రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ భరించాలి. భరించలేని రాష్ట్రాలు ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోలేవు. వ్యవసాయోత్పత్తులేగాక హార్టికల్చర్ పంటలు తోటలు, కూరగాయల పంటలు కూడా ప్రతియేటా దెబ్బతింటున్నాయి. ఈ నష్టాల వల్ల ఉల్లి, టమాట ధరలు ఒక్కోసారి కిలో రూ.100 వరకు పెరుగుతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి తుఫాన్‌లు ప్రతియేటా క్రమం తప్పకుండా వస్తున్నాయి. అందులో పంటలు వేసిన తరువాత, కోతలకు వచ్చినప్పుడు తుఫాన్‌ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు తెలంగాణలో ప్రత్యేకంగా రాళ్ళ వర్షాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ప్రతియేటా వస్తున్న అధిక వర్షాల వల్ల జరుగుతున్న నష్టాలకు కేంద్రం గానీ, రాష్ట్రాలుగానీ, నివారణ చర్యలు చేపట్టడం లేదు. చివరికి జరిగిన నష్టాన్ని గణాంకాలు సేకరించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. ప్రధానంగా కౌలు రైతులు, వాస్తవ సాగుదార్లు పెద్దఎత్తున నష్టపోతున్నారు. ఎన్నికల సందర్భాంగా ప్రకటించిన మ్యానిఫెస్టోలలో అన్ని పార్టీలు పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించారు. కానీ, ఇంతవరకు ఏ ప్రభుత్వం పంటల బీమాను అమలు చేయలేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు నష్టపోతే పటిష్టమైన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తానని ప్రకటించింది. బీమా పథకంతోపాటు ప్రకృతి వైపరీత్యాల పరిహారాన్ని 'ఇన్‌పుట్ సబ్సిడి' చెల్లించాలి. రుణాలను మూడేండ్లకు రీ-షెడ్యూల్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి.



> కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమలు జరుపుతున్న ఫసల్‌బీమా పథకం నుండి రాష్ట్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఉపసంహరించుకుంది. తిరిగి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. ఫసల్ బీమా నుండి ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి పరిహారాలు చెల్లిస్తున్నాయి. ప్రతి దేశంలో పంటలబీమా పథకం అమలు జరుగుతున్నది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంటల బీమా పథకంగానీ, ప్రకృతి వైపరీత్యాల పరిహారం గానీ అందడం లేదు.

సహజంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ మేరకు కేంద్ర బృందాలు వచ్చి నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సంఘం కేటాయింపులకు అదనంగా మరి కొన్ని నిధులు మంజూరీ చేయుటకు కేంద్రానికి రికమండేషన్ చేస్తాయి. 2015-16లో కేంద్రం నుండి రాష్ట్రానికి అదనంగా రూ. 791 కోట్లు వచ్చాయి. అంతేకానీ తెలంగాణలో గత దశాబ్ద కాలంగా కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందలేదు. పంటలు నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వాల విధానంలో మార్పు రాలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి హుడా కమిషన్ నిర్ణయం మేరకు పరిహారాలు చెల్లించాలి. రాష్ట్రంతోపాటు కేంద్రం కూడా బడ్జెట్‌ల నుండి నిధులను కేటాయించి రైతులను ఆదుకోవాలి. వర్షాల వల్ల పంటల కోత కాలంలో నష్టాలు జరుగకుండా మార్కెట్‌లలో తగు రక్షణ చర్యలు చేపట్టాలి. తగినన్ని గోదాంలను నిర్మించడం గానీ, ప్రయివేట్ గోదాంలను కిరాయికి తీసుకొని రైతులు నష్టపోకుండా ప్రణాళిక రూపొందించాలి. పంటలబీమా పథకాన్ని, ప్రకృతి వైపరీత్యాల పరిహారాన్ని నష్టపోయిన రైతులకు చెల్లించాలి. ఆ విధంగా రైతులకు రక్షణ కల్పించాలి.

www.praja.khammam@gmail.com
నవతెలంగాణ
5 ఖమ్మం
మంగళవారం 12, డిసెంబర్ 2023

తుఫాన్ నష్టపరిహారం రైతులకు అందించాలి

కలెక్టర్‌కు తెలంగాణ రైతు సంఘం వినతి

నవతెలంగాణ-ఖమ్మం

డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ కలెక్టర్ గౌతంకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరి పంట కోత దశలో కింద పడి వరి, మిర్చి, మొక్కజొన్న పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు. పండ్ల తోటలు ముఖ్యంగా అరటి తోటలు పూర్తిగా పడిపోయాయి అన్నారు. కావున నష్టంపై సర్వే జరిపించి వరి, మొక్కజొన్న, మిర్చి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు, అరటి తోటలకు ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, ఉపాధ్యక్షులు చింతనిప్పు చలపతిరావు, వాసిరెడ్డి ప్రసాద్, దుగ్గి కృష్ణ, సంక్రాంతి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.



త్రివేణిలో మాక్ పార్లమెంట్

నవతెలంగాణ- ఖమ్మం

ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాలలో ప్రైమరీ విద్యార్థుల చేత మాక్ పార్లమెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు అధికార పక్షం, విపక్షాల వలె రెండు వర్గాలుగా కూర్చుని జాతీయ సంపద సృష్టి, దేశంలో ఉన్న సమస్యలు, విద్య విజ్ఞానం వైద్యం మొదలైన రంగాలలో దేశం ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్ధిని విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీస్తామని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ స్వప్న, ముస్తఫా, అశోక్, క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్, సందీప్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

నవతెలంగాణ-ఖమ్మంరూరల్

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకాల వర్షానికి వరి, మిరప, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. రూరల్ మండలంలో 630 ఎకరాల్లో వరి, 340 ఎకరాల్లో మిర్చి, 15 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సర్వే ద్వారా తేల్చారని వీరికి నష్టపరిహారం వెంటనే అందజేయాలన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకొని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.



బీమా నగదు అందజేత

నవతెలంగాణ - ఎర్రుపాలెం

గత కొద్ది రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు బీమా నగదును పెద్దగోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి అక్కిరెడ్డి సోమవారం అందించారు. మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన సంఘ సభ్యులు కూరపాటి భాస్కరరావు మృతి చెందటంతో నామిని అయిన మృతుడి భార్యకు 50 వేల రూపాయల బీమా నగదును మండల కేంద్రమైన ఎర్రుపాలెం డిసిసిబి బ్యాంకు నందు అందచేశారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మగినం వీరభద్రం, అసిస్టెంట్ మేనేజర్ నాగలక్ష్మి, భానుప్రియ, సూపర్వైజర్ మహేష్, సీఈవో వీరారెడ్డి, సొసైటీ సిబ్బంది ప్రసాద్, సాంబ, బ్యాంక్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీపీ చల్లా రంగయ్య మృతి



నవతెలంగాణ-తల్లాడ

మాజీ ఎంపీపీ, కళాకారుడు చల్లారంగయ్య (65) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. మృతదేహాన్ని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు సందర్శించి నివాళ్లర్పించారు. రంగయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రంగయ్య అన్నారుగూడెం ఎంపీటీసీగా ఎన్నికై 1995 నుంచి 2000 వరకు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. కళాకారునిగా, ఎంపీపీగా ప్రజలకు సేవలందించి పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. నివాళ్లర్పించిన వారిలో నాయకులు చల్లా నాగేశ్వరరావు, నల్లమోతు మోహన్‌రావు, షేక్ మస్తాన్‌లు ఉన్నారు.



ఎంపీ వద్దిరాజు వితరణ

శ్రీదివ్య మణికంఠ అన్నదాన సేవా సమితికి రూ.లక్ష వితరణ

నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఖమ్మం ముస్తఫానగర్ లో అయ్యప్ప మాలధారుల కోసం ఐదేళ్లుగా శ్రీదివ్య మణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా 41రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తుండం తెలిసిందే. ఈ పుణ్య కార్యానికి ఎంపీ రవిచంద్ర సోమవారం హాజరై లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఎంపీ రవిచంద్ర అయ్యప్ప స్వాములతో కలిసి పూజలో పాల్గొన్నారు, వారికి స్వయంగా భోజనం వడ్డించారు. గత ఐదేళ్లుగా అయ్యప్ప స్వాములకు క్రమం తప్పకుండా అన్నప్రసాదం అందించడం గొప్ప విషయమని ఎంపీ వద్దిరాజు నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, అన్నదాన సేవా సమితి అధ్యక్షులు చిర్రా రవి స్వామి, పుట్ట మల్లికార్జున్, మాచర్ల నరేష్, నిదిగొండ శేఖర్, రవితేజ, చరణ్, గురుబ్రహ్మం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

స్మశాన వాటికలో విగ్రహాల ప్రతిష్ట

నవతెలంగాణ- కామేపల్లి

పండితాపురం గ్రామంలోని స్మశాన వాటికలో శివుడు, నందీశ్వరుడు స్వామి విగ్రహాలను సోమవారం ప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన ముదిరాజ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము నాగేశ్వరరావు తల్లిదండ్రులు ముత్తయ్య -భారతమ్మ జ్ఞాపకార్థం రూ.లక్ష ఖర్చు చేసి శివుడు, నందీశ్వరుడు స్వామి విగ్రహాలను కొనుగోలు చేసి ప్రతిష్ఠించినట్లు తెలిపారు. ముందుగా కెఎంబీ సెంటర్‌లో ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఐతనబోయిన సత్యం, నాగేశ్వరరావు, విఠల్ రావు, శివ, వీరభద్రం, శీలం పుల్లయ్య, రవి, నరేష్, గొడుగు కొరివిలు, యండ్ర వెంకట్రావు, పోతనబోయిన రాంబాబు, చొప్పర సహదేవ్, ఉపేందర్, మామిళ్ల నర్సయ్య పాల్గొన్నారు.

విద్యార్థుల కోసం వైద్య శిబిరం

నవ తెలంగాణ- మధిర

మధిర మండల పరిధిలోని పీహెచ్‌సి దెందుకూరు వైద్యులు డా.పృథ్వీరాజ్ నాయక్ ఆధ్వర్యంలో పారా మెడికల్ బృందంతో మధిర టౌన్‌లోని ఎస్‌సి కాలనీ హైస్కూల్ మరియు ఎస్‌టి గర్ల్స్ హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాజా అరుణ, హరిజన వాడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని విజయశ్రీ, ఉపాధ్యాయ సిబ్బంది మరియు పారామెడికల్ సిబ్బంది సుబ్బలక్ష్మి, లంకా కొండయ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



కార్యదర్శుల పని విధానం పారదర్శకంగా ఉండాలి

- కష్టంతో కాదు, ఇష్టంతో పనిచేయండి
- సత్తుపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం
- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
- గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే సమీక్ష

నవతెలంగాణ-సత్తుపల్లి



గ్రామ పంచాయతీ కార్యదర్శుల పని విధానం పారదర్శకంగా ఉండాలని, ఏ పని చేసినా అందులో నిబద్ధత కనపడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సోమవారం సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ జీపీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలన్నారు. కార్యదర్శులపై ప్రజల నుంచి అనేక కంప్లైంట్స్ ఉన్నాయని, వాటి జోలికి వెళ్లనన్నారు. ఇకనుంచి జరిగే ప్రతి పనిలోనూ నిబద్ధత ఉండాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో నెలకొని సమస్యలను పలువురు కార్యదర్శులు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను పరిష్కరించడానికి నా వంతు సహకారం ఉంటుందన్నారు. మీకున్న సమస్యలు, సిబ్బంది వివరాలు తదితర వాటిని నాకు అందిస్తే గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విషయంలో కార్యదర్శులదే ముఖ్య భూమిక అన్నారు. ఇకనుంచి ప్రతి మూడు నెలలకోసారి కార్యదర్శులతో సమీక్ష ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సర్పంచులు మందపాటి ముత్తారెడ్డి, పాకలపాటి శ్రీనివాసరావు, జక్కుల ప్రభాకర్, చెట్టుమాల రేణుకాఈశ్వర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ తోట సుజలరాణి, నాయకులు కొత్తూరు ప్రభాకరరావు, గాదె చెన్నకేశవరావు, కిలారి వెంకటేశ్వరరావు, కమల్‌పాషా, గోలి శ్రీనివాసరెడ్డి, పామర్తి నాగేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులను బెదిరింపులకు గురిచేశారు

ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులు బెదిరింపులకు గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నా నుంచి మీకు సముచితస్థానం ఉంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్మికులతో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిందన్నారు. పెత్తందారుల పెత్తనం వల్ల కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులు పడ్డ కష్టానికి ఈ సందర్భంగా రాగమయి దయానంద్ అభినందనలు తెలిపారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ తోట సుజలరాణి, కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలి, దూదిపాల రాంబాబు, మందపాటి పద్మజ్యోతి, నాగుల్‌మీరా, కాంగ్రెస్ నాయకులు కమల్‌పాషా, దోమ ఆనంద్, మానుకోట ప్రసాద్, ఖలీల్ పాల్గొన్నారు.

ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన ఉండాలి

- వ్యకాస జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు

నవతెలంగాణ- ఖమ్మం



ప్రజల ఆశలకు అనుగుణంగా నూతన ప్రభుత్వం పాలన ఉండాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మీద వ్యతిరేకత తోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలతోటి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, నూతన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ కూలీల మీద, దళితుల మీద, దాడులు పెరుగుతున్నాయని, దాడులకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. బిజెపి ఉపాధికి ఏటా బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ, కఠినమైన నిబంధన చేస్తూ, ఉపాధికి దూరం చేస్తుందని దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు. బడ్జెట్లో 2.64 వేల కోట్లు కేటాయించాలని, సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలని, రోజుకూలి 600 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి కూలీలందరికీ కూలి బంద్, కూలి బీమా పథకం తేవాలని, ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు కూలి బంద్, కూలి బీమా పథకం తేవాలని, కార్పొరేషన్, మున్సిపల్ పట్టణాల్లో ఉపాధి పని ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. వ్యవసాయ కూలీలకు సమగ్ర కూలి చట్టం తేవడం ద్వారా కూలి భద్రత కల్పించాలని ఆయన అన్నారు. వ్యవసాయ కార్మికులు, దళితులు, పేదలకు, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల తుఫానుకి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, పొన్నెకంటి సంగయ్య, జాజిరి శ్రీను, కేవీరెడ్డి, బంధం శ్రీను, తేలపోలు రాధాకృష్ణ, వడ్లమూడి నాగేశ్వరరావు, వి.జానకిరాములు, తేలపోలు రాధాకృష్ణ, జి.రత్తమ్మ, మూడు గన్య, గామాస్ జోగయ్య, బి.యోహాన్, గుమ్మా నరసింహారావు, బాదావత్ శ్రీను, గాడి ఇటికాల లెనిన్, ఎస్.వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.



పేదలకు సేవచేసే భాగ్యం లభించింది

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సొంత గ్రామంలో అపూర్వ స్వాగతం

దేవాలయంలో పూజలు...తండ్రి స్మారకస్తూపం వద్ద నివాళి

నవతెలంగాణ- కల్లూరు



పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం మీ అందరి ఆశీస్సుల తోనే తనకు లభించిందని రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి సొంత గ్రామమైన నారాయణ పురానికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పులు కోరుకున్నారని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం పరిపాలన కోసం శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని అన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం తాను అందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఎన్ఎస్‌పి క్రాస్ రోడ్‌లోని వీరభద్ర స్వామి దేవాలయంలో పొంగులేటి సోదరులు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొంగులేటి తండ్రి రాఘవరెడ్డి స్మారక స్తూపం వద్ద పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయవాడ కనకదుర్గ దేవాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెడమర్తి రవి, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు కూనంనేని విజయోత్సవ ర్యాలీ

హాజరుకానున్న మిత్ర పక్షాల నాయకులు

నవతెలంగాణ- ఖమ్మం

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి విజయం సాధించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయోత్సవ ర్యాలీని మంగళవారం ఖమ్మంలో నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశ్రీ విగ్రహం నుంచి ర్యాలీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. రోటరీ నగర్, ఇల్లందు క్రాస్‌రోడ్, జెడ్పి సెంటర్, పాత బస్టాండ్, ఎఫ్‌సీఐ బైపాస్ మీదుగా ఎంబి గార్డెన్స్‌కు ర్యాలీ చేరుకుంటుందని తెలిపారు. ఎంబి గార్డెన్స్‌లో అభినందన సభ జరుగుతుందన్నారు. ఈ సభలో సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. అభినందన సభను, ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

డిజిటల్ బోధనకు వైఫై వితరణ

నవతెలంగాణ-ఖమ్మంరూరల్

మండల పరిధిలో జలగంనగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ బోధనకు గాను మ్యాక్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏడాదిపాటు వైఫై ఇంటర్నెట్‌ను సోమవారం వితరణగా అందజేశారు.పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ బోధనను ప్రారంభించారు. విద్యార్థులు ఇంటర్ నెట్ కనెక్షన్ ను సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యాంసన్, కంపెనీ ప్రతినిధులు వెంకట్, లలిత, సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నవతెలంగాణ- మధిర

మధిర 132 కెవి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్తు లైన్ల మరమ్మతులు నిర్వర్తిస్తున్నందు వల్ల మంగళవారం మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలకు విద్యుత్ సరఫరా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేయబడునని సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎమ్.అనురాధ ఓ ప్రకటనలో తెలిపారు.

'కమ్యూనిస్టులకు' గెలుపోటములు ముఖ్యంకాదు

- నిత్యం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి

నవతెలంగాణ-సత్తుపల్లి



కమ్యూనిస్టులకు గెలుపోటములు ముఖ్యం కాదని అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక రావి వీరవెంకయ్య భవన్‌లో పట్టణ కమిటీ బాధ్యురాలు పాకలపాటి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో పాండురంగారావు మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం)కు ఓట్లేసిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. లేనియెడల ప్రజల పక్షాన సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు. మిచౌంగ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని పాండురంగారావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, చెరుకు కుమారి, వలీ, వెంకట్రావు, చావా రమేశ్ పాల్గొన్నారు.

నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌కు రెజొనెన్స్ విద్యార్థి

నవతెలంగాణ- ఖమ్మం



నల్గొండ జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగిన స్టేట్ కరాటే చాంపియన్షిప్ అండర్ -17, 58 కేజీల బాలుర విభాగంలో రెజొనెన్స్ కళాశాలకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సయ్యద్ ఆదిల్ పాషా పాల్గొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి నేషనల్ లెవల్‌లో ఢిల్లీలో జరగబోయే ఈవెంట్‌కి అర్హత సాధించాడని కళాశాల డైరెక్టర్స్ ఆర్.వి. నాగేంద్ర కుమార్, కొండా శ్రీధర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ 17 బాలికల విభాగంలో రెజొనెన్స్ కళాశాలకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పయ్యద్ సాలేహిన్ జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. చదువుతో పాటుగా అన్ని రంగాలలో శిక్షణ ఇవ్వడం తమ కళాశాల ప్రత్యేకత అని తెలిపారు. మా కళాశాల పేరును అత్యుత్తమ స్థానంలో నిలిపినందుకుగానూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఇంటర్‌తో పాటే ఐఐటి, నీట్, ఎంసెట్ వంటి అన్ని జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు తగు శిక్షణనివ్వడం తమ కళాశాల ప్రత్యేకత అని తెలిపారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సతీష్, భాస్కర్‌రెడ్డి, శాంతి, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి

నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ఆర్ఎంపిడబ్ల్యూఏ

నవతెలంగాణ-ఖమ్మం



తెలంగాణలో ఉన్న గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని ఆర్ఎంపిడబ్ల్యూఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మినేని కొండలరావు, బోయినపల్లి శ్రీనివాస్‌రావులు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఖమ్మంలో ఓ ప్రయివేట్ పంక్షన్‌హాల్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యులను మోసగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని నూతనంగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ఎంపిడబ్ల్యూఏ సంఘం నుంచి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామీణ వైద్యులకు పెద్దపీట వేశారని, అదే తరహా ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు నిర్వహించి 108, 102 లలో ఉద్యోగావకాశాలు కల్పించి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గ్రామీణ వైద్యులంతా పూర్తిగా సహకరిస్తామని, అదే విధంగా అభివృద్ధిలో భాగస్వామ్యౌతామన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంపిడబ్ల్యూఏ రాష్ట్ర కమిటీ సభ్యులు కొంగర గోపీ, జిల్లా గౌరవ అధ్యక్షులు అవుకు వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఎస్వీ రామారావు, సీనియర్ నాయకులు బిక్షమయ్య, నారాయణ, ఖాసీం, మాధవరెడ్డి, రహీం, గౌతమ్, బాలు, కాంతారావు, రమేష్, షేక్ నాగుల్ మీరా, ముజీ తదితరులు పాల్గొన్నారు.



పాడే మోసిన పువ్వాడ అజయ్ కుమార్

నవతెలంగాణ-ఖమ్మం

పువ్వాడ కృష్ణ సతీమణి అజయ్ కుమార్ పిన్ని పువ్వాడ పుష్పవతి మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. 41వ డివిజన్‌లోని పాత కలెక్టరేట్ వెనుక గల వారి నివాసంలో ఉంచిన ఆమె భౌతికకాయాన్ని ఆయన సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె పాడి మోసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం బల్లేపల్లి వైకుంఠధామం నందు నిర్వహించిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, పారా నాగేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లి ఎమ్మెల్యేని కలిసిన 15వ బెటాలియన్ కమాండెంట్ దంపతులు

నవతెలంగాణ-సత్తుపల్లి రూరల్

సత్తుపల్లి మండలం బి.గంగారం 15వ బెటాలియన్ కమాండెంట్ పి.వెంకట్ రాములు స్థానిక ఎమ్మెల్యే డా మట్టా రాగమయి దయానంద్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి, సత్తుపల్లికి విచ్చేసిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ సహాయ దళాధిపతి యం శ్రీనివాసరావు, ఆర్ఐ యం సతీష్ కుమార్, ఆర్ఎస్ఐ బి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.



బీఆర్టీయు నుండి ఐఎన్టీయుసీలో ఆటో డ్రైవర్ల చేరిక

నవతెలంగాణ-ఖమ్మం

నగరంలోని సిటీ బస్టాండ్, చెన్నై షాపింగ్ మాల్, ఖానాపురం బస్టాండ్ అడ్డాలకు చెందిన సుమారు 150 మంది డ్రైవర్లు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ బీఆర్టీయు ఆటో యూనియన్ నుండి ఐఎన్టీయుసీ ఆటో యూనియన్‌లో ఐఎన్టీయుసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు నరాల నరేష్ మోహన్ నాయుడు, సిహెచ్ విప్లవ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా కొత్తా సీతారాములు మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, మంత్రులు ఆటో కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటారని, ఎవరి అపోహలు నమ్మవద్దని ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఆటో కార్మికులకు వర్తింపచేసేలా యూనియన్ పాటు పడుతుందని అన్నారు. సంఘం సిద్ధాంతాలకు కార్మికుల సంక్షేమానికి కట్టుబడివుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసీ ఆటో యూనియన్ నాయకులు పాష,ప్రభాకర్, వీరయ్య గౌడ్, గోపాల్, బాబా, అడ్డా ప్రెసిడెంట్స్ సురేష్, మూడ్ రవీందర్, వంశీ,రమేష్, వీరన్న,నాగేశ్వరరావు, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.

ఓడినా గెలిచినా ప్రజల మధ్యే ఉంటా..

- బానోత్ మదన్‌లాల్

నవతెలంగాణ-కారేపల్లి

ఓడినా, గెలిచినా ప్రజల మధ్యనే ఉంటానని ప్రజలతోనే తిరుగుతానని వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ అన్నారు. సోమవారం కారేపల్లి వైఎస్ఎన్ గార్డెన్ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మదన్ లాల్ మాట్లాడుతూ ఓడినంతమాత్రాన అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలని ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలను కోరారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని, 2018 ఎన్నికలలో ఓడిపోయినా కన్నతండ్రిలా వైరా కు మరో అవకాశం కల్పించిన కేసీఆర్ మాటే శిరోధార్యంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ ఉన్నం వీరేందర్, మాజీ రైతు బంధు కన్వీనర్ హన్మకొండ రమేష్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, ఎంపిటిసి మూడు జ్యోతి. సర్పంచ్‌లు అజ్మీర నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఆదరణ ఫౌండేషన్‌లో పల్లపోతు ప్రసాద్ రావు జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-మధిర

మధిర సేవా సమితి అధ్యక్షులు మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మధిర కోదండ రామాలయం చైర్మన్ పల్లపోతు ప్రసాద్ రావు జన్మదినం సందర్భంగా సోమవారం ఆదరణ ఫౌండేషన్‌లో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి, భూక్యా హనుమ, చుక్కా రాంబాబు, శీలం శ్రీనివాసరెడ్డి, వంగవీటి రాజశేఖర్ పాల్గొన్నారు.



శాంతి నిలయంలో దివ్యాంగులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ

నవతెలంగాణ-బోనకల్

వైరా మండలం రెబ్బవరం గ్రామస్తులు అమరజీవి గుత్త వీరస్వామి జ్ఞాపకార్థం వారి సతీమణి గుత్తా అంజమ్మ బోనకల్ శాంతి నిలయంలోని దివ్యంగులకు దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అనాథ దివ్యాంగ పిల్లలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా అంజమ్మ మాట్లాడుతూ దివ్యాంగులు దేవుని స్వరూపాలని, ప్రతి ఒక్కరూ దివ్యాంగ బాలలకు చేయూత ఇవ్వాలని కోరారు. జీవితం చాలా చిన్నదని, ఉన్నంతకాలం సమాజం పట్ల బాధ్యత, సేవా గుణం, మానవత్వంతో జీవించడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, శాంతి నిలయం సిస్టర్ ఆల్ ఫీ, రెక్కల బేబీ కుమారి, సిలివేరు రామకృష్ణ, పల్లపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక

నవతెలంగాణ-ఎర్రుపాలెం



భీమవరం గ్రామంలో గల వేమిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి విద్యార్థిని చూడబోయిన దుర్గ భవాని రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుభద్ర తెలిపారు. ఈనెల 13 నుండి 19 వరకు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నందు జరుగు 33వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిత్యం వహించనునట్లు సుభద్ర తెలిపారు. దుర్గా భవానిని స్థానిక సర్పంచ్ శీలం జయలక్ష్మి, జడ్పిటిసి శీలం కవిత, ఎంపీటీసీ సభ్యులు సంక్రాంతి కృష్ణారావు, ఎస్ఎంసి చైర్మన్ కృష్ణారెడ్డి, సెగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఎర్రమల పూర్ణచంద్రరెడ్డి, మాజీ ఎంపిటిసి ఉషా కి రణ్, వేమిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. ఈ కార్య క్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పుల్లమ్మ, వెంకటే శ్వరరావు, సునీత, నరసింహరావు, సత్యనారాయణ, వీరస్వామి, సుజాత, రమాదేవి, తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్గానిక్ హబ్ గా మధిరను అభివృద్ధి చేద్దాం

- అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

నవతెలంగాణ-మధిర



మధిర నియోజకవర్గాన్ని ఆర్గానిక్ హబ్‌గా అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం మధిర క్యాంపు కార్యాలయంలో డిఆర్డిఓ ఐకెపి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగానికి మక్కువ చూపిస్తున్న క్రమంలో మధిర నియోజకవర్గంలో సేంద్రియ పంటలను ఉత్పత్తి చేయడం వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వివరించారు. వ్యవసాయ నిపుణులను పిలిపించి లాభసాటిగా ఉండే పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. పండించిన పంటలకు సైతం పంట పెట్టుబడికి మించి మంచి లాభాలు వచ్చే విధంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి తగిన ప్రాజెక్టును త్వరలోనే రూపొందిస్తామని వివరించారు.

మానవ వనరులను వాడకపోవడం నేరం

మానవ వనరులు అత్యంత బలమైనవి ఈ మానవ వనరులను వాడకపోవడం నేరమని అన్నారు. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం మానవ వనరులకు సరైన ప్రాధాన్య తీవకుండా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మానవ వనరులను సంపదగా భావించి వారికి సరైన తర్ఫీదు ఇస్తే సంపదను సృష్టించవచ్చని వివరించారు. నియోజకవర్గంలోని మహిళలకు వివిధ రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని డీఆర్డిఓ అధికారులను ఆదేశించారు. కుట్టు శిక్షణ, సబ్బు తయారీ, అగర్బత్తిలు తయారీ, కొవ్వొత్తిల తయారీ, తదితర స్వయం ఉపాధి రంగాలపై అవగాహన సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్మాల్, మీడియం ఇండస్ట్రీ నిపుణులతో మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఇప్పించి వారు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేయాలన్నారు. బ్యాంకర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణకు 2013లో సెంటర్కు 20 చొప్పున ఇప్పించిన మిషన్లు ఏం చేశారని అధికారులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన మిషన్లు తుప్పు పడుతున్న క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 2021లో పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పిన సమాధానం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ కుట్టు మిషన్లు తెప్పించిన లక్ష్యానికి భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు.

అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి

- తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి
- సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్

నవతెలంగాణ-కల్లూరు



ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకానికైనా రేషన్ కార్డు ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారు. కాబట్టి వెంటనే రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చేయాలంటూ ఎంపీటీసీ కొండూరు కిరణ్ కుమార్ తదితరులు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బీరవల్లి రఘు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పిటిసి కట్టా అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుతూ కొత్త ప్రభుత్వానికి, సత్తుపల్లి శాసనసభ్యులు ఎన్నికైన మట్టా రాగమయికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ప్రజల ఆశలకు అనుగుణంగా సంక్షేమ పథకాల అమలుచేసి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ కొండూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు పేదలకు అందాలంటే రేషన్ కార్డులు తప్పనిసరి కావడంవల్ల లేని వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందేలా చూడాలన్నారు. ఆగి పోయిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ పనులు ఈ ప్రభుత్వంలో కొనసాగించేలా తీర్మానం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఎంపీటీసీలు కొన్ని గ్రామపంచాయతీ సంబంధించిన సర్పంచులు చేసిన అభివృద్ధికి కార్యక్రమాలు బిల్లులు పెండింగ్ పెట్టారని వాటిని కూడా వెంటనే బిల్లు చేయాలని పిఆర్ఏఈ వెంకటేశ్వరరావు కోరారు. జాబ్ కార్డులు లేనివారికి కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని సూచించారు. సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అదేవిధంగా సంక్షేమ పథకాల కోసం నిధులు మంజూరు చేయాలని ఆ విధంగా సభలో తీర్మానం చేయాలని కోరారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. ఈ సమావేశంలో ఎండిఓ బి రవికుమార్, తహసీల్దార్ సాంబశివుడు, మండల స్థాయి అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు సమావేశానికి హాజరయ్యారు.

మిర్చి తోటలకు ఎకరానికి లక్ష నష్టపరిహారం ఇవ్వాలి

- తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు

నవతెలంగాణ-వైరాటౌన్

ఇటీవల వచ్చిన మీచాంగ్ తుఫాను వలన దెబ్బతిన్న మిర్చి తోటలకు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం వైరా మండలం కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం వైరా మండల కమిటీ ఆధ్వర్యంలో గోల్లెనపాడు గ్రామంలో తుఫాను వలన దెబ్బతిన్న మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిలారు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారీ వర్షాలు, ఈదురు గాలులు వలన మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన బాధ్యత తీసుకొని మిర్చి తోటలకు ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం అందించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సమగ్ర సర్వే జరిపి రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమరనేని అప్పారావు, సంద్ర వెంకట్రావు, కొనిదణ రాజేంద్రప్రసాద్, నల్లమోతు రాజబాబు, వెంపటి రాజా, జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.





వైరా ఎమ్మెల్యేని కలిసిన సీఐ, ఎస్ఐలు

నవతెలంగాణ-కారేపల్లి

నూతన వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్‌ను సింగరేణి సిఐ తిరుపతిరెడ్డి, కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావులు సోమవారం కలిశారు. ఖమ్మంలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారులు మండలంలోని శాంతిభద్రల పై చర్చించారు.

శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

మాలోత్ రాందాస్ నాయక్ ను మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాదారం సర్పంచ్ అజ్మీర నరేష్, నాయకులు మాజీ జెడ్పిటిసి భానోత్ దేవ్లా నాయక్, సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరా లాల్, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మంది వీరప్రతాప్(టోనీ), గుగులోతు శీను, మల్లెల నాగేశ్వరరావు, గుగులోత్ బీముడు, తోటకూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

వసతిగృహ విద్యార్థినులతో కలిసి... అల్పాహారాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే రాగమయి

నవతెలంగాణ-సత్తుపల్లి



సత్తుపల్లి పట్టణంలోని సమీకృత ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం సందర్శించారు. వసతులు, భద్రత, భోజనం అందిస్తున్న తీరు, విద్య తదితర అంశాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు, విద్యార్థినులకు అందుతున్న మెనూ, మంచి చదువు అందించేలా ఉన్నతాధికార్లతో మాట్లాడతానని విద్యార్థినులకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి అల్పాహారాన్ని ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, కమల్‌పాషా, వినుకొండ కృష్ణ, మానుకోట ప్రసాద్, హనుమంతు, టోపీ శ్రీను, జమలయ్య పాల్గొన్నారు.

బ్లీచింగ్ పనులు చేపట్టాలి

- ఎంపీఓ వెంకటేశ్వరరావు

నవతెలంగాణ-పినపాక



మండలంలో 23 గ్రామపంచాయతీల పరిధిలో బ్లీచింగ్ పనులను చేపట్టాల్సిందేనని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు సెక్రటరీలను ఆదేశించారు. సోమవారం ఉదయం నుండి ఆయనే స్వయంగా గ్రామపంచాయతీలో తిరుగుతూ బ్లీచింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురిసిన తుఫాన్ ప్రభావంతో గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో నీరు నిలవలు ఉన్నాయని, సీజన్లో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్న కారణంగా బ్లీచింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో నీటి నిల్వలు ఉన్నచోట్ల నీరు నిలువ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆ ప్రాంతాలలో బ్లీచింగ్ చేయాలన్నారు. గ్రామాల్లో చెత్త నిలువ లేకుండా ప్రతిరోజు ట్రాక్టర్ సహాయంతో సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏడీ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

నవతెలంగాణ-ఇల్లందు

తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా, అఖిలభారతం ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఏడి, ఏవో కార్యాలయాల ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. నష్టపోయిన రైతాంగం తమ వ్యక్తిగత దరఖాస్తులను తీసుకొచ్చి ఏవో కార్యాలయంలో సమర్పించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకురాలు వై సావిత్రి (ఏఐపికేఎస్) జిల్లా అధ్యక్షులు బుర్ర వెంకన్న, ఏఐపీకేఎస్ డివిజన్ అధ్యక్షులు శ్రీరామ్ కోటయ్య, కొమరారం ఎంపీటీసీ అజ్మీర బిచ్చ మాట్లాడుతూ తుపాను వల్ల నష్టపోయిన మొక్కజొన్నఎకరాకు 25వేల రూపాయలు పత్తి ఎకరాకు



50 వేల రూపాయలు మిర్చి ఎకరాకు లక్ష రూపాయలు, పశువులు మనుషులు ఎటువంటి ప్రమాదానికి గురి అయిన వారి ఇండ్లు కూలిపోయిన వారిని గుర్తించి ఆదుకోవాలన్నారు.

రైతు బంధును తక్షణమే విడుదల చేయాలి

- రైతు సంఘం డిమాండ్

నవతెలంగాణ -కూసుమంచి

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానంలో ప్రకటించిన రైతుబంధు పథకాన్ని 10 ఎకరాల్లోపు చిన్న సన్నకారు రైతులందరికీ వెంటనే రైతుబంధును అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్లో పత్తి పంట దిగుబడి పూర్తిగా బడిపోయిందని, మిర్చి పంటలో ఎర్రనల్లి, తెల్ల నల్లి తామర పురుగు కారణంగా మిర్చి పంట 25 శాతం మాత్రం దిగబడి వస్తుందని మొన్న కురిసిన వర్షాలకు, వరి పంటలు తుడవడంతో పంట నష్టం జరిగింది. దీంతో రైతులు బాగా దెబ్బతిన్నారని, కావున ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధును యాసంగి పంటలకైనా రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని, దీంతో రైతులకు పెట్టుబడి సహాయంగా ఉపయోగపడుతుందని రైతు సంఘం మండల కార్యదర్శి బిక్కసాని గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

మంత్రి సీతక్కకు శుభాకాంక్షలు తెలిపిన బట్టు వెంకన్న

నవతెలంగాణ-కామేపల్లి

దండకరణ్యం నుండి నిరుపేద బహుజనులందరి కష్టాలు తీర్చే తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్, శిశు సంక్షేమ, రూరల్ వాటర్ సప్లై అండ్ డెవలప్ మెంట్ మంత్రి సీతక్క కు బట్టు వెంకన్న సోమవారం పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పలు సమస్యలను సీతక్కకు విన్నవించి పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేట్ లలో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే గిరిజన హరిజన బాలబాలికలకు కనీస వసతిగృహం లేదని 2017 నుండి గత పాలక ప్రభుత్వాలకు ఎన్నోమార్లు ఏబిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు అమర్ సింగ్ తిలావత్ నాయకత్వంలో వినతి పత్రాలు పోరాటాలు ధర్నాలు నిరసనలు చేపట్టిన దున్నపోతు మీద వర్షం కురిసిన చందగా ఉందని ఆరోపించారు. హైదరాబాద్ రాలేని పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్టల్లో చిన్నపిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు.

గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరణ

నవతెలంగాణ-భద్రాచలం రూరల్

ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ రమాదేవి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీతో కలిసి సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించారు. గిరిజన దర్బార్‌లో యూనిట్ అధికారుల సమక్షంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన ఆర్జీలు స్వీకరించి తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ దర్బార్‌లో పోడు భూముల సమస్యలు, పట్టా భూములకు రైతు బంధు, రుణాలు, వ్యక్తిగత సమస్యలు తదితర సమస్యలపై దరఖాస్తు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిటిఆర్ఓ ఎఫ్ఆర్ శ్రీనివాస్, ఏపీఓ పవర్ మునీర్ పాషా, డీఎస్ఓ ప్రభాకర్ రావు, జేడియం హరికృష్ణ, ఉద్యాన శాఖ అధికారి అశోక్, మేనేజర్ ఆదినారాయణ పాల్గొన్నారు.

మృతుడి కుటుంబ సభ్యులకు బీమా నగదు అందజేత

నవతెలంగాణ-ఎర్రుపాలెం



గత కొద్ది రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు బీమా నగుదును అయ్యవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు సోమవారం అందించారు. మండల పరిధిలోని గుంటుపల్లి గోపవరం గ్రామానికి చెందిన సంఘ సభ్యులు మందడుపు అప్పారావు మృతి చెందటంతో నామిని అయినా మృతుడి భార్య కృష్ణ కుమారికి రూ.50 వేల రూపాయల భీమా నగదును ఎర్రుపాలెం డిసిసిబి బ్యాంకు నందు అంద చేశారు. ఈ కార్య క్రమంలో బ్యాంక్ మేనేజర్ మగినం వీరభ ద్రం, అసిస్టెంట్ మేనేజర్ నాగలక్ష్మి, భానుప్రియ సూప ర్వైజర్ మహేష్, సీఈవో మోహన్రావు, సొసైటీ సిబ్బంది మురళి, రమణారెడ్డి, బ్యాంక్ సిబ్బంది, లబ్ధిదారులు, పాల్గొన్నారు.

కూనంనేని, కొత్వాలకు ఘన స్వాగతం

నవతెలంగాణ-పాల్వంచ

విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పాత పాల్వంచలో సోమవారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావుకు ఘన స్వాగతం లభించింది. పాత పాల్వంచలోని కొత్వాల గృహం వద్ద వందలాదిమంది మహిళలు, యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. పొంగులేటి, కూనంనేని, కొత్వాలల నాయకత్వం వర్ధిలాలి అంటూ నినాదాలు చేశారు. మహిళలు మంగళహారతులు పట్టారు. భారీ గజమాలతో, శాలువాలతో కూనంనేని, కొత్వాల ను సన్మానించారు

యశోదలో కేసీఆర్‌ను పరామర్శించిన సండ్ర

నవతెలంగాణ-సత్తుపల్లి



ఇటీవల ఇంట్లో జారిపడి కాలికి గాయమై యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ గాయపడటం బాధాకరమని, త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా సండ్ర భగవంతుని ప్రార్థించారు.

ఎమ్మెల్యే జారేకి సన్మానం



నవతెలంగాణ-దమ్మపేట

గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణని అశ్వారావుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కట్రం స్వామి దొర ఆధ్వర్యంలో జారెని సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో దమ్మపేట, అశ్వరావుపేట, చంద్రుగొండ, అన్నపరెడ్డి పల్లి మండలాల అధ్యక్షులు ఎండి వలీ పాషా, నార్లపాటి శ్రీనివాసరావు, వారాధి సత్యనారాయణ, పారుగంటి రామారావు, సొసైటీ డైరెక్టర్లు కట్టాం ఎర్రప్ప, నందమూరి నాగు, సంద సుబ్బారావు, వారంపూడి జోగారావు, డాక్టర్ రాము, సున్నం శోభన్, ఆర్లపాటి రమాదేవి, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జారేను కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు



పరిధిలోని గండుగలపల్లి గ్రామంలో జారే నివాసంలో మండల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎంపీపీ పానుగంటి సత్యం, దమ్మపేట మాజీ సర్పంచ్ అత్తులూరి వెంకట రామారావు జారే దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. ఇటీవల మండలంలో మిచౌంగు తుఫాను వల్ల పదివేల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అండగా నిలబడటంలో జాప్యం చేస్తున్నారని జారేకు తెలిపారు. దీనిపై జారే స్పందిస్తూ తాను చొరవ తీసుకుని వ్యవసాయ అధికారులతో మాట్లాడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల రాంబాబు, పసుమర్తి చిన్నబాబు, ప్రసాదు, ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


కోరం లేక మండల సర్వసభ్య సమావేశం వాయిదా

నవతెలంగాణ-టేకులపల్లి

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మూడు నెలలకు జరిగే మండల సర్వసభ్య సమావేశం ఎంపీటీసీల కోరం పూర్తిగా లేనందున వాయిదా వేసినట్లు ఎంపీడీవో వీరబాబు సోమవారం తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే సర్వసభ్య సమావేశం కోరం పూర్తి కానందున మూడు గంటల వరకు చూసి వాయిదా వేయడం జరిగిందని, మూడు గంటలకు కూడా ఎంపీటీసీల కోరం పూర్తి కానందున వాయిదా వేయడం జరిగిందని అన్నారు. తదుపరి తేదీని ప్రజా ప్రతినిధులకు, వివిధ శాఖల అధికారులకు తర్వాత తెలియజేస్తామన్నారు.

ఆళ్ళపల్లి : మండల కేంద్రంలో సోమవారం ఉదయం 10.30గంటలకు జరగాల్సిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రజా ప్రతినిధులు, సభ్యులు గైర్హాజరీతో వాయిదా వేసినట్టు ఎంపీడీవో మూర్తి రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే సమావేశానికి రావాల్సిన మండల పాలకులు, సభ్యులు ఎవరూ రాకపోవడంతో గంట వాయిదా వేసినా, మండల పాలకులు, సభ్యులు ఎంతకీ హాజరు కానందున తదుపరి జరిగే సమావేశం వరకు వాయిదా వేయడం జరిగిందని ఎంపీడీవో పేర్కొన్నారు.

జాతీయ సమావేశాలకు సోమశేఖర్



నవతెలంగాణ-భద్రాచలం రూరల్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ నెల 15 నుండి 17 వరకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ (ఎఐఓసిడి) ఆధ్వర్యంలో జరుగు జాతీయ కెమిస్ట్ సమావేశాలకు తొలిసారిగా భద్రాచలంకు చెందిన కెమిస్ట్ పరిమి సోమశేఖర్‌కు ఆహ్వానం అందినది. గత 23 సంవత్సరాలగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా పాల్వంచ భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో 12 మండలాలకు డివిజన్ సెక్రెటరీగా, డివిజన్ అధ్యక్షులుగా, జిల్లా కార్యదర్శిగా పలు పదవులు నిర్వహించిన సోమశేఖర్‌కు ఈ అవకాశం రావడం పట్ల డివిజన్ వ్యాప్తంగా కెమిస్ట్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోమశేఖర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా, తెలంగాణ టీటీసీడీఏ సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసిన రేషన్ డీలర్లు



నవతెలంగాణ-టేకులపల్లి

ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్యను టేకులపల్లి మండలంలోని స్వగ్రామమైన కోయగూడెంలో రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పుష్పగుచ్ఛం అందజేసి, శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షులు ఊకె శేఖర్ రావు, ఉపాధ్యక్షులు ఎ.రామ, మండల అధ్యక్షులు ఎ.సంతు లాల్, మండల డీలర్లు బి.బాలు, జి.హేమచందర్, జి.కళ్యాణ్, డి.తవురియా, వెంకటేష్, గోపి, భాస్కర్, నగేష్ రావు పాల్గొన్నారు.

రూ.78 వేల విలువచేసే టేకు కలప పట్టివేత

నవతెలంగాణ-దుమ్ముగూడెం

దుమ్ముగూడెం అటవీ రేంజ్ పరిధిలోని చింతగుప్ప పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రవాణాకు సిద్ధంగా ఉంచిన రూ.78 వేల అక్రమ కలపను సోమవారం అటవీశాఖ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. అక్రమ టేకు కలప రవాణాకు సిద్ధంగా ఉందని తెలుసుకున్న దుమ్ముగూడెం అటవీ రేంజి అధికారి కనకమ్మ, డిప్యూటీ రేంజ్ అధికారి శోభనాయక్‌లు అటవీ సిబ్బందితో కలిసి దాడి చేసి అక్రమ టేకు కలపను స్వాధీన పరుచుకున్నారు. ఈ దాడిలో ఎఫ్‌బీఓ విజయతోపాటు అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు క్యాన్సర్ వ్యాధులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు

నవతెలంగాణ-దుమ్ముగూడెం

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో గల భవిత కేంద్రంలో క్యాన్సర్ వ్యాధులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మండల రిసోర్స్ పర్సన్ రాగిణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్, సర్వ శిక్ష అభియాన్ తెలంగాణ ఆధ్వర్యంలో డాక్టర్ ముకుంద రెడ్డి సహకారంతో నిర్వహించే క్యాన్సర్ పరీక్షల్లో గ్రహణ మొర్రి, పెదవి చీలిక, అంగిలి చీలిక వంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరు నెలల వయసు నుండి 50 సంవత్సరాల వయసుగల వారికి ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం జి.సతీష్ 7981104457 అనే ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చు అన్నారు.

తుఫాన్ బాధిత రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలి

నవతెలంగాణ-గుండాల

మిచైంగ్ తుఫానుతో పత్తి, మొక్కజొన్న, మిర్చి, వరి, తదితర పంటలు నష్టపోయిన బాధిత రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని గుండాల జెడ్పీటీసీ, ఎంపీపీ వాగబోయిన రామక్క, ముక్తి సత్యం పార్టీ జిల్లా నాయకులు బట్టు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో తుఫాన్ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఎన్డీ పార్టీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెల ఎన్నికల సమయంలో రంగురంగుల జెండాలతో గ్రామాల్లోకి వచ్చిన నాయకులు ఇటీవల కాలంలో వచ్చిన మిచైంగ్ తుఫానుతో ఉమ్మడి పాత గుండాల మండలంలో అనేక గ్రామాలలో చాలా మంది రైతులు పంట చేతికి వచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. బాధిత రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు, నేడు, రేపు పేద రైతు కుటుంబాల పక్షాన పోరాడేది ఈ ఎర్రజెండా పట్టుకున్న న్యూ డెమోక్రసీ పార్టీయేనని అభివర్ణించారు. అనంతరం స్థానిక తహసీల్ లో తహశీల్దార్ రంగకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ పార్టీ మండల నాయకులు ఈసం కృష్ణ, షేక్ అజ్గర్, అరెం నరేష్, బత్తిని సత్యం, గడ్డం లాలయ్య, కిషన్, పాయం ఎల్లన్న, తాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీల పై కళాజాత

నవతెలంగాణ-టేకులపల్లి

ఆరు గ్యారెంటీలపై జిల్లా సమాచార పౌర సంబందాల శాఖ డీపీఆర్ఓ శ్రీనివాస్ పర్యవేక్షణలో సంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ పథకాల పై టేకులపల్లి సెంటర్‌లో కళాజాత సోమవారం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు బాలు, ముసా, నందు, నరేంద్ర, నీలా, స్నేహ, కౌసర్ తదితరులు పాల్గొన్నారు.

సబ్ జైల్ సూపరిండెంట్ ఉపేంద్రని కలిసిన గ్రీన్ భద్రాద్రి సభ్యులు

నవతెలంగాణ-భద్రాచలం రూరల్



భద్రాచలం సూపరిండెంట్‌గా నూతనంగా వచ్చిన జిడుగు ఉపేంద్రని గ్రీన్ భద్రాద్రి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పామే జాతికి చెందిన సైకస్ మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు డాక్టర్ గోళ్ళ భూపతి రావు, కామిశెట్టి కృష్ణార్జునరావులు సబ్ జైలర్ ఉపేంద్రని కలిసి సబ్ జైల్లో ఉన్న మొక్కలను పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రి వారు పర్యవరణ పరిరక్షణకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని మా వంతు సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు.

దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

- ప్రజా దర్బార్‌కు తరలివచ్చిన ప్రజలు
- దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్
- చర్యలకు అధికారులకు సిఫార్సు



నవతెలంగాణ-పాల్వంచ

ప్రజా దర్బార్‌లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజాదర్బార్ నిర్వహించి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్య దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందజేసిన దరఖాస్తులపై తీసుకునే చర్యలపై నివేదికలు అందజేయాలని చెప్పారు. దరఖాస్తులను ఎండార్స్మెంట్ చేసి ఆయా శాఖల అధికారులకు తగు చర్య నిమిత్తం సిఫార్సు చేసినట్లు చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించినట్లయితే మణుగూరు మండలం విప్పల సింగారం గ్రామానికి చెందిన తస్నీరు రమేష్ బీటీపీఎస్ రైల్వే ట్రాక్ నిర్మాణంలో నివాస గృహాలు కోల్పోయిన తనకు ఆర్అండ్ఆర్ కాలనీలో 110 గజాలకు బదులుగా కేవలం 60 గజాల స్థలం మాత్రమే కేటాయించాలని తనకు 110 గజాల ఇంటి స్థలం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ తక్షణమే తగు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అశ్వాపురం మండలం, హమీర్ధ గ్రామానికి చెందిన గుజ్జుల వెన్నారెడ్డి వెంకటలక్ష్మి (80) వృద్ధ దంపతులు. తమకు ముగ్గురు కుమారులు స్థిరాస్తి మొత్తాన్ని ఐదు ఎకరాలు చొప్పున పంచుకున్నారని, తమ సంరక్షణకు నాలుగు ఎకరాలు పెద్ద కుమారైకు ఇచ్చామని, అట్టి భూమి కూడా తమకే ఇవ్వాలని ఇబ్బందులు గురి చేస్తున్నారని పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడంలేదని తెలిపారు. విచారణ నిర్వహించి తమకు న్యాయం చేయాలని చేసిన ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ లీగల్ సెల్ అధికారులకు సిఫార్స్ చేశారు. పాల్వంచ మున్సిపాలిటీ మూడో వార్డు గాంధీనగర్ శేఖర్ బంజరకు చెందిన ప్రజలు మురుగు కాల్వ నిర్మాణం కోసం గుంతలు తీశారని దాదాపు మూడు నెలలు గడిచిపోయాయని పూర్తి చేయని కారణంగా కాలువ దాటడం ఇబ్బందిగా ఉందని దానిలో పడిపోతున్నారని, అలాగే కాల్వ పూర్తి వల్ల మంచినీటి సరఫరా కూడా నిలిచిపోతుందని తక్షణం పూర్తి చేయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో కలెక్టర్ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. సింగరేణి మండల పరిధిలోని రేలాకాయ పల్లి పాయల్ తండా గేటు రేలకాయలపల్లి మూడు తండా రంగు రాళ్లబోడు గ్రామాలకు చెందిన గిరిజన రైతుల రుణాలు మంజూరు చేస్తామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన భూములు పత్రాలను తీసుకెళ్లారని, తదుపరి బ్యాంకుల్లో నోటీసు బోర్డులో పెట్టారని కొన్ని గ్రామాలకు పంట రుణాలు మంజూరు చేశారని, మా గ్రామ ప్రజలు ఉన్న రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తుల పరిశీలించిన కలెక్టర్ ఎల్డీఎంకు ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ప్రకాష్ నగర్కు చెందిన నెట్ సుజాత తాను తన కూతురు ఇద్దరం సికిల్ సెల్ అనీమీయాతో బాధపడుతున్నామని తన భర్త కిడ్నీ వ్యాధితో 2019 సంవత్సరంలో మరణించారని, కుమారుడు 2018లో డెంగీ వ్యాధితో మరణించారని నిరుపేదలమైన తాము ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుంటూ జీవనం సాగిస్తున్నామని తన కూతురు ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినందున ఉద్య అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తు తమ చర్యల నిమిత్తం జిల్లా వైద్యాధికారికి ఎండార్స్ చేశారు. జడ్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారసులకు కారుణ నియమగల ద్వారా ఉద్యోగ కోసం కల్పించాలని 11 మంది అభ్యర్థులు చేసిన దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ జెడ్పీ సీఈవోకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రవీంద్రనాథ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నియోజక వర్గ అభివృద్ధికి నిర్విరామ కృషి

- ఆశీర్వదించిన ప్రజానీకానికి జీవితాంతం రుణపడి ఉంటా
- ఎమ్మెల్యేగా మొదటి పర్యటనలో 'జారే'





నవతెలంగాణ-అశ్వారావుపేట

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సకల సామాజిక వర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ఆ దృఢంతో నే గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించి ఆ పార్టీ అభ్యర్థులను అత్యధిక ఆధిక్యంతో విజయం కట్టబెట్టారని అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యేగా మొదటి సారిగా సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో 'మహాలక్ష్మీ' 'రాజీవ్ ఆరోగ్య శ్రీ' అనే రెండు పథకాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దమ్మపేట మండలం గండుగుల పల్లిలోని తన స్వగృహం నుండి బయలు దేరిన ఆయన ముందుగా అశ్వారావుపేటలోని ఆంజనేయ దేవాలయంలో పూజలు నిర్వహించి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వందని సమర్పించిన అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో "మహాలక్ష్మి" పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మహిళా ప్రయాణికులతో కొద్ది సేపు ముచ్చటించారు. అదే బస్సులో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో 'రాజీవ్ ఆరోగ్య శ్రీ' బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు, రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం, అభివృద్ధికి చేయూతగా నిలుస్తానని ప్రకటించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ వరలక్ష్మి, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, సర్పంచ్‌లు అట్టం రమ్య, నార్లపాటి సుమతి, ఎంపీటీసీలు వేముల భారతి ప్రతాప్, సత్యవరపు బాలగంగాధర్, మిండ హరిక్రిష్ణ, ఆర్టీసీ సత్తుపల్లి డీఎం రాజ్యలక్ష్మి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సీతా రాం నాయక్, ఎంపీఐలు ఎం.శ్రీనివాస్, ఎం.వెంకటరమణ, నోడల్ ఆఫీసర్ మణికంఠ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూర్ణ చంద్, ఆర్ఎంఓ క్రిష్ణ కాంత్, ఎంపీడీవో జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల గొంతుక కమ్యూనిస్టులు

- కాసాని, కూనంనేని



నవతెలంగాణ-సుజాతనగర్

కమ్యూనిస్టులు ప్రజల గొంతుకగా ఉంటారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. సోమవారం కాసాని ఐలయ్య స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి తన గెలుపుకు కృషి చేసినందుకు కూనంనేని శాలువతో ఐలయ్యను సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. చట్టసభలలో ప్రజా సమస్యలపై పోరాడాలంటే కమ్యూనిస్టు పార్టీలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై వామపక్షాల తరుపున తమ గళం వినిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు లిక్కీ బాలరాజు, మండల కార్యదర్శి వీర్ల రమేష్ తదితరులు ఉన్నారు.

తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

నవతెలంగాణ-ములకలపల్లి



మిచౌంగ్ తుపాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కమిటీ, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో మండలంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం తహశీల్దార్ పుల్లారావుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచౌంగ్ తుపాను వల్ల పంట నష్టపోయిన వేరుశెనగకు రూ.30వేలు, వరి, మొక్కజొన్నకు రూ.25వేలు, పత్తి రూ.50వేలు, మిర్చికి రూ.లక్ష చొప్పున ఎకరానికి పంట పరిహారం అందించాలని, ఇండ్లు కూలిపోయిన వారిని గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిచిన పంటలను ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల కార్యదర్శులు కొర్సా రామకృష్ణ, మండల కమిటీ సభ్యులు నకిరికంటి నాగేశ్వరరావు, ఓరుగంటి శ్రీను, శాస్త్రబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రజా సేవలో ప్రజా ప్రభుత్వం

- పేదలకు కార్పొరేట్ వైద్యం
- 100 పడకల ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరిస్తాం
- ఎమ్మెల్యే పాయం



నవతెలంగాణ-మణుగూరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసేవలో ప్రభుత్వ వైద్యం అందిస్తుందని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం స్థానిక 100 పడకల ఆస్పత్రిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షల పథకాన్ని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలను ప్రారంభించి మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన అద్భుత పథకాన్ని అన్ని రకాల పేదలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా 10 లక్షలు వెచ్చించిందని అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిందన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రిగా శంకుస్థాపన చేశానని, 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశానని అన్నారు. ప్రస్తుతం 100 పడకల ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మణుగూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బీటీపీఎస్ వరకు తమ హయాంలోని శంకుస్థాపన జరిగాయి అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో అర్హత ఉన్నవారికి వంద శాతం ఉద్యోగ అవకాశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ రాజు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఆరోగ్య ఆశ వర్కర్లు సిబ్బంది అన్ని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీ జీఎం స్వామి ఆధ్వర్యంలో పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, అశ్వాపురం జడ్పీటీసి ముత్తినేని సుజాత, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ సంజీవరావు, డాక్టర్ చందా సంతోష్, కోఆర్డినేటర్ కాటుబోయిన నాగేశ్వరరావు, సంసింగారం సర్పంచ్ బచ్చల భారతి, వైస్ ఎంపీపీ కేవీ రావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు వరం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం

- ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం



నవతెలంగాణ-ఇల్లందు

మహిళలందరికీ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం వరమని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. స్థానిక కొత్త బస్టాండ్‌లో సోమవారం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ధైర్యంతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షనీయమన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నికలలో గెలిపించి ప్రభుత్వాన్ని బహుమతిగా అందించడం సంతోషకరమన్నారు. ఆధార్ కార్డు చూపెడితే రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అన్నారు. రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు ప్రవేశపెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డివి, కొత్తగూడెం డిఎం బాణాల వెంకటేశ్వరరావు ట్రాఫిక్ సిఐ బికె.రాణి, సిబ్బంది పాల్గొన్నారు.

పేదలకు వరం రాజీవ్ ఆరోగ్యశ్రీ

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం ఆరు గ్యారెంటీల కార్యక్రమం అమలులో భాగంగా వైద్యానికి అయ్యే ఖర్చులు రూ.10 లక్షల ప్రభుత్వం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత డిసిహెచ్ రవిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న సమస్యలను, సిబ్బంది వైద్యుల కొరతను వారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఈ పథకం కుటుంబానికి భరోసా కల్పిస్తోందన్నారు. అనంతరం పేదలకు వైద్య సేవలు అందించే కరపత్రాన్ని ఆవిష్కరించారు. అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ సుకృత, సూపరిండెంట్ వెంకన్న, ఆర్ఎం హర్షవర్ధన్, డాక్టర్ బన్సీ, హెడ్ నర్స్ జగదాంబ, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది తదితరులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.



నూతన ఎమ్మెల్యేకు అభినందనలు

నవతెలంగాణ-ఆళ్ళపల్లి

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసన సభకు ఎన్నికైన నూతన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఎంపీడీవో సంఘం జిల్లా అధ్యక్షుడు మూర్తి రామారావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నూతన ఎమ్మెల్యేను ఆ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో సంఘం సభ్యులు వివేక్ రాం, గంట వరప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన ఎంపీఓల సంఘం

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నియోజకవర్గం ఎంపీఓల సంఘం నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని ఆళ్ళపల్లి, గుండాల ఎంపీఓలు బి.శ్రీనివాసరావు, షేక్ హాజరత్ అలి ఓ ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా నూతన ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించినట్లు వారు పేర్కొన్నారు. సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



ప్రయివేటీకరణ ఆగాలంటే ఏఐటీయూసీని గెలిపించండి

నవతెలంగాణ-మణుగూరు

సింగరేణి ప్రయిటీకరణ ఆపాలంటే ఏఐటీయూసీని గెలిపించాలని సింగరేణి వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్ పిలుపునిచ్చారు. సోమవారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మణుగూరులోని ఓసీ 4 నందు ఫిట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తూ అహర్నిశలు ప్రైవేటీకరణ పై పోరాడుతున్న ఏఐటీయూసీని గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 29 వేల కోట్ల పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని సింగరేణి సంస్థ ప్రతి నెల కార్మికుల జీతాల కోసం బ్యాంకుల వద్ద అప్పులకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సంస్థ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ నెల 15 శుక్రవారం పివి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో జరిగే జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని అన్నారు. 27న జరిగే ఎన్నికలలో ఏఐటీయూసీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మల్లెల రామ నరసయ్య, జాయింట్ సెక్రటరీ పి.పుల్లారావు, ట్రెజరర్ ఆవుల నాగరాజు, ఆఫీస్ బేరర్స్ నంబూరు శ్రీనివాసరావు, ఆదర్ల సురేందర్, ఎస్కే సుభాని పిట్ సెక్రటరీలు కోడి రెక్కల శ్రీనివాసరావు, బండారి రవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కందిమల్ల శ్రీనివాస్, పాపారావు, గణపతి, భీమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి

- కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి వినతి

నవతెలంగాణ-పాల్వంచ



మిచౌంగ్ తఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి తదితరులు సోమవారం కలెక్టర్‌ని కలిసి వినతి పత్రం ద్వారా డిమాండ్ చేశారు. తుఫాను వల్ల జిల్లాలో 7,560 మందికి చెందిన 14,500 ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న, మిరప, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వమే ప్రకటించిందని, కానీ ఇంతకు మించిన నష్టం జరిగిందని తెలిపారు. దీనితో బాధిత రైతులు చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోవటం వల్ల నష్టాన్ని భరించలేక తీవ్రమైన ఆవేదనకు గురవుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అన్ని విధాల ఆదుకోవాలని వరి, మొక్కజొన్నలకు ఎకరానికి రూ.2,5000, పత్తికి 50,000, వేరుశనగకు 30,000, మిరప పంటకు రూ.100,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాయిని రాజు, మాచర్ల సత్యం, అమర్లపూడి రాము, గోకినపల్లి ప్రభాకర్, నూపా భాస్కర్, కల్లూరి కిశోర్, వై ఆజాద్, డివిజన్ నాయకులు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : జారే



నవతెలంగాణ-అశ్వారావుపేట

ప్రకృతి అనుకూలించక ఇప్పటికే రైతులు అనేక ఇక్కట్లకు గురి అయ్యారని, తడిసిన ధాన్యం నెపంతో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని వ్యవసాయ ఉప సంచాలకులు అఫ్జల్ బేగంకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. ఎమ్మెల్యేగా మొదటి సారిగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో సోమవారం పలు పంచాయతీల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అశ్వారావుపేట పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఊట్లపల్లి, వినాయకపురం, మల్లాయిగూడెం, పండు వారి గూడెం, దిబ్బ గూడెం, రామన్నగూడెం గ్రామాల్లో పంటలను పరిశీలించారు. ఆయన వెంట నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు, జూపల్లి రమేష్, జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి, పార్థసారధి, మోహన్ రావు, వీరభద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జారేను కలసిన మండల కో ఆప్షన్ సభ్యులు

నవతెలంగాణ-ములకలపల్లి



అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను మండల ప్రజాపరిషత్ కో అప్షన్ సభ్యులు షేక్ జబ్బార్, మండల టిడిపి నాయకులు కీసరి లక్ష్మణరావు, కనకం వెంకటేశ్వర్లు, కంటే రామకృష్ణ, కీసరి శ్రీనులు సోమవారం గండుగులపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జారేను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన విజయం కోసం కష్టపడిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటానని, సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా వాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఎన్నిక



నవతెలంగాణ-మణుగూరు

రెడ్డి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా వాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి (శ్రీ భార్గవ ఆటోమొబైల్స్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం నూతన అధ్యక్షులుగా విజయ భాస్కర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కొత్త అధ్యక్షులు వారి సమక్షంలో డిసెంబర్ 24వ తేదీన రెడ్డి సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేయుటకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు తెలిపారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అన్వేష్ ఎంపిక

నవతెలంగాణ-దుమ్ముగూడెం

మండలంలోని కొత్తపెల్లి గిరిజన బాలుర వసతి గృహంకు చెందిన 9వ తరగతి విద్యార్థి నూప అన్వేష్ రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపిక య్యాడు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నందు జరిగిన యు-14 సంవత్స రాల జూనియర్ పాఠశాలల స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలలో (ఎస్‌జిఎఫ్) ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టులో ఆడేందుకు అన్వేష్ ఎంపిక అయ్యాడు. అదేవిధంగా ఖమ్మం జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మహబూబ్ నగర్ జిల్లా యందు నారాయణ పేటలో ఈ నెల 13, 14, 15 తేదీలలో జరిగే క్రీడల్లో ఆయన పాల్గొనను న్నారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థినిని ఏటీడీవో పూణెం నరసిం హారావు, ప్రధానోపాధ్యాయులు మడకం మోతిరు, సీనియర్ ఉపాధ్యాయులు కారం సర్వేశ్వరరావు, పీడీ బట్ట హరికృష్ణ, పాఠశాల సిబ్బంది అభినందించారు.

ఏఐటీయూసీని గెలిపించండి

నవతెలంగాణ-టేకులపల్లి

కార్మిక వర్గ దిక్సూచి, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీని గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేటీసిగని వద్ద సింగరేణి ఎన్నికల ప్రచారం సోమవారం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. 27వ తేదీన జరుకు ఎన్నికల్లో పోరాడే సంఘం ఏఐటీయూసీ నక్షత్రం (చుక్క) గుర్తుకు ఓటు వేసి కార్మిక హక్కులను కాపాడు కోవాలని సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.సారయ్య బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్‌లు అన్నారు. ఈ సమావేశంలో బ్రాంచి ఉపాధ్యక్షులు దాసరి రాజారామ్, బ్రాంచి సహాయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుగులోత్ రాంచందర్, బొల్లి కొమరయ్య ఫిట్ సహాయ కార్యదర్శి షేక్ సర్వర్, వేంగళ రవి తదితరులు పాల్గొన్నారు.

గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురికి శిక్ష

నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్

గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జ్ (స్పెషల్ జడ్జ్ ఎన్‌డిపిఎస్ యాక్ట్) శుక్రవారం ఎం.శ్యాం శ్రీ తీర్పు చెప్పారు. భద్రాచలం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వి.వెంకటేశ్వర రావు తమ సిబ్బందితో 23-02-2021న భద్రాచలం, ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద చేస్తుండగా ఒరిస్సా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు హైదరాబాదులో అమ్ముకొని అధిక లాభాలకు అమ్ముదామని 1)విశాఖపట్నం జిల్లా సంధికోరికి చెందిన కొర్రా రవి, 2)విశాఖపట్నం కాట్రగడ్డకు చెందిన కిల్లో భగవాన్, 3) విశాఖపట్నం దుప్పలవాడకు చెందిన కొర్రా రాజారావు, 4)విశాఖపట్నం సంధి కోరికి చెందిన పంగి బాలమ్మ, 5) హైదరాబాద్‌కు చెందిన నర్సింగ్, 6) విశాఖపట్నం చింతపూడికి చెందిన కొర్ర ధారా బాబు 28 కేజీలు గంజాయి ప్యాకెట్లు విలువ రూ.32,88,000 దొరుకగా వారు నేరము ఒప్పుకున్నారని, పంచనామా ద్వారా ఆట్టి గంజాయి ప్యాకెట్లను సీజ్ చేసి అప్పటి భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.స్వామికి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నాడు. అప్పటి స్వామి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో నలుగురు సాక్షులను విచారించారు. 1) కొర్ర రవి 3)కొర్ర రాజారావు 4) పంగి బాలమ్మలపై నేరం రుజువు కాగా, ఒక్కొక్కరికి 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష, ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2) కిల్లో భగవాన్, 5) నర్సింగ్‌లు పరారిలో ఉన్నారు. 6) కొర్రా దారా బాబు పై నేరము రుజువు కాలేదని కేసు కొట్టి వేస్తూ తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావి విజయకుమార్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు. లైజాన్ ఆఫీసర్ ఎం.హరి గోపాల్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ భద్రాచలం టౌన్ ఏఎస్ఐ గంజి శశిధర్‌లు సహకరించారు.

డాక్టర్ మద్దిశెట్టికు లెజెండరీ అవార్డు ప్రదానం

నవతెలంగాణ-జూలూరుపాడు



పాపకొల్లు రిటైర్డ్ హెడ్ మాస్టర్ డాక్టర్ మద్దిశెట్టి వెంకటేశ్వరరావుకు విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను అందించినందుకు ప్రతిష్టాత్మకమైన విద్యా లెజెండరీ అవార్డు ప్రదానం చేసారు. విజయవాడలోని తెలుగు వెలుగు సాయి తేజ తెలుగు వెలుగు సాహితీ సంస్థ సాహితీ సంస్థ బాల భవన్‌లోని విజయవాడలో వీరికి పోలో రాజకుమార్, డాక్టర్ రంగశెట్టి రమేష్, వంగాల శాంతి కృష్ణ ఆచార్య, మోహన్ రావు, కటకం రాజేంద్రప్రసాద్, అనిల్ కుమార్ శర్మ, డాక్టర్ ఎం.వెంకటరమణ, వెంకటేశ్వరరావులకి గోల్డ్ మెడల్ మెమెంటో నంది పురస్కారంతో సన్మానించారు. వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా కేజీబీవీ పాఠశాలలో, మహాత్మ జ్యోతిబా పాఠశాలలో ఎస్ఓగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి అనేక మన్ననలను పొందారు. విద్యార్థుల పట్ల విద్యార్థుల అభివృద్ధి పట్ల వీరికున్న సేవా స్ఫూర్తి గతంలో ఆరు గోల్డ్ మెడలో 15 అవార్డులు సాధించారు. వీరిని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, మిత్రులు, గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు.

కూనంనేని విజయోత్సవ ర్యాలీ

చట్టసభలో జనం గొంతుకనవుతా

- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

నవతెలంగాణ-కొత్తగూడెం



చట్టసభలో జనం గొంతుకనవుతానని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యతను విస్మరించబోనని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సోమవారం సీపీఐ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొత్తగూడెం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని సుజాతనగర్ మండలం డేగల మడుగు గ్రామం నుండి భారీ జన సందోహం నడుమ కూనంనేని విజయోత్సవ ర్యాలీ సాగింది. సుజాతనగర్, చుంచుపల్లి కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాత పాల్వంచ మీదుగా పెద్దమ్మ గుడి జగన్నాధపురం వరకు సాగింది. గ్రామ గ్రామాన జనం నీరాజనం పలికారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. మిత్రపక్షాల పార్టీల నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి తన గెలుపులో భాగమయ్యారని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రాంతానికి తను ఎనలేని కృషిచేస్తానని చెప్పారు. పాల్వంచ, కొత్తగూడెం రెండు ప్రాంతాలు మున్సిపాలిటీగా చలామణి అవుతున్నాయి, ఈ రెండింటిని కలిపి కార్పొరేషన్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కార్పొరేషన్ అయ్యేవిధంగా చేస్తానన్నారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాలైన నరసింహసాగరం డేగల మడుగు, మంగపేట, నిమ్మలగూడెం, సుజాతనగర్ లాంటి ఏజెన్సీ లేని ప్రాంతాలలో కొన్ని పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. గత 45 ఏళ్ల నుండి ఈ ప్రాంత ప్రజలు నాపై చూపుతున్న ప్రేమ ఎనలేనిదని అన్నారు. ప్రతి పేదవాడి అవసరాలను వారి స్థితిగతులను అనుక్షణం తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వము నుండి అందవలసిన పథకాలను అందే వరకు వారి పక్షాన నిలబడి కొట్లాడతానన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో అభిమానులు, వివిధ కుల సంఘాల నాయకులు, వ్యాపార వర్గాలు, రాజకీయ నాయకులు కూనమనేనికి నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్, నాగ సీతారాములు, తోటా దేవి ప్రసన్న, దాంతోటి పౌల్, సీపీఐ(ఎం) నాయకులు కాసాని ఐలయ్య, వీర్ల రమేష్, నల్లగోపు పుల్లయ్య సిపిఐ నాయకులు బందెల నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, దుర్గారాశి వెంకన్న, సలిగంటి శ్రీనివాస్, భూక్య దస్రు, వాసిరెడ్డి మురళి, వి.పూర్ణచందర్ రావు, ఏ.సాయిబాబు, కె.జమలయ్య, వీరస్వామి, మల్లికార్జున్ రావు, కె.రత్నకుమారి, ధనలక్ష్మి, లక్ష్మీపతి, రాహుల్, భూక్య శీను, మునిగడప వెంకన్న, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణపై 18, 19 తేదీల్లోఛలో ఢిల్లీ

- మాదిగ యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షులు రమేష్

నవతెలంగాణ-పాల్వంచ



ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాదిగ యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షులు గద్దల రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద కమ్యూనిటీగా ఉన్న మాదిగ కులానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కోరారు.

సింగరేణి ఎన్నికల్లో పోరాడే సీఐటీయూని ఆదరించండి

- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య

నవతెలంగాణ-మణుగూరు



సింగరేణి ఎన్నికల్లో కార్మిక పక్షాన పోరాడే సీఐటీయూ గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం మండల కమిటీ సమావేశం ములకల ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కనకయ్య మాట్లాడుతూ మణుగూరు పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని, వారి కలల సహకారం కోసం సీపీఐ(ఎం), సీఐటీయూ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. సింగరేణి కార్మికులకు జీతాలు వారి సొంతింటి కల నెరవేర్చడం కోసం పోరాటం చేస్తుందన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సిఐటియు పోరాటం చేసి ఇప్పిచ్చిందన్నారు. లాభాల్లో వాటా కోసం సీఐటీయూ శక్తివంతంగా పనిచేస్తుందని అన్నారు. కార్మికుల కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు అంటే డబ్బు స్వార్థంతో రాజకీయాలు ముడిపడ్డాయని అన్నారు. కార్మిక లోకం నిజాయితీగల సీఐటీయూ నీగెలిపిస్తే కార్మిక హక్కుల కోసం పోరాడుతుందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి కొడిశాల రాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు, మాచారపు లక్ష్మణరావు, పిట్టల నాగమణి, పద్మ, సుధాకర్, ములకల ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

నవతెలంగాణ-భద్రాచలం రూరల్



మాజీ సీఎం కేసీఆర్‌పై భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్‌లో అనేక రకాల కారణాలతో మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసిన పూనెం ప్రదీప్ కుమార్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హెూదాలో కేసీఆర్ భద్రాచలం పట్టణంలో మూడుసార్లు పర్యటించడం జరిగిందని, 2016వ సంవత్సరంలో శ్రీరామనవమి సందర్భంగా వచ్చిన ఆయన రాముల వారి ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులను తక్షణమే కేటాయించడం జరుగుతుందని తెలిపి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మోసం చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2022వ సంవత్సరంలో గోదావరి వరదల బీభత్సవానికి తల్లడిల్లుతున్న భద్రాచలం పట్టణానికి వచ్చిన కేసీఆర్ గోదావరి వరదల నుండి భద్రాచలం పట్టణాన్ని కాపాడేందుకు కరకట్ట ఎత్తు, పొడుగు పెంచేందుకు, ముంపు కాలనీల పునరావాసం కోసం అత్యాధునిక సదుపాయాలతో ఇల్లు నిర్మించి వరద బాధితులకు ఇచ్చేందుకు తక్షణమే వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరుగుతుందని, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేశాడని ఆయన అన్నారు. 2014వ సంవత్సరంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన గిరిజన సదస్సులో కేసీఆర్ మాట్లాడుతూ ప్రతి గిరిజన కుటుంబానికి మూడు ఎకరాల ప్రభుత్వ భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టకుండా గిరిజన సమాజాన్ని మోసం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో భద్రాచలం వచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భద్రాచలం జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీను నెరవేర్చకుండా భద్రాచలం ప్రాంత వాసులను మోసం చేశారని ఇచ్చిన హామీలను నిలుపుకోకుండా మోసం చేసిన కేసీఆర్, తన్నీరు హరీష్ రావులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

- భారీ మెజారిటీతో ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు
- అవకాశం కల్పించిన మంత్రి పొంగులేటికి ధన్యవాదాలు
- విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే కోరం

నవతెలంగాణ-ఇల్లందు



కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఏర్పడిన ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇల్లందుకు విచ్చేసిన సందర్భంగా సోమవారం ఇల్లందులో జరిగిన భారీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపించారు. పూలమాలలు వేసి భాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. బొజ్జాయిగూడెం నుండి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ సుభాష్ నుండి జెకె ఏరియా జగదాంబ సెంటర్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా గోవింద్ సెంటర్‌కు చేరుకుంది. అనంతరం అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. నియోజవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు అమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి అన్ని విధాల సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యమన్నారు. నాలుగు రోజుల్లోనే రెండు హామీలు నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. ఈ ర్యాలీలో ఐదు మండలాల నుండి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.

కోరం కనకయ్య విజయోత్స ర్యాలీ

టేకులపల్లి : మండల కేంద్రమైన టేకులపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విజయోత్స ర్యాలీ సోమవారం నిర్వహించారు. మండలంలోని గోలియా తండ సమీపంలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరంకు ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి టేకులపల్లి బస్టాండ్ సెంటర్లోని పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం మాట్లాడారు. ఆదరించి గెలిపించినందుకు మీకు రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య దేవానాయక్, సర్పంచులు బోడ సరిత, బోడ నిరోషా, కోరం ఉమా, అజ్మీర బుజ్జి, మోకాళ్ళ రమాదేవి, మాజీ సర్పంచులు కోరం సురేందర్, ఇస్లావత్ రెడ్డి నాయక్, బానోత్ బుజ్జి, బద్రు, ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు.

ఓడినా, గెలిచినా నిరంతరం పోరాడేది ఎర్రజెండా ఒక్కటే

నవతెలంగాణ-చర్ల

ప్రజాక్షేత్రంలో గెలిచినా, ఓడినా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండా అని మండల కమిటీ సభ్యులు మచ్చా రామారావు అన్నారు. సోమవారం స్థానిక బిఎస్ రామయ్య భవన్‌లో మొగళ్ళ పల్లి పంచాయతీ ఆనంద్ కాలనీ గ్రామానికి చెందిన గ్రామస్తులు అధిక సంఖ్యలో సమావేశమై ఆనంద్ కాలనీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అగ్గలరీ శాఖ సమావేశంలో శాఖ అధ్యక్షులు శ్యామల వెంకటేశ్వర్లు నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ కన్వీనర్ మచ్చ రామారావు మాట్లాడుతూ ప్రజల మధ్య అన్నివేళలా ఉంటూ పోరాటం చేయడం సీపీఐ(ఎం) పార్టీకే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికైన నూతన ప్రభుత్వం ముంపు ప్రాంతాలను గుర్తించి పంపు ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు, అలాగే ఇల్లు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని ఆయన అన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పేరుతో ముంపు గురైనటువంటి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కారం నరేష్, మండల కమిటీ సభ్యులు శ్యామల వెంకట్, శాఖ సభ్యులు శ్యామల లక్ష్మయ్య, కారం ముత్తయ్య, కుర్సం రాంబాబు, సాయం ధనలక్ష్మి, సప్కా మంగవేణి, సోది సమ్మక్క, వాడ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



రైలు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలి

- అత్యవసర పరిస్థితుల్లో 139కి ఫోన్ చేయాలి
- ఆర్పిఎఫ్ ఇన్ స్పెక్టర్ వి.గిరయ్య

నవతెలంగాణ-కొత్తగూడెం



రైలు ప్రయాణికులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్ 139కి ఫోన్ చేయాలని కొత్తగూడెం ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ వి.గిరయ్య తెలిపారు. సోమవారం భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ (కొత్తగూడెం) రైల్వే పోలీసులు ఆధ్వర్యంలో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి.గిరియ్య మాట్లాడుతూ రైలు ప్రయాణికులు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రయాణంలో బంగారు ఆభరణాల ధరించే మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అశ్రద్ధ చేసిన దొంగలు కాచుకుని ఉంటారని హెచ్చరించారు. ప్రయాణ సమయంలో కిటికీలకు దగ్గరగా కూర్చుని నిద్రించవద్దని సూచించారు. రాత్రి ప్రయాణంలో పడుకొనే సమయంలో సెల్ ఫోన్‌కు మొబైల్ చార్జర్ పెట్టి పడుకోవద్దని తెలిపారు. నడుస్తున్న రైలు బండి నుండి ఎక్కడం, దిగడం నేరమని చెప్పారు. రైలులో మండే పదార్థాలు, ఎల్ పీజి గ్యాస్ తీసుకు వెళ్ళడం, బాణాసంచా తరలించడం నేరమని హెచ్చరించారు. వీటిని తరలించడం రైల్వే చట్టం ప్రకారం నేరమని అలాంటి వ్యక్తులపై రైల్వే చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైల్వే స్థలాల్లో ప్రైవేట్ వ్యక్తులు వాహనాలు నిలపరాదని, రాంగ్ పార్కింగ్ చేయడం వలన పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని ప్రయాణికులకు సూచించారు. రైలు పట్టాలు దాటడం జరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మట్టి సాయి, ఏఎస్ఐ జీఎన్. స్వామి తదితరులు పాల్గొన్నారు.

అభాగ్యుడికి అండగా మేమున్నాం

- కుమార్‌కు చేయూత ట్రస్ట్ సాయం

నవతెలంగాణ-బూర్గంపాడు



మండలంలోని మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇదే గ్రామానికి చెందిన కంటే కుమార్‌కి రూ.10 వేల ఆర్థిక సహాయం సోమవారం అందజేశారు. ఇతని తండ్రి సాయిబ్ గత పది సంవత్సరాల క్రితం అ నా ం ో గ్ ్య ం తో చనిపోవడంతో తల్లి నర్సమ్మ కూలీ పనిచేస్తూ కుమార్‌ను బాగా చదివించింది. చదువులో ఎప్పుడు ముందు వుండేవాడు, కానీ విధి చిన్న చూపు చూడటంతో తల్లి నర్సమ్మ కూడా గత ఏడాది క్రితం మృతిచెందింది. తన తల్లి నర్సమ్మే ప్రపంచంగా భావించే అతను ఆమె చనిపోవడంతో అప్పటినుండి తీవ్ర మనస్థాపంతోనే పాల్వంచలో తోటి అక్కలు దగ్గర ఉంటూ అప్పుడప్పుడు బంజర వస్తూ వెళ్ళే వాడు. డిప్రెషన్‌లో వున్నా కుమార్ గత పది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో వుండగా పలకరించిన బంధువులు, స్నేహితులు ఆరోగ్యం క్షీణించటం గమనించి ఖమ్మంలోని ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. గతం వారం రోజులుగా వైద్యం అందించినా ఫలితం లేకపోవడం వలన వైద్యులు ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పడంతో కనీసం హాస్పటల్ బిల్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న కుమార్‌కు సహాయం అందించేందుకు గాను తన స్నేహితుల సహాయంతో పాటు, ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంద ర్భంగా చేయూత ట్రస్ట్ చైర్మన్ కైపు లక్ష్మి నారాయణరెడ్డి మాట్లాడుతూ చేయూత ట్రస్టు ఏర్పాటుకు ముఖ్య కారణం నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా బలపడేందుకు విద్య, వైద్య అనే రెండు ప్రధాన రంగాలను ఎంచుకొని వారికి అండదండలు అందించి ముందుకెళ్తున్నామన్నా రు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



దుర్గమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి దంపతుల పూజలు

నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:

బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు దర్శించుకున్నారు. వీరి వెంట మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, శ్రీ లక్ష్మి దంపతులు కూడా ఉన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత వైస్ ఆర్సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు మంత్రి పొంగులేటికి ఘనస్వాగతం పలికారు. శాలువ, మెమొంటోను అందజేశారు. మంత్రి పొంగులేటిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.



కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలి

కుష్టు వ్యాధి నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రవీణ

నవతెలంగాణ-నేలకొండపల్లి

కుష్టు వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కుష్టు వ్యాధి నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రవీణ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలను గుర్తింపు, నివారణ చర్యల గురించి ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని కుష్టు వ్యాధి నివారణ రికార్డులను, రిపోర్టులను ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చర్మంపై పొడిబారిన, తెల్లమచ్చలు, మొద్దు బారిన మచ్చలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొద్దు బారిన మచ్చలను గుర్తించి ప్రాథమిక దశలోనే ఎండిటి చికిత్స ద్వారా రోగికి అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చున్నారు. ఈ చికిత్స వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండమన్నారు. ఈ చికిత్సలను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధి రోగుల పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా ప్రేమగా చూడాలన్నారు. కుష్టు వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుష్టు వ్యాధి నివారణ ప్రోగ్రాం అధికారులు డిప్యూటీ పిఎంఒ సకలరెడ్డి, నరసింహారెడ్డి, లూర్తుమేరీ, డిప్యూటీ పిఎంఒ సంధ్య, స్థానిక పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శంకర్ కుమార్, డాక్టర్ నిరోషా, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



కోటి 21 లక్షల విలువైన గంజాయి పట్టివేత

నవతెలంగాణ-భద్రాచలం రూరల్

భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు, సోమవారం ఫారెస్ట్ చెక్ పోస్ట్, భద్రాచలం వద్ద ఎస్సై విజయ లక్ష్మి పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా హర్యానాకు చెందిన మున్నిరం, బగత, గోవింద్ లు జల్సాల కోసం గంజాయి వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చి, వీరు బల్వాన్ అనే వ్యక్తి ప్రోధ్బలంతో ఒక ఆటోని కొనుగోలు చేశారు. దేవుని ప్రచార రథంల తయారు చేసి భక్తుల వేషం ధరించి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోని కలిమెల పరిసర ప్రాంతాలలో బుజ్జి అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి హర్యానాలో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అవసరమైన వ్యక్తులకు అమ్ముటకు అక్రమంగా తరలిస్తుండగా, ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుండి 484 కిలోల గంజాయి ఒక ఆటో, రెండు సెల్ ఫోనులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ కోటి 21 లక్షలు ఉంటుంది. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు.

అదనపు కట్నం కోసం వేధింపులు

నవతెలంగాణ- కల్లూరు

వివాహ సమయంలో ఇచ్చిన కట్నం సరిపోక అదనపు కట్నం తేవాలంటూ కోడల్ని వేధింపులకు గురి చేయటంతో బాధితురాలు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై పి రఘు తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని ముచ్చవరం గ్రామపంచాయతీ శివారు విశ్వనాధపురం గ్రామానికి చెందిన చింతపల్లి కృష్ణవేణికి 2021 లో ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన చింతపల్లి కిరణ్ బాబుతో వివాహం జరిగింది. అప్పటినుంచి అదనపు కట్నం కావాలంటూ భర్తతో పాటు అత్త జయలక్ష్మి వేదింపులకు గురి చేస్తున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం

నవ తెలంగాణ- మధిర



డిప్యూటీ సిఎం పదవిని స్వీకరించి మొట్ట మొదటి సారిగా మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వచ్చిన సందర్భంగా సోమవారం మల్లు భట్టి విక్రమార్కకి ప్రోటోకాల్లో భాగంగా పోలీస్ గార్డ్స్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మధిర సిఐ వసంత కుమార్, పట్టణ ఎస్ఐ రాజేష్, రూరల్ ఎస్సై రఫీ మరియు గార్డ్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పరిపాలనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

- జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
- అధికారులకు సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
- నిర్లక్ష్యం వాయిస్తే చర్యలు తప్పవు
- ప్రజా దర్బార్‌కు హాజరుకాని అధికారులకు షోకాస్ నోటీస్ జారీకి ఆదేశం



నవతెలంగాణ-పాల్వంచ

పరిపాలనపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అభ్యంతరాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా చెప్పారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు ప్రజా దర్బార్ కార్యక్రమం పెండింగ్ ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు ఎంపీడీవోలో సమావేశం నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని అన్నారు. తప్పనిసరి వేయాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బయోమెట్రిక్ వేయకపోతే గైర్హాజరైగా పరిగణించి వేతనం నిలుపుదల చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా అధికారులు మాత్రమే హాజరు కావాలని, అధికారులు హాజరు కాలేని రోజుల్లో తదుపరి అధికారుల్ని పంపాలని ఆదేశించారు. సోమవారం ఎలాంటి సెలవులకు అనుమతి లేదని ప్రజాదర్బార్ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షోకాస్ నోటీస్ జారీ చేయాలని కలెక్టరేట్ ఏవోకు సూచించారు అత్యవసర పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించాల్సి వస్తుందని అలాంటి సందర్భాల్లో తప్పక హాజరు కావాలని చెప్పారు. సెలవుల్లో ఉన్నప్పటికీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయాలని చెప్పారు. నియోజకవర్గాలకు, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. సంబంధిత అధికారులు వారి వారి న్యాయవర్గం మండల పరిధిలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖుల పర్యటనలకు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రోటోకాల్స్ ఏర్పాట్లు పర్యవేక్షణలో ఎక్కడైనా లోటుపాటు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాల నుండి యువత నూతన ఓటరుగా నమోదు కావాలని చెప్పారు. ఆన్లైన్ ద్వారా నూతన ఓటరుగా నమోదుకు అవకాశం ఉన్నందున ఉపయోగించుకోవాలన్నారు. ఓటర్ నమోదు సవరణ తొలగింపు ప్రక్రియ ప్రారంభించారని చెప్పారు. జనవరి 6న ప్రకటన తదుపరి అభ్యంతరాలు స్వీకరించాలని చెప్పారు.

నేడే ఏకాదశి ముక్కోటి పై సమీక్ష సమావేశం

మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం ఆడియో కార్యాలయంలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ముక్కోటి మహోత్సవాల సమీక్ష సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అన్ని శాఖల అధికారులను సమావేశానికి హాజరుకావాలని చెప్పారు. గతంలో నిర్వహించిన సమావేశంలో శాఖల వారి అధికారులు విధులు కేటాయించడం జరిగిందని సంబంధిత అధికారులు సమగ్ర నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రవీంద్రనాథ్ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



కార్తీక వన సమారాధన

నవతెలంగాణ- నేలకొండపల్లి

నేలకొండపల్లి భక్త రామదాసు సర్వీసెస్ ఆధ్వర్యంలో స్థానిక బౌద్ధ క్షేత్రంలో కుటుంబ సమేతంగా సోమవారం నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు. క్రీడా పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడివారిని అలరించాయి. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేసి సమానత్వాన్ని చాటి చెప్పారు. అనంతరం సర్వీస్ సొసైటీ కోశాధికారి తెల్లగొర్ల లింగస్వామి అధ్యక్షతన జరిగిన సభలో సొసైటీ అధ్యక్షుడు పాలడుగు పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఐక్యం చేస్తూ వన సమారాధన పేరుతో ఒకే వేదిక వద్దకు వచ్చి సహపంతి భోజనాలు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. నేటి ఆధునిక సమాజంలో ఉరుకులు పరుగుల జీవితంలో ఏడాదికి ఒకరోజు ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా ఆనందంగా గడపడం కొత్త అనుభూతిని కలిగించిందన్నారు. కులమత రాజకీయాలకతీతంగా కుటుంబాల మధ్య సమన్వయంతోపాటు ఐక్యతను పెంచడానికి వన సమారాధన కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. తద్వారా రానున్న కాలంలో ప్రజలందరి సహకారంతో భక్త రామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సమాజంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తతం చేసేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎలమద్ది లెనిన్, సభ్యులు పచ్చ తిరుపతయ్య, గెల్ల జగన్మోహన్రావు, గణపతిరావు, పొనగాని శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, దుర్గారావు, కోదూరు వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

ఏటీడీఓ అధికారిని వైఫల్యాలపై జిల్లా కలెక్టర్‌ను కలిసిన విద్యార్థి సంఘాలు

స్పందించిన కలెక్టర్.., కార్యాలయానికి పిలిపించి క్లాస్

నవతెలంగాణ-ఇల్లందు

గిరిజన వసతి గృహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అసమర్ధ సేవలు అందించే ఏటిడిఓపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పిడియస్‌యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు కాంపాటి పృథ్వీ, అభిమన్యు, ఎ.సాంబ డిమాండ్ చేశారు. ఏటిడిఓ అధికార వైఫల్యాలను జిల్లా కలెక్టర్‌కు వివరించేందుకు విద్యార్థి సంఘాల బృందం సోమవారం ప్రజా దర్బార్‌లో కలెక్టర్ ప్రియాంక అలాను కలిసి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలోని అంశాలను పరిశీలన చేసిన కలెక్టర్ ప్రజా దర్బార్‌లో ఉన్న ఐటిడిఏ అధికారులను పిలిచి తక్షణమే ఏటీడీవోను కలెక్టర్ కార్యాలయంకు రమ్మనాలని వారికి చెప్పి ఆదేశించారు. అనంతరం పిలిపించి క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నేతలు మాట్లాడుతూ గిరిజన వసతి గృహాలలో చదివే విద్యార్థులకు ఎదురయ్యే అనేక ఆటంకాలను పరిష్కరించడంలో ఇల్లందు ఏటీడీఓ విఫలమవుతుందని ఏటీడీవోకు పరిపాలన అవగాహన లోపం వలనే అనేక సంఘటనలు పునరావృతం అవుతున్న పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. హాస్టల్లో జరిగే అనేక సంఘటనలకు విద్యార్థులతో తప్పుడు సాక్షాలను చెప్పిస్తూ అంతా మంచిగానే జరుగుతుందని అధికారులతో చెప్పి మమా అనిపిస్తూ కాలం గడుపుతున్నారని కానీ వాస్తవ విషయాలను మరుగున పెడుతూ బయటకు రానీయకుండా విద్యార్థి సంఘాలను, మీడియాను రావద్దంటూ గిరిజన ఆశ్రమాలలో వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే గత నాలుగు రోజుల క్రితం ఇల్లందు ఏజిహెచ్ఎస్ వసతి గృహంలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినీలు జాయినింగ్ నాటి నుండి అదృశ్యం అయ్యేంతవరకు వసతి గృహంలో అడ్మిషన్ కాకుండానే ఉంటున్నారంటే ఏటీడీవో పర్యవేక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ ఏటీడీవో అధికారంలోకి వచ్చిన నాటి నుండి వసతి గృహాలలో ఉపాధ్యాయులు, వార్డెన్ ల మధ్య ఘర్షణలు, ఉపాధ్యాయుల మధ్య లంబాడా, కోయ అనే తీవ్రమైన వైరుధ్యాలు, విద్యార్థుల అదృశ్యాలు, భోజన నాణ్యత లోపించడం, విద్యార్థులపై ఉపాధ్యాయుల దాడి, హాస్టల్ వార్డెన్ లపై ప్రయివేటు



వ్యక్తులను తానే పంపించి గొడవలు చేయించడం లాంటి అనేక సంఘటనలు గిరిజన వసతి గృహాలలో జరుగుతున్నాయని గత మూడు సంవత్సరాలుగా అధికారులకు చెబుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం బాధాకరమని వారు తెలిపారు. ఇప్పటికైనా ఈ అసమర్ధ ఏటిడిఓను బదిలీ చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పిడియస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు గణేష్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.



మొక్కుతీర్చుకున్న కాంగ్రెస్ నాయకులు

నవ తెలంగాణ- తల్లాడ

సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మట్టా రాగమయి గెలిస్తే 108 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకుంటామని తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు మొక్కుకున్నారు. ఆమె గెలవడంతో సోమవారం ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపా సుధాకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తాటి నరసింహారావు, షేక్ జమాల్ పాల్గొన్నారు.

ఐటీడీఏ ఎదుట రిలే నిరాహార దీక్షలు

నవతెలంగాణ భద్రాచలం రూరల్

మూడు గ్రామ పంచాయతీల్లో ఎన్నికల జీవో నెంబర్ 45ను అమలు చేయాలని కోరుతూ అలాగే దుమ్ముగూడెం మండలం తునికి చెరువు రూట్ నుండి ఆర్లగూడెం మారాయిగూడెం చెరువుపల్లి రూట్ లో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ ముందు గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని మండలలో 500 జనాభా గల గ్రామాలను పరిపాలన సౌభల్యం కోసం గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తున్నారు. భద్రాచలంలో గత 30 సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకుండా పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ వచ్చాయి. జీఎస్‌పి ఆధ్వర్యంలో రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం మూలంగా 2022 డిసెంబర్ 16న రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం భద్రాచలం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జీవో నెంబర్ 45ను విడుదల చేసిందని అన్నారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం మూలంగానే భద్రాచలం మూడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని విమర్శించారు. ఈ దీక్షలకు పొలిటికల్ ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, ఆదివాసీ లాయర్ల ఫోరం వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్, తుడుం దెబ్బ సీనియర్ నాయకులు యాశం రాజు, మన్య సీమ గిరిజన సంఘం సీనియర్ నాయకులు చిచ్చడి శ్రీరామ్ మూర్తి, కొర్సచిట్టి బాబు దొర, కుంజా దుర్గ, కల్లూరి రాజమ్మ, పాయం సన్యాసి, సున్నం సుబ్బయ్య, పాయం కామేష్,



ఇర్పమల్లూరు బుర్ర రాజు, కురుసంభద్రయ్య, కురుశం లక్ష్మయ్య, జంపన్న, విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ ఇర్పాప్రకాష్ మద్దతు తెలిపి పాల్గొన్నారు.



ఎస్‌బీఐటీలో విదేశీ ఉన్నత విద్యపై అవగాహన సదస్సు

నవతెలంగాణ- ఖమ్మం

ఖమ్మంలోని ఎస్బిఐటిలో ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం తెలంగాణా ఓవర్సీస్ కంపెనీ ఆధ్వర్యంలో విదేశాలలో ఉన్నత విద్యపై విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంపెనీ ప్రతినిదులు కార్తీక్, స్వప్నలు హాజరై విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే సమయంలో ఉపకార వేతనాలు ఎలా పొందాలి, ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, అధ్యాపకులు బోధించే విధానంను ఎలా అర్థం చేసుకోవాలి, విదేశాల్లో ఇతరులతో ఎలా ప్రవర్తించాలి తదితర అంశాలపై వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహనా సదస్సు నిర్వహించారు. అదే విధంగా విదేశాలలోని కంపెనీలపై, ఉద్యోగాలపై, వాటిని సాధించేందుకు ఎటువంటి పద్దతులు అవలంభించాలి లాంటి అంశాలపై కూడా వివరించారు. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగితే దేనినైనా సాధించవచ్చు అని అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేదరికం అడ్డు కానే కాదని అన్నారు. క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే దానిని కూడా అధిగమించి లక్ష్యాన్ని సాధించవచ్చు అని తెలిపారు. ఎటువంటి మోసాలకు గురికాకుండా ఉండేందుకు విదేశాల్లోని యూనివర్సిటీలపై, కంపెనీలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు. దీనికి సాంకేతికతను కూడా జోడిస్తే మరింత సమాచారం పొందవచ్చని తెలిపారు. అదే విధంగా అక్కడ విద్యను పూర్తి చేసిన, ఉద్యోగం చేస్తున్న వారి సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని అన్నారు. కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి.ధాత్రి మాట్లాడుతూ విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యపై, స్థానిక ఉద్యోగాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల జీవితంలో స్థిరపడేందుకు వారిని సంసిద్ధులుగా తయారు చేసేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలను యాజమాన్యం నిర్వహిస్తుందని వివరించారు. కార్యక్ర మంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమిత్ బిందాజ్, ఎకడమిక్ డైరెక్టర్లు గంధం శ్రీనివాసరావు, డా. వివి శివ ప్రసాద్, జి.ప్రవీణ్ కుమార్, డాక్టర్ జె.రవీంద్ర బాబు, డాక్టర్ ఎస్. శ్రీనివాసరావు, టిపిఒఎన్. సవిత తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరం పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

నవతెలంగాణ- ఖమ్మం



గ్రీవెన్స్ డే"లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వైరా మండలం జింకలగూడెం, తాటిపుడి గ్రామంకు చెందిన ఎస్.కె. లాల్‌బీ తన సదరన్ సర్టిఫికేట్‌లో ఫోటో, ప్రభుత్వ అధికారుల సంతకాలు ప్రింటు కాలేదని సరిచేయించగలరని, తనకు ట్రైసైకిల్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి బిసి, ఎస్సి కాలనీకి చెందిన కొప్పుల వెంకటరామిరెడ్డి తన కుమార్తె కొప్పుల రమాదేవికి మార్చి, 2023లో వివాహం అయినందున రేషన్ కార్డులో తన కూతురు పేరును తొలగించగలరని కోరగా, కుమార్తెకు బదులుగా తన భార్య కొప్పుల జానకీ పేరును తొలగించారని అ తప్పిదంను సరిచేయ గలరని సమర్పించిన దరఖాస్తును, కల్లూరుకు చెందిన టి.శిరీష రేషన్ నియామక పరీక్షలో తనకు అన్యాయం జరిగిందని, తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగిందని, తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం పడమటి తండాకు చెందిన బి. పద్మకుమారి తన కుమార్తె భూక్యా శ్రీలేఖకు మే, 2023న వివాహం జరిగినదని, కళ్యాణలక్ష్మీ మంజూరు చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తిరుమలా యపాలెం తహశీల్దారును ఆదేశించారు. ఖమ్మం నగరం రమణగుట్టకు చెందిన జి. నాగేంద్ర తనకు గల రెండు గదుల ఇంటికి రూ. 322 లు ఇంటిపన్ను చెల్లించడం జరిగేదని, నగరపాలక సంస్థ వారు మరల రూ. 32,299లు ట్యాక్స్ కట్టాలని తెలిపారని, విచారణ చేసి అ ఇంటి పన్ను తగ్గించగలరని సమర్పించిన దరఖాస్తును నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరం రిక్కాబజర్‌కు చెందిన దుగ్గిరాల వెంకన్న తన మనవరాలు ఉషశ్రీ కి తండ్రి లేడని, ఎలాంటి ఆధారం లేదని తనకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఖమ్మం అర్బన్ తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు. సత్తుపల్లికి చెందిన పఠన్ పాషా తన కాళ్ళు చేతులు పడిపోయినానని ఏ జీవనాధారం లేదని తనకు పెన్షన్ మంజూరు కావడం జరిగిందని కాని పెన్షన్ జమ కావడం లేదని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు. తన ఆరోగ్యం బాగు లేనందున చికిత్స చేయించాలని కోరగా, వెంటనే స్పందించిన కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, డిసిహెచ్ఎస్ లను చర్యలకై ఆదేశించగా, అంబులెన్స్ రప్పించి, ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కు తరలించడం జరిగింది. పిడిఎస్‌యు ప్రతినిధి బృందం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీఇంబర్స్‌మెంట్ విడుదల చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. తల్లాడ మండలం మల్లవరం గ్రామంకు చెందిన దుగ్గిదేవర సామ్రాజ్యం మల్లవరం సర్వేనెం. 525/అ లో 8 ఎకరాల భూమికి ఎన్ఓసి ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును, పెనుబల్లి మండలం చింతగూడెంకు చెందిన కొమ్మురమేష్ చింతగూడెం సర్వేనెం. 71/5 0.20 కుంటల భూమికి 1984లో పట్టా ఇవ్వడం జరిగినదని, ప్రభుత్వం స్వాధీనపర్చుకోవడం జరిగిందని, తిరిగి తనకు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారికి సూచించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ పెండింగ్ గ్రీవెన్స్ దరఖాస్తులపై సమీక్షించారు. ఇప్పటివరకు 1262 దరఖాస్తులు రాగా, 953 దరఖాస్తులు పరిష్కరించినట్లు, 219 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, 90 దరఖాస్తులు పరిష్కారానికి ఇతర సంబంధిత శాఖలకు ఫార్వార్డ్ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఫార్వార్డ్ చేసిన దరఖాస్తుల పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయన అన్నారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి జి. గణేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దేశంలో దారిద్ర్యరేఖకు దిగువన 21.9 కోట్ల మంది

గ్రామాల్లోని పరిస్థితి అధ్వానం

- ఉపాధి కల్పనతోనే ఉపశమనం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో



దేశంలో 21.9 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని కేంద్ర గణాంకాలు, ప్రోగ్రామ్ అమలు మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ పార్లమెంట్‌కు తెలిపారు. బహుమితీయ పేదరికానికి సంబంధించి నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసాలున్నాయి. ఉచిత రేషన్ పంపిణీని ఒక ఘనకార్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రసంగాలలో తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రేషన్ పంపిణీ ఆవశ్యకత గురించి అర్థం చేసుకోవాల్సి ఉంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే రేషన్‌ను అందజేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి ఈ రోజూ మన దేశంలో తమ ఆహార అవసరాలు తీర్చుకోలేని పేదలు పెద్ద సంఖ్యలో ఉన్నారని స్పష్టమవుతోంది. అందుకోసమే ప్రజలకు ప్రభుత్వ పథకాల అవసరాన్ని దుర్భిక్ష పరిస్థితి నొక్కి మరి చెబుతోంది.

పార్లమెంటు సమావేశాలలో కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సమర్పించిన పేదరిక గణాంకాల ప్రకారం... నేటికీ దేశంలో 21.9 కోట్ల మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. కానీ వాస్తవంలో దానికంటే దారుణ స్థితిలో ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దేశంలో పేదరికం ఎంత ఉందో తెలుసుకోవడానికి 2011-12లో సర్వే నిర్వహించామని, ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అంచనా వేయలేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సర్వేలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 27 కోట్లుగా అంచనా వేయబడింది.

నిటి ఆయోగ్ నివేదిక ఏం చెబుతోంది?

ప్రభుత్వ డేటా ప్రకారం, నిటి ఆయోగ్ 'నేషనల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ రివ్యూ 2023' పేరుతో ఒక నివేదికను సమర్పించింది. దీని ప్రకారం 2015-16 నుండి 2019-21 సంవత్సరంలో 13.5 కోట్ల మంది బహుమితీయ పేదరికం నుండి విముక్తి పొందారు. నీతి ఆయోగ్ నేషనల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రెండో ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని మొదటి ఎడిషన్ నవంబర్ 2021లో విడుదల చేసింది.

ఇప్పుడు దారిద్ర్య రేఖ స్థాయిని ఎలా నిర్ణయిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక గ్రామంలో నివసించే వ్యక్తి ప్రతిరోజూ రూ.26 ఖర్చు చేయలేకపోతే, నగరంలో నివసించే వ్యక్తి రూ.32 ఖర్చు చేయలేకపోతే, ఆ వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన పరిగణించబడతారని ప్రభుత్వం విశ్వసిస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబం వారి పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతుంది. వారి పిల్లలకు సరైన విద్యను అందించలేకపోతుంది. ఆరోగ్యం, సరిపడినంత ఆహారం అందించలేకపోతుంది.

పేదరికంలో మగ్గుతున్న ప్రజలు కరోనా కాలంలో అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వారి పిల్లల చదువులు దెబ్బతినడమే కాక సరైన తిండి దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అట్టడుగు వర్గాలు, వారి కుటుంబాలు చాలా కష్టాలను ఎదుర్కొన్నాయి. కోవిడ్ ముగిసిన తరువాత కొంతకాలం ఉపాధి సమస్యలు తప్పలేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఈ) లాక్‌డౌన్ తరువాత కొంత డేటాను విడుదల చేసింది. నిరుద్యోగిత రేటు మే 2022లో 7.1 శాతం నుండి జూన్ 2022లో 7.8 శాతానికి పెరిగిందని, ఇందులో గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగిత రేటు 1.4 శాతం పెరిగిందని పేర్కొంది.

దేశంలో బహుమితీయ పేదల సంఖ్య ఎంత?

దేశంలో 2015-16లో 24.85 శాతం జనాభా బహుమితీయ పేదరికంలో ఉన్నారు. ఇది 2019-21 నాటికి 14.96 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, దేశ జనాభాలో 15 శాతం మంది ఇప్పటికీ బహుమితీయ పేదరికంలో జీవిస్తున్నారని విస్మరించలేము. ఈ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి.

ఇప్పుడు మనం ఈ బహుమితీయ పేదరికానికి సంబంధించి నగరాలు, గ్రామాలను పోల్చినట్లయితే, పేదరికంలో గ్రామాలు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పేదరికం 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి తగ్గింది. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఈ వ్యత్యాసంపై నీతి ఆయోగ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

రేషన్ పంపిణీ పేదలను పేదలుగా ఉంచడానికి సరిపోతుంది. ప్రభుత్వాలు రేషన్‌కు బదులుగా ఉద్యోగాలు, లేదా రేషన్‌తో పాటు ఉద్యోగాల వాగ్దానాలను అమలు చేయాలి. ప్రజలకు ఉపాధి కల్పించాలి. అప్పుడు కొంచమైనా పేదరికం తగ్గుతుంది. 2018-19 నుంచి 2023-24 వరకు 1,06,561 కంపెనీలు ఏదో ఒక కారణంతో మూతపడ్డాయని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ స్వయంగా లోక్‌సభలో ఈ సమాచారాన్ని తెలియజేశారు. చాలా సందర్భాలలో కంపెనీల మూసివేతకు 6 నుండి 8 నెలల సమయం పట్టింది. కొన్ని సందర్భాల్లో ఈ సమయం 12 నుండి 18 నెలలకు చేరుకుంది. ఏది ఏమైనప్పటికీ, పేదరికానికి అతిపెద్ద కారణం ప్రజలకు ఉపాధి లేకపోవడమనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. దీనిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఉపాధి కల్పించడంతోనే దేశంలోని నిరుపేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి.

రైతుబంధు ఇచ్చేయండి

(మొదటిపేజీ తరువాయి)

అమల్జేసిన రైతుబంధు కిందే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. సంబంధిత నిధులు ఇప్పటికే ట్రెజరీల్లో ఉన్నందున వెంటనే వాటిని రైతుల ఖాతాల్లో వేయాలని సూచించారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు నిర్వహించిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేటలోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ను ఇకనుండి 'ప్రజావాణి'గా పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులపాటు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు.

ఉదయం 10 గంటలలోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి ప్రజావాణిలో అవకాశం కల్పించాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ చెలామణిపై ఉక్కుపాదం.. : సీఎం రేవంత్

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో



రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణీ, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించడంతోపాటు ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అందుకు కావాల్సిన నిధులు,వనరులు, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల విక్రయం, చెలామణీ నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్‌ను తీర్చిదిద్దాలని అన్నారు. సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటిలిజెన్స్ విభాగం అదనపు డీజీ శివధర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి శేషాద్రితోపాటు పోలీస్, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ పదవికి జనార్ధన్‌రెడ్డి రాజీనామా

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మెన్ పదవికి బి జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు సోమవారం అందజేశారు. అనంతరం ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారికి రాజీనామా పత్రాన్ని పంపించారు. రాజీనామాకు ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో జనార్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన అంశాలు, నియామకాల ప్రక్రియ, గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ఆ తర్వాత జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.

ఇది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది జనవరి ఆరు, ఏడు తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్షల నిర్వహణకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ రంగం సిద్ధం చేసింది. వాటిని రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో ఆ పరీక్షలు వాయిదా పడే అవకాశముంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 రాతపరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను ప్రకటించే అవకాశమున్నది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్‌ను రూపొందించి, అందుకనుగుణంగా నియామకాల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాలోచన చేస్తున్నట్టు సమాచారం.

2021 మేలో చైర్మెన్‌గా నియామకం

టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌గా ఐఏఎస్ అధికారి బి జనార్ధన్‌రెడ్డిని 2021, మే 21న రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారని ప్రకటించింది. పదవీ విరమణకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఏడుగురు సభ్యులు రమావత్ ధన్‌సింగ్, ప్రొఫెసర్ బి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, డాక్టర్ అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్ సత్యనారాయణ అదేరోజు ప్రమాణస్వీకారం చేశారు. అయితే వారిలో రమావత్ ధన్‌సింగ్, చంద్రశేఖర్‌రావు పదవీ విరమణ చేశారు. మిగిలిన ఐదుగురు సభ్యులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే జనార్ధన్‌రెడ్డి దారిలోనే మిగిలిన పాలకమండలి సభ్యులు కూడా మంగళవారం రాజీనామా చేసే అవకాశమున్నది.

వెంటాడిన టీఎస్‌పీఎస్సీ వైఫల్యాలు

పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం టీఎస్‌పీఎస్సీ ప్రతిష్టను మంటగలిపాయి. టీఎస్‌పీఎస్సీ వైఫల్యాలు వెంటాడాయి. గ్రూప్-1 సహా పలు పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయడం పట్ల నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా మొదటిసారి, హైకోర్టు ఆదేశాలతో రెండోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను కూడా టీఎస్‌పీఎస్సీ, ఎన్నికల కారణంగా డీఎస్సీ రాతపరీక్షలను విద్యాశాఖ వాయిదా వేశాయి. దీంతో జీవితాలు నాశనమయ్యాయన్న అభిప్రాయానికి నిరుద్యోగులు బలంగా వచ్చారు. ఒకవైపు విలువైన సమయం, ఇంకోవైపు డబ్బు వృథా అయ్యాయన్న మానసిక ఆవేదనకు వచ్చారు. అధికారంలోకి వస్తే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటూ కేటీఆర్ ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రకటించారు. ఇంకోవైపు పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపానికి గురైన ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమకారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిందనీ, గ్రూప్స్ పరీక్షలకు దరఖాస్తు చేయలేదంటూ కేటీఆర్ ప్రకటించి అభాసుపాలయ్యారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా జాబ్ క్యాలెండర్‌ను రూపొందించి పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.

మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలి

గిరిజన సంక్షేమ శాఖలో సమీక్షించిన మంత్రి సీతక్క

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలనీ, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలిచ్చారు. సోమవారం హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించారు. కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్టు చూడాలనీ, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని చెప్పారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదాకోసం కేంద్ర ప్రభుత్వానికి మరో సారి ప్రతిపాదనలు పంపుతామనీ, రాష్ట్ర బడ్జెట్‌కు కేంద్రం నిధులు తోడైతే.. జాతరను మరింత ఘనంగా నిర్వహించు కోవచ్చు నన్నారు.

వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదనీ, శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు సమన్వయం చేయగా శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శంకర్, ట్రైకార్ జీఎం శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మీర్ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్

నవతెలంగాణ'-న్యూఢిల్లీ బ్యూరో



జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభ ఆమోదించిన జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును సోమవారం రాజ్యసభలో కేంద్ర హెూం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం తరువాత బిల్లులు ఆమోదించారు. కాంగ్రెస్, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని ఓబీసీ వ్యతిరేకి అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం మూజువాణి ఓటుతో రెండు బిల్లులను ఆమోదించుకున్నారు. కేంద్ర హెూంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసే రాష్ట్రపతి అధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థించినప్పటి నుంచి ఇది ఒక మైలురాయని అన్నారు. ఆర్టికల్ 370 తాత్కాలిక చర్య అని సుప్రీంకోర్టు గుర్తించిందని అన్నారు. తగిన సమయంలో రాష్ట్ర హెూదాను పునరుద్ధరిస్తామని, తాను పార్లమెంటులో చెప్పానని, సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో తన వైఖరిని అంగీకరించిందని పేర్కొన్నారు. "గుజరాత్, రాజస్థాన్‌లకు పాకిస్తాన్‌తో సరిహద్దులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, అసోం మొదలైన రాష్ట్రాల్లో కాశ్మీర్ కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. వేర్పాటువాదం వెనుక కారణాలు ఇవే కాదు. ఆర్టికల్ 370. కాశ్మీర్‌లో వేర్పాటువాదం ఉగ్రవాదానికి దారితీసింది" అని ఆయన అన్నారు. "జమ్మూలో ఇప్పుడు 43 సీట్లు (37 నుంచి), కాశ్మీర్‌లో ఇప్పుడు 47 సీట్లు (46 నుంచి). పీఓకెలోని ఇరవై నాలుగు సీట్లు రిజర్వ్‌లో చేశాం. ఎందుకంటే ఇది దేశంలో భాగమని మేము ఇప్పటికీ నమ్ముతున్నాము" అని అన్నారు. తమ ప్రభుత్వం స్థానికుల జీవితాలను మెరుగుపర్చిందని అన్నారు. కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని, వేర్పాటువాద ప్రవర్తనలను, ప్రాచుర్యం పొందాలనుకునే వారిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. యువత చేతుల్లో రాళ్ల పోయి, ల్యాప్‌టాప్‌లు వచ్చాయని తెలిపారు. వైసీపీ ఎంపీ వి.విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అడ్డుపడుతున్నందుకు నెహ్రూవియన్ సూడో సెక్యులరిజాన్ని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపాలన్నది తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఆర్టికల్ 370, పాకిస్తాన్‌తో రెండోయుద్ధంలో కాశ్మీర్‌ను తిరిగి పొందడంలో వైఫల్యం ముఖ్యమైన తప్పిదాలుగా పేర్కొన్నారు. పరిస్థితిని సరిదిద్దడానికి బంగ్లాదేశ్ యుద్ధం తరువాత సిమ్లా డిక్లరేషన్‌పై సంతకం చేసే సమయంలో అవకాశం కోల్పోయిందని ఆయన సూచించారు. ఎన్నికలు జరగని పీఓకెలోని 24 స్థానాలకు అక్కడి సభ్యులను నామినేట్ చేయాలని ప్రతిపాదించారు. వలసదారులకు నగదు ఉపశమనాన్ని పెంచాలని ఆయన అభ్యర్థించారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన ప్రశంసించారు.

కాశ్మీర్ భారతదేశంలో భాగం కావడానికి నెహ్రూ కారణమని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నెహ్రూపై చేసిన వ్యాఖ్యలపై నాసిర్ హుస్సేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డికి నెహ్రూ, పటేల్ దృక్కోణాలపై అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా మాట్లాడుతూ ఈ సమస్య గురించి మాట్లాడటానికి ఒక కాశ్మీరీ పండిట్‌కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హెూదాను తొలగించారని, 2024 ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు వ్యాఖ్యానించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో విద్యుత్ కొరతతో సహా అనేక సమస్యలు ఉన్నాయని, అక్కడి వ్యక్తులు కేంద్ర పాలిత ప్రాంత ప్రయోజనాలను పొందడం లేదని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ సమస్యల గురించి కొంచెం ఆలోచించండి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం నిర్మూలించబడిందా? అని ప్రశ్నించారు

.సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్ర హెూదాను తొలగించాల్సిన అనవసరమని అన్నారు. ఫెడరలిజం సూత్రాలకు విఘాతం కలిగిస్తోందని, ఈ చర్య అవసరమని ఆయన ప్రశ్నించారు.ఈ ప్రాంతం స్వయంప్రతిపత్తి, దేశంలోని మొత్తం సమాఖ్య పాలనపై అటువంటి నిర్ణయం ప్రభావం గురించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అప్పట్లో నెహ్రూ లేకపోతే ఈరోజు జమ్మూకాశ్మీర్‌పై చర్చ జరిగేది కాదన్నారు. మీడియాను ప్రభుత్వం నియంత్రిస్తోందని మరో సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్ అన్నారు.

సీపీఐ ఎంపీ పి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్‌లో బీజేపీ స్వయం ప్రతిపత్తి రాజ్యాంగంలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్‌సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్ మాట్లాడుతూ మిలిటెన్సీ కాశ్మీర్ అందాన్ని తినేసే క్యాన్సర్ అని అన్నారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిధిలో రాష్ట్ర హక్కులను అమలు చేయాలని కోరారు. లోక్‌సభ ఎన్నికలతోనే జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆప్ ఎంపీ సంజయ్ అరోరా కోరారు. పంజాబీ ప్రజలను, ముఖ్యంగా హిందూ పండిట్‌ల మాదిరిగానే కష్టాలను ఎదుర్కొన్న సిక్కులను సమానంగా పరిగణించాలని కోరారు.

బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది మాట్లాడుతూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్, నివాసం, అభివృద్ధి అనే మూడు సమస్యలు ఉన్నాయని అన్నారు. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇతర వెనుకబడిన తరగతులకు వ్యతిరేకమని, మోడీ ప్రభుత్వం అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించిందని అన్నారు.

కాంగ్రెస్‌కు అధికారం శాశ్వతం కాదు

- కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలి : బోయినపల్లి వినోద్ కుమార్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కాంగ్రెస్ కు అధికారం శాశ్వతం కాదని మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి తమ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచిచారు. సోమవారం తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ ,గువ్వల బాలరాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారపక్షం మారినంత మాత్రాన శిలా ఫలకాలు తొలగించడం సబబు కాదని హితవు పలికారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. శిలా ఫలకాలు ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలనీ, వాటి స్థానంలో కొత్తవి వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ప్రజల ఆస్తి అని గుర్తుచేశారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తామనీ, చెడు చేస్తే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెసుకు ప్రజలిచ్చిన తీర్పును మర్చిపోవద్దని సూచించారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ప్రారంభించారు.. వదిలేశారు..!

- యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమైన కులసంఘాల భవనాలు



నవతెలంగాణ-మిర్యాలగూడ

ఆయా కులాల ప్రాతిపదికన యుద్ధప్రాతిపదిన నిర్మించిన భవనాలు వృథాగా ఉన్నాయి. వాటిని ఆగమేఘాల మీద వర్చువల్ పద్ధతిలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కానీ వాటి నిర్వహణ వదిలేశారు. మిర్యాలగూడ పట్టణం ఎన్నెస్పీ క్యాంపు అవరణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.4.50కోట్లతో ఎస్సీ సామాజిక తరగతికి భారతరత్న బిఆర్.అంబేద్కర్ భవనం, ఎస్టీ సామాజిక సామాజిక తరగతికి సంత్ సేవాలాల్ భవనం, వెనుకబడిన తరగతుల సామాజిక తరగతికి మహాత్మా జ్యోతిరావుపూలే భవనాన్ని నిర్మించారు. నల్లగొండ పర్యటనకు వచ్చిన అప్పటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మూడు భవనాలను అక్టోబర్ 8న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. 9న మిర్యాలగూడ వచ్చి ప్రత్యక్షంగా ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నేతలంతా అనుకున్నారు. అదే రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేటిఆర్ పర్యటన ఆగిపోయింది. వర్చువల్‌లో ప్రారంభించారు. కానీ, రెండు నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయి.

నూతన ప్రభుత్వం ఆయా భవనాలను శాఖాపరంగా నిర్వహిస్తుందా.. ఎలా చేస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది. ఆ భవనాల్లో ఆయా శాఖలకు చెందిన ఏఎస్ డబ్లుఓ, ఏటీడబ్లుఓ, బిసిడబ్లుఓ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఆయా సామాజిక తరగతులకు సంబంధించిన సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు అధికారాలు ఇవ్వాలని నాయకులు కోరుతున్నారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణుల సన్మానం



నవతెలంగాణ-చేర్యాల

జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందాక సోమవారం మొదటిసారి చేర్యాల పట్టణానికి రావడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూప, వైస్ చైర్మెన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, ఎంపీపీ కరుణాకర్, వైస్ ఎంపీపీ తాంద్ర నవీన్ రెడ్డి, ఏఎంసీ చైర్మెన్, వైస్ చైర్మెన్ మల్లేశం, పుర్మ వెంకట్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు పెడతల ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రద్దు సబబే..

(మొదటిపేజీ తరువాయి)

ఉండవని తెలిపింది. జమ్మూకాశ్మీర్ నుండి లధక్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది.

రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేయడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏదైనా ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చా లేదా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమేమీ లేదని వ్యాఖ్యానించింది. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ లోగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్ట్ ఐదవ తేదీన పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం ఆగస్ట్ 2 నుండి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ ఐదున తీర్పున రిజర్వ్ చేసిన న్యాయస్థానం సోమవారం దానిని వెలువరించింది.

ఐఏవీహెచ్‌ఎంలో పాల్గొన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు

హైదరాబాద్ : ఇండియన్ ఆర్మీ వెటరన్స్ హాఫ్ మారథాన్ (ఐఏవీహెచ్‌ఎం)లో సికింద్రాబాద్ ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో గల 1 ఈఎంఈ సెంటర్ మిల్కాసింగ్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రదర్శన కనబర్చి పాఠశాలకు మెడల్స్ తీసుకొచ్చారు. 5 కిలోమీటర్ల విభాగంలో ముగ్గురు బాలురు(నవనీత్, అలోక్, శివ సుందర్), ఒక బాలిక (సాహిత్య వర్మ), 3 కిలోమీటర్ల విభాగంలో ఒక బాలుడు(సుబ్రమణ్యమ్), ఇద్దరు బాలికలు (మధు, రిషికా) పతకాలు పొందారు.

భారత ఆర్మీలో ఫాతిమా వసీం ఘనత

- సియాచిన్ గ్లేసియర్‌పై మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా రికార్డు

న్యూఢిల్లీ : భారత ఆర్మీలో కెప్టెన్ ఫాతిమా వసీం చరిత్ర సృష్టించారు. సియాచిన్ వారియర్స్‌కు చెందిన ఆమె సియాచిన్ గ్లేసియర్‌పై ఆర్మీ మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా రికార్డు నెలకొల్పారు. అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ గ్లేసియర్‌పై మోహరించిన భారత సైన్యానికి చెందిన మెడికల్ ఆఫీసర్‌గా ఆమె నిలిచారు.

సియాచిన్ యుద్ధ పాఠశాలలో అత్యంత కఠిన శిక్షణ అనంతరం 15,200 అడుగుల ఎత్తులో ఒక పోస్టులో నియమించినట్టు భారత ఆర్మీ ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. ఇది ఆమె స్ఫూర్తి, ప్రేరణను తెలియజేస్తుందని వివరించింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను సైతం అప్‌లోడ్ చేసింది.

ఇంటికి కళ తెచ్చే కార్నేషన్!



అందమైన రంగురంగుల పూలను బహుమతిగా ఇవ్వడం చూస్తూనే ఉంటాం. చేస్తూనే ఉంటాం. అయితే కొంతమంది బయటి నుంచి కొనివ్వకుండా ఇంటిలోనివి ఇస్తుంటారు. ఇలా ఇచ్చే వాటిలో గులాబీలు ముందు వరుసలో ఉంటాయి. కాని ఎప్పుడూ అవే ఇస్తే ఏం బాగుంటుంది? వీటితో పాటూ కొత్తగా కంటికింపుగా ఉండే కార్నేషన్ పూలను అందుకోసం ఎంచుకోవచ్చు. కేవలం శుభాకాంక్షలు తెలిపేందుకే కాదు.... అలంకరణకూ ఇవెంతో ఉపయోగపడతాయి.

ఈ పూల మొక్కలు రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి, పొడవైన కాడతో ఉండే కట్ ఫ్లవర్. ఇంకొకటి, కుండీల్లో చిన్నగా పెంచుకోగలిగే వీలున్న రకం. పూల బొకేలుగా ఇవ్వడానికీ, అలంకరణ వంటి అవసరాల కోసం మొదటి రకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే... రెండోది అభిరుచీ, అందం కోసం పెంచుకుంటుంటారు. ఇవి పుట్టింది యూరప్‌లోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా మూడొందల రకాల్లో, అనేక రంగుల్లో ఈ మొక్క లభిస్తోంది. ఒక్క మనదేశంలోనే రెండొందల రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, తెలుపూ, పసుపూ, గులాబీ వంటి రంగుల్లోనే కాకుండా రెండు, ఐదారు వర్ణాల మేళవింపుగా పూసేవీ లభిస్తున్నాయి. ఇవి ఏడాదికొకసారి నాటుకుని, శాశ్వతంగా పెంచుకునే రకాల్లో దొరుకుతాయి. విత్తనాల ద్వారా ఉత్పత్తయ్యే మొక్కల్లో అధిక శాతం ఏడాదికొకసారి పెంచుకునేవే. టిష్యూ కల్చర్, కాండం కత్తిరించి పెంచేవి పెరెన్నియల్ రకాలు. వీటిని నేలలో నాటితే రెండు, మూడడుగుల పొడవు వరకూ పెరుగుతాయి.

సున్నితమైన మొక్క..

వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే చల్లని ప్రదేశం దీనికి అనుకూలం. అలాని ఎండ తగలకూడదని కాదు. పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు డిగ్రీల వరకూ నేరుగా ఎండ తగిలేలా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువైనప్పుడు పాక్షికంగా నీడ ఉండేలా షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవాలి. కుండీల్లో పెంచు కుంటూ బాల్కనీల్లో పెట్టుకునేప్పుడు తూర్పు, పడమర దిశల్లో ఉంచుకోవాలి. రోజులో కనీసం నాలుగు గంటలు ఎండ తగి లేలా చూసుకుంటే మొక్క ఆరోగ్యంగా ఎదిగి, ఏడాదంతా పూలు పూస్తుంది. వీటిని నాటేందుకు క్షారతత్వం ఉన్న సార వంతమైన మట్టిని ఎంచుకోవాలి. అందులో తగిన పాళ్లలో సేంద్రియ ఎరువు కలిపి కుండీల్లో నింపుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తప్ప నీటి అవసరం పెద్దగా ఉండదు. రోజు విడిచి రోజు నీళ్లు పోసినా సరిపోతుంది. ఈ మొక్కకు నీళ్లు ఎక్కువయితే ఆకులు పండిపోతాయి.

మొక్క నుంచి పువ్వుని కత్తిరించాక పదిహేను రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఒకవేళ చెట్టుకే వాడిపోతే దాన్ని కిందవరకూ కత్తిరించుకోవాలి. లేదంటే అది కుళ్లిపోవడం, క్రిమికీటకాలు దాడి చేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ మొక్కకి క్రిమి కీటకాల సమస్యా ఎక్కువే. వాటిని ముందుగానే నివారించడానికి తరచూ వేప నూనె చల్లుతూ ఉండాలి. మార్కెట్లో లభించే కార్బన్ డైజమ్ ఫంగిసైడు నీళ్లలో తడిపి మొక్క వేళ్ల వద్ద చల్లాలి. కట్ ఫ్లవర్ తరహా మొక్కలు పది నుంచి యాభై రూపాయల్లో లభిస్తాయి. రకరకాల రంగుల్లో ఉండి, బహుమతులుగా ఇవ్వగలిగినవి. రెండొందల రూపాయల్లో దొరుకుతాయి.



తెలుసుకోవడం ఎలా..?



ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి లోనవుతు న్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాక పోగా ఇతర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుం టున్నారు. అయితే చాలా మంది పెద్దవాళ్లు మాత్రమే ఒత్తిడికి లోనవుతారని అనుకుం టారు. కానీ ఇది పొరపాటు, పిల్లలు సైతం ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధ నలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో తల్లి దండ్రులే పిల్లలకు సరైన పరిష్కార మార్గం చూపించగలుగుతారు. అయితే పిల్లలు ఒత్తిడికి గురవుతున్నట్టు ఎలా తెలుసుకోవాలో చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదు. అలాంటి వారి కోసం నిపుణులు కొన్ని సల హాలు ఇస్తున్నారు. పిల్లలు ఒత్తిడికి లోనైన ప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని వారు చెబుతున్నారు. అవి ఏంటో? చిన్నారు లను ఒత్తిడి నుంచి ఎలా బయట పడేయాలో తెలుసుకుందాం రండి...

కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధ పడుతుంటారు. అయితే ఇవి సాధా రణంగా కూడా వస్తుంటాయి. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పిల్లల్లో తరచుగా ఈ సమస్య వస్తుంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలి. టీచర్లు ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేక పోవడం, పరీక్షలకు సరిగా సన్నద్ధం కాకపోవడం వంటి వాటి వల్ల కూడా పిల్లలు ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ తిడతారోననే భయం కూడా వారిలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పిల్లలను మీరే దగ్గరకు తీసుకొని అసలు సమస్యేంటో నెమ్మదిగా అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ధైర్యం చెబుతూ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి.

ఫోన్ ఎక్కువగా వాడుతుంటే

సాధారణంగా పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఆటలు ఆడడా నికి ఆసక్తి చూపుతుంటారు. కొన్ని ఆటల వల్ల పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ కొన్ని మాత్రం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నామన్న విషయం కూడా వారికి తెలియదట. అలా అని వారిని అసలు ఫోన్లకే దూరం చేయడం కూడా మంచిది కాదు. ఒకవేళ వారికి ఫోన్ ఇచ్చినా దానికంటూ కొంత సమయం కేటాయించండి. అలాగే వారు ఆడే ఆటలు, చూసే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం ఎంతైనా అవసరం.

తినే విధానం...

మనం ఆహారం తీసుకునే విధానంలో ఒత్తిడికి లోనవుతు న్నామో లేదో తెలిసిపోతుందట. ఇది కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా వర్తిస్తుంది. మీ పిల్లలు అంతకుముందు కంటే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ, తక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుంటే దానిని ఒత్తిడి కిందే పరిగ ణించాలి. వారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలా చేస్తుండచ్చు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే వారి సమస్యను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయండి. దాంతో వారిలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.

ఏకాగ్రత తగ్గుతోందా?

ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఏ పనీ సరిగ్గా చేయలేం. ముఖ్యంగా చదువు విషయంలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుం ది. అయితే ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటి అంశాలపైనే ఆధా రపడి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులను సరి గా నిర్వర్తించనప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతుంటాం. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకుం టారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతే కొన్నిసార్లు ఒత్తిడి కి లోనవుతుంటారు. అలాంటప్పుడు వారికి అండగా ఉంటూ తగిన సహకారం అందించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్ని ఒత్తిడి నుంచి బయటపడేయచ్చు.

తరచుగా వస్తుంటే...

కొంతమంది వారికి వచ్చిన సమస్యను పెద్దదిగా చూసు కొని తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో ఏదైనా మాట్లాడు తున్నప్పుడు మౌనంగా ఉండడం లేదా మధ్యలోనే వెళ్లిపోవడం వంటివి చేస్తుంటారు. పిల్లలు కూడా ఇలా చేసే అవకాశం ఉంది. కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు రాత్రుళ్లు పక్క తడుపుతుంటారు. చిన్న పిల్లల్లో అయితే ఇది పెద్ద సమస్య కాదు.. కానీ స్కూలుకి వెళ్లే వయసున్న వారు కూడా ఇలా చేస్తుంటే వాళ్లు ఒత్తిడి చెందుతున్నారని భావించాల్సిందే. కొంతమంది పిల్లలకు పీడ కలలు వస్తుంటాయి. అయితే అవి ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ తరచుగా వస్తుంటే అది ఒత్తిడి సమస్యేనని భావించాలి. మీ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. వారి సమస్యను తెలుసు కునే ప్రయత్నం చేయండి. వారికి కావాల్సిన సహాయం చేసి చూడండి. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నిపుణులను సంప్రదించే ప్రయత్నం చేయండి.



పార్లమెంట్ స్వతంత్రతపై నీలినీడలు

(మొదటిపేజీ తరువాయి)

కావచ్చు. మణిపూర్‌లో కావచ్చు' అని వ్యాఖ్యానించారు. చౌదరి ఉద్దేశపూర్వకంగా, తరచూ దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారంటూ ఆయనను సభ ఆగస్ట్ 10న సస్పెండ్ చేసింది. అదే నెల 30న ప్రివిలేజ్ కమిటీ ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయడం వేరే విషయం.

అంతకుముందు జూలై 24న రాజ్యసభలో ఆమ్‌ఆద్మీ సభ్యుడు సంజయ్ సింగ్‌ను చైర్మన్ జగదీప్ ధన్‌కర్ సస్పెండ్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన మహాపరాధం ఏమిటంటే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా సభ మధ్యలోకి దూసుకుపోయి సభాపతి స్థానం వైపు వేలెత్తి చూపడం.

టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు

టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాను లోక్‌సభనుంచి బహిష్కరించారు. ఇటీవల క్యాష్ ఫర్ క్వెరీ ఆరోపణలకు సంబంధించి లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడాన్ని అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాల్లేకుండా, వచ్చిన ఆరోపణలపై సరైనా దర్యాప్తు చేయకుండానే తనపై చర్యలు తీసుకున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎన్డీఏ పాలనలోనే అధికం

గడచిన నాలుగు లోక్‌సభలలో (యూపీఏ పాలనలో రెండు, ఎన్డీఏ పాలనలో రెండు) జరిగిన సస్పెన్షన్ల చిట్టాను పరిశీలిద్దాం. 2004 నుండి ఇప్పటి వరకూ మొత్తం 144 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మొదటి పది సంవత్సరాలలో... అంటే యూపీఏ హయాంలో 50 మంది సభ నుండి సస్పెండ్ అయితే ఎన్డీఏ పాలనలో 95 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషమేమంటే ఎన్డీఏ పాలనలో ఒక్క బీజేపీ ఎంపీని కూడా సస్పెండ్ చేయలేదు. 2014లో ఎన్నికైన 16వ లోక్‌సభలో అత్యధికంగా 81 మంది సస్పెండ్ అయ్యారు. ఒక్క 16వ సమావేశంలోనే 49 మందిపై వేటు పడింది. కాంగ్రెస్, అన్నా డీఎంకే, టీడీపీకి చెందిన సభ్యులనే ఎక్కువగా సస్పెండ్ చేశారు.

కోర్టు నిర్ణయంతో తిరిగి సభలోకి...

ఈ సంవత్సరంలో అనర్హత వేటు పడిన ఎంపీల విషయానికి వస్తే ఎన్సీపీకి చెందిన లక్షద్వీప్ సభ్యుడు మహమ్మద్ ఫైజల్, కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీలపై అనర్హత వేటు వేశారు. అయితే న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వారిద్దరూ తిరిగి సభలో ప్రవేశించారు. దాడి, అల్లర్ల కేసులో ఎటావా నుండి ఎన్నికైన బీజేపీ సభ్యుడు రామ్ శంకర్ కథేరియాకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించినప్పటికీ న్యాయస్థానం నుండి స్టే పొందడంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించలేదు.

పార్లమెంట్ పనితీరు అధ్వాన్నం

గడచిన పది సంవత్సరాల కాలంలో పార్లమెంట్ పనితీరు అధ్వాన్నంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చట్టసభకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు ఆ విధిని గాలికి వదిలేశారు. 2020 సెప్టెంబర్‌లో మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులను సభలో ఎలాంటి ఓటింగ్ జరపకుండానే, సభలో గందరగోళం నెలకొన్న సమయంలోనే, వాటిపై ఎలాంటి చర్చ చేపట్టకుండానే ఆమోదించడం పార్లమెంట్ పనితీరు దారుణంగా ఉన్నదని చెప్పడానికి ఓ ఉదాహరణ. చట్టసభలలో ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువే లేకుండా పోతోంది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఏ సూచికను చూసినా మన స్థానం అట్టడుగునే కన్పిస్తోంది.

తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

- రాష్ట్రం మీదుగా క్రిందిస్థాయిలో గాలులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొమ్రం భీం అసిఫా జిల్లాలో 10.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రం మీదుగా కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. 24 జిల్లాల్లో 15 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు కూడా చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే రాత్రిపూట చల్లని గాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల దాకా చలి వణికిస్తున్నది. ఇదిలా ఉండగా, జూన్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ పదో తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన దానికంటే తక్కువ వర్షపాతం 23 జిల్లాల్లో నమోదైంది.

మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్

(మొదటిపేజీ తరువాయి)

నో అనేసింది. ఆ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో సోమవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్‌ను ఖరారు చేశారు. జగదీశ్ దేవరా, రాజేంద్ర శుక్లా డిప్యూటీ సీఎంలుగా ఎంపికయ్యారు. నరేంద్ర సింగ్ తోమర్‌కు అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలు అప్పగించారు.

మధ్యప్రదేశ్‌లో ఉత్కంఠకు తెర

బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే విషయమై వారంరోజులకుపైగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శాసనసభా పక్ష సమావేశంలో మోహన్ యాదవ్ పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది. మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే. మోహన్ యాదవ్ సంఘ్‌కు సన్నిహితుడు. అయితే శాసనసభా పక్ష సమావేశంలో మోహన్ యాదవ్ పేరును శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న సమయంలో ప్రహ్లాద్ పటేల్, శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతుదారులు పార్టీ కార్యాలయం వెలుపల నినాదాలు చేశారు. అధిష్టానం వ్యూహాత్మకంగా శివరాజ్ సింగ్ చేత సీఎంగా మోహన్ పేరును ప్రకటించేలా చేయటంతో.. సీఎం కుర్చీ ఆటకు తెరపడింది.

ఛత్తీస్‌గఢ్ తరహాలో మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజస్థాన్‌లో సీఎం ఎంపిక అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రేసులో...

ముఖ్యమంత్రి రేసులో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, కైలాశ్ విజయవర్గీయ, ప్రహ్లాద్ పటేల్, వీడీ శర్మ పేర్లు వినిపించాయి. అయితే ఈ రేసులో మోహన్ యాదవ్ పేరు ప్రస్తావనలోకి రాలేదు. అంతేకాదు శాసనసభా పక్ష సమావేశానికి ముందు జరిగిన ఫొటో సెషన్‌లో కూడా మోహన్ యాదవ్ వెనుక వరుసలోనే కూర్చున్నారు. కేవలం సంఘ్ సభ్యుడు కావటంతో సీఎం అయ్యారని శివరాజ్ సన్నిహితులు వాపోతున్నారు.

మోహన్ యాదవ్‌కు రూ.45 కోట్ల ఆస్తులు..రూ.9 కోట్ల అప్పులు

ఉజ్జయిని సౌత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ మోహన్ యాదవ్ బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీలో పట్టా పొందారు. శివరాజ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆస్తుల విలువ రూ.42 కోట్లు ఉంటే.. అప్పు దాదాపు రూ.9 కోట్లుగా చూపారు. అలాగే ఆయన వద్ద రూ.1.41 లక్షల నగదు ఉండగా, ఆయన భార్య వద్ద రూ.3.38 లక్షల నగదు ఉంది. బ్యాంకుల్లో సీఎం మోహన్ , అతని భార్యకు వేర్వేరు బ్యాంకుల్లోని ఖాతాలలో రూ.28,68,044.97 డిపాజిట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో మోహన్ యాదవ్ ఈ సమాచారాన్ని ప్రస్తావించారు. ఈయన రాష్ట్రంలో అత్యంత ధనిక నాయకుల్లో ఒకరు. మధ్యప్రదేశ్ 2018 అసెంబ్లీ ఎన్నికలకు గరిష్ట ఆస్తులను ప్రకటించిన మధ్యప్రదేశ్ టాప్-3 మంత్రులలో, భూపేంద్ర సింగ్ మొదటి స్థానంలో ఉండగా, మోహన్ రెండో స్థానంలో ఉన్నారు.

షేర్-బాండ్లలో పెద్ద పెట్టుబడి

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. మోహన్ యాదవ్ తన భార్యతో కలిసి పలు కంపెనీల షేర్లు, డిబెంచర్లు, బాండ్లలో రూ.6,42,71,317 ఇన్వెస్ట్ చేశారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేశారు. సమాచారం ప్రకారం బజాజ్ అలయన్స్‌లో ఆయన దాదాపు రూ.3 లక్షల విలువైన పాలసీని కలిగి ఉన్నారు. భార్య పేరు మీద రిలయన్స్ నిప్పన్, బజాజ్ అలియాంజ్‌లో రూ.9 లక్షల కంటే ఎక్కువ విలువైన బీమా పాలసీ ఉంది.

బంగారం..కారు..

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం...మోహన్ యాదవ్ వద్ద దాదాపు 140 గ్రాముల బంగారం ఉంది. మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షలు. ఆయన భార్య వద్ద 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.2 కిలోల వెండి ఉంది. వీటి విలువ సుమారు రూ.15.78 లక్షలు. వీటితో పాటు రూ.22 లక్షల విలువైన ఇన్నోవా కారు, రూ.72 వేల విలువైన సుజుకీ స్కూటర్ ఉన్నాయి. ఆయుధాలను పరిశీలిస్తే.. రూ.80 వేల విలువైన రివాల్వర్, రూ.8 వేల విలువైన 12 బోర్ గన్ కూడా ఉన్నాయి.

కోట్ల విలువైన భూములు

డాక్టర్ మోహన్ యాదవ్ దంపతులకు కోట్ల విలువైన భూమి ఉంది. దాదాపు రూ.15 కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉంది. ఇది కాకుండా ఉజ్జయినిలో మోహన్ యాదవ్ పేరిట సుమారు కోటి రూపాయల విలువైన ప్లాట్ ఉంది. ఆయన భార్య పేరు మీద దాదాపు రూ.6 కోట్ల విలువైన రెండు వ్యవసాయేతర భూములున్నాయి. అలాగే భార్యాభర్తల పేర్లపై రూ.6 కోట్లకుపైగా విలువైన ఇండ్లు, ప్లాట్లు ఉన్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 58 ఏండ్ల డాక్టర్ మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్‌పై 95,699 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన చేతన్ ప్రేమనారాయణ యాదవ్‌పై 12,941 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ప్రభుత్వ రంగ స్టీల్ సంస్థల్లో భారీగా ఖాళీలు

(మొదటిపేజీ తరువాయి)

ఉద్యోగాలను కుదించుకుంటూ వస్తోంది. సోమవారం రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వ రంగ స్టీల్ పరిశ్రమల్లో ఉన్న ఖాళీలు, ఉద్యోగాల కోత వివరాలు స్పష్టమయ్యాయి. మొత్తం ఏడు ప్రభుత్వ రంగ స్టీల్ పరిశ్రమల్లో 11,572 ఖాళీలున్నాయి. ఈ ఖాళీలు ఏడాదికేడు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే రెండు ప్రభుత్వ రంగ స్టీల్ సంస్థల్లో 13,983 ఉద్యోగాలు తగ్గాయి.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్))లో మొత్తం 19,795 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుండగా అందులో 5,124 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్ 1లో 2,221 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్ 1 నాటికి ఖాళీలు 5,124కు పెరిగాయి. అలాగే 2019లో 2,221 ఖాళీలు, 2020లో 2,229, 2021లో 3,030, 2022లో 4,099, 2023లో 5,124కు పెరిగాయి.

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)లో మొత్తం 5,247 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుండగా అందులో 628 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్ 1లో 561 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్ 1 నాటికి 628కు పెరిగాయి. కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (కెఐఓసీఎల్)లో మొత్తం 2,738 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుండగా అందులో 2,084 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్ 1లో 1,898 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్ 1 నాటికి 2,084కు పెరిగాయి.

మెకాన్ లిమిటెడ్ కంపెనీలో మొత్తం 1,897 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుండగా, అందులో 838 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్ 1లో 646 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్ 1 నాటికి 838కు పెరిగాయి.

ఎంఎస్‌టీసీ లిమిటెడ్ కంపెనీలో మొత్తం 484 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుండగా, అందులో184 ఖాళీలున్నాయి. అలాగే 2019 ఏప్రిల్ 1లో 126 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్ 1 నాటికి 184కు పెరిగాయి.

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్)లో మొత్తం 6,880 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుండగా, అందులో 1,269 ఖాళీలు ఉన్నాయి. అలాగే 2019 ఏప్రిల్ 1లో 912 పోస్టులు ఖాళీగా ఉండగా, 2023 ఏప్రిల్ 1 నాటికి ఖాళీలు 1,269కు పెరిగాయి. ఎంఓఐఎల్‌లో 2019 ఏప్రిల్ 1 నాటికి 6,960 పోస్టులు ఉండగా 2023 ఏప్రిల్ 1 నాటికి 80 కుదించి, 6,880కి చేరాయి.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో మొత్తం 60,631 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుండగా, అందులో 1,445 ఖాళీలు ఉన్నాయి. సెయిల్‌లో 2019 ఏప్రిల్ 1 నాటికి 74,534 పోస్టులు ఉండగా, 2023 ఏప్రిల్ 1 నాటికి 13,903 పోస్టులు కుదించి, 60,631 పోస్టులకు చేర్చారు.

గ్యాస్ సబ్సిడీకి భారీ కోత

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్రంలోని మోడీ సర్కార్ గ్యాస్ సబ్సిడీకి భారీగా కోత విధించింది. ఐదేండ్లలో రూ.30,244 కోట్లు కోత పెట్టింది. దీంతో దేశంలోని సామాన్య ప్రజలకు ఇది తీవ్ర భారంగా మారింది. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018-19లో రూ.37,209 కోట్లుగా ఉన్న గ్యాస్ సబ్సిడీ 2022-23 నాటికి రూ.6,965 కోట్లకు తగ్గింది.

సంవత్సరం	సబ్సిడీ (రూ. కోట్లల్లో)
2018-19	రూ.37,209
2019-20	రూ.24,172
2020-21	రూ.11,896
2021-22	రూ.1,811
2022-23	రూ.6,965

పెట్రోలియం పీఎస్‌యూల్లో ఖాళీలు

పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో 2,920 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ అన్నారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 డిసెంబర్ 5 నాటికి పెట్రోలియం పీఎస్‌యూల్లో 2,920 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

వైద్యానికి సుస్తీ..

(మొదటిపేజీ తరువాయి)

అత్యవసర సేవలందించేందుకు 1,014 మంది కాంట్రాక్టు, 1,582 మంది అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన సేవలందించే వారు ఉన్నారు. మరో నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్రస్థాయిలో సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు నిర్వహించిన నర్సుల పరీక్షా ఫలితాలు వెల్లడైతే 757 మంది వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో సేవలందించేందుకు అందుబాటులోకి వస్తారు. పరీక్షలు పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటి ఫలితాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. వాటిని వేగంగా భర్తీ చేస్తే కొంత మేరకు సిబ్బంది కొరత తగ్గే అవకాశముంది.

ఎందుకిలా?

ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్లతో ఆస్పత్రులనైతే పెంచారు. ఆస్పత్రుల అప్ గ్రేడేషన్‌కు అనుమతించారు. ఒక వైపు కొత్త ఆస్పత్రుల మంజూరు, పాత ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్‌తో బెడ్ల సంఖ్య పెరిగింది. అందుబాటులోకి సేవలొచ్చాయనే ప్రచారంతో వచ్చే రోగుల సంఖ్యా పెరిగింది. ఒక వైపు జిల్లాకో మెడికల్ కాలేజీతో, వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులు బోధనాస్పత్రులుగా ఉన్నతీకరించడంతో వైద్య విధాన పరిషత్‌లోని సిబ్బంది డీఎంఈ పరిధి ఆస్పత్రుల్లోనే సేవలందిస్తున్నారు. అదే సమయంలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించడంతో ఆ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వచ్చాయి. అదే సమయంలో ఆ ఆస్పత్రులకు తగినంత సిబ్బందిని సమకూర్చడం మాత్రం జరగలేదు. ఉన్నతాధికారులు తాత్కాలికంగా సిబ్బందిని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సర్దుబాటు చేస్తూ సేవలకు మరీ విఘాతం కలగకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ, సిబ్బంది పూర్తి స్థాయిలో వస్తే తప్ప సామాన్యులకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు. కొత్త సర్కారు వీటికి పరిష్కారం చూపిస్తుందని ఆశిద్దాం.

అద్దె కట్టలేదని ఈఎస్ఐ ఆస్పత్రికి తాళం

(మొదటిపేజీ తరువాయి)

తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే డిస్పెన్సరీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు చేస్తున్న ఏడుగురు తమకు ఎనిమిది నెలలుగా వేతనాలు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ వైపు 2024 టీ20 ప్రపంచకప్ ముంగిట సన్నాహక మ్యాచులు ఐదే మిగిలి ఉండగా.. మరోవైపు వరుణుడు సన్నద్ధతను అడ్డుకుంటున్నాడు. పొట్టి ప్రపంచకప్ బెర్త్‌ల వేటలో భారత్, దక్షిణాఫ్రికా జట్లలో కుర్రాళ్లు పోటీపడుతుండగా బంతి పడకుండా వర్షం ఆటంకం కలిగిస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా.. నేడు రెండో టీ20కి సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. ఇరు జట్లు ఆటపై ధ్యాస పెట్టినా.. వరుణుడు కరుణిస్తేనే నేడు పోర్ట్ ఎలిజబెత్‌లో పరుగుల వేట!!. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 పోరు నేడు.

వరుణుడు ఆడనిస్తాడా?

- రెండో టీ20కి వర్షం ముప్పు
- నేడు భారత్, దక్షిణాఫ్రికా ఢీ

రాత్రి 8.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

నవతెలంగాణ- పోర్ట్ ఎలిజబెత్

డర్బన్ పోరు వర్షార్పణంతో.. ఆతిథ్య దక్షిణాఫ్రికా, పర్యాటక టీమ్ ఇండియా ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. మూడు మ్యాచుల సిరీస్ ఇక రెండు మ్యాచ్‌లకు పరిమితం కావటంతో.. నేడు విజయం సాధించిన జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉండదు. ఆ స్వేచ్ఛతో చివరి మ్యాచ్‌లో దుమ్మురేపవచ్చు. దీంతో పోర్ట్ ఎలిజబెత్‌లో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచకప్ బెర్త్‌లు ఆశిస్తున్న క్రికెటర్లు భయమెరుగని బ్రాండ్ ఆట చూపించేందుకు ఎదురు చూస్తున్నారు. టీ20 సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌కు ఒక్క రోజు విరామమే ఉండటంతో..తప్పిదాలు సరిదిద్దుకునేందుకు ఇరు జట్లకు సమయం లేదు. వ్యూహాత్మకంగా, బౌలింగ్ బృందాలకు ఇది కఠిన సవాల్ విసురుతోంది.



భయమెరుగని బ్రాండ్!

సూర్యకుమార్ సారథ్యంలో టీమ్ ఇండియా కుర్రాళ్లు భయమెరుగని బ్రాండ్ క్రికెట్ ఆడుతున్నారు. స్వదేశంలో ఆసీస్‌తో సిరీస్‌లోనూ ఈ జోరు చూశాం. ఇప్పుడు సఫారీ గడ్డపై సైతం మనోళ్ల వికెట్‌కు పెద్దగా విలువ ఇచ్చే అవకాశం కనిపించటం లేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ బ్రాండ్ క్రికెట్‌ను ముందుండి నడిపిస్తుండగా.. చివర్లో రింకూ సింగ్, జితేశ్ శర్మలు మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. పవర్‌ప్లేలో యశస్వి ధనాధన్‌తో ప్రత్యర్థి బౌలర్లు మానసికంగా వెనుకంజ వేస్తున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ఇది గొప్పగా ఉపయోగపడుతోంది. అయితే, యశస్వి పవర్‌ప్లే దాటి ఆడితే జట్టు మరింత లాభపడుతుంది. ఆ దిశగా జైస్వాల్ మరింత దృష్టి సారించాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ రాకతో రుతురాజ్ గైక్వాడ్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. తుది జట్టులో ఒక్క స్పిన్నర్‌కు అవకాశం దక్కితే.. కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ మధ్య పోటీ ఉండనుంది. ఈ ఏడాది రవి బిష్ణోయ్ మెప్పించే మాయ చేస్తున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. మరోవైపు రీ ఎంట్రీలో కండ్లుచెదిరే మ్యాజిక్ చేస్తున్న కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టడం సైతం జట్టు మేనేజ్‌మెంట్‌కు అంత సులువైన నిర్ణయం కాబోదు. దీపక్ చాహర్ అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో ముకేశ్ కుమార్ ఆడనున్నాడు. అర్షదీప్ సింగ్ ఆరంభంలో, ఆఖర్లో పరుగుల నియంత్రణ పాటించాలని జట్టు కోరుకుంటుంది. అతడు మరీ ఎక్కువగా పరుగులు సమర్పిస్తున్నాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ పేస్ విభాగానికి సారథ్యం వహించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ఫినిషర్ పాత్ర కోసం రింకూ సింగ్, జితేశ్ శర్మ పోటీపడుతున్నారు. ఇద్దరూ భీకర ఫామ్‌లో కనిపిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో రింకూ సింగ్, జితేశ్ శర్మ బ్యాటింగ్‌పై ప్రత్యేక ఫోకస్ ఉండనుంది.



మిల్లర్ మెరిసేనా?

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుతాలు చేసిన ఆటగాడు డెవిడ్ మిల్లర్. చివరి పది ఓవర్లలో మిల్లర్ మెరుపులు అసాధారణం. నేడు 100వ టీ20 మ్యాచ్ ఆడనున్న డెవిడ్ మిల్లర్ నుంచి దక్షిణాఫ్రికా ఆ తరహా ప్రదర్శన ఆశిస్తోంది. డెత్ ఓవర్లలో ఊచకోత కోసే మిల్లర్.. సాధించాల్సిన రన్‌రేట్ 13కు పైగా ఉన్నప్పటికీ ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. వందో మ్యాచ్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడేందుకు మిల్లర్ సిద్ధమవుతున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో డికాక్ లేకపోవటంతో.. హెండ్రిక్స్ అవకాశాలు దక్కించుకుంటున్నాడు. కానీ సత్తా చాటితేనే జట్టులో నిలుస్తామనే సంగతి అతడికి బాగా తెలుసు. కుర్రాళ్ల చాన్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో హెండ్రిక్స్ తనదైన మ్యాజిక్ చేయాల్సి ఉంది. సఫారీ జట్టులో ఎక్కువగా కుర్ర క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. యువ జట్టుతోనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లాలని సఫారీల ఆలోచన. బర్గర్, మార్కో జాన్సెన్, స్టబ్స్, మాథ్యూలు కీలకం కానున్నారు.,

పిచ్, వాతావరణం

పోర్ట్ ఎలిజబెత్‌లో నేడు వర్షం సూచనలు ఉన్నాయి. మ్యాచ్ ముంగిట, మ్యాచ్ సమయానికి సైతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డర్బన్‌లో మ్యాచ్ టైమ్‌లో వర్షం సూచనలు లేకపోయినా.. కుండపోత కనిపించింది. ఇక్కడ మ్యాచ్ టైమ్‌లో వర్షం సూచనలు ఉండటంతో అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎస్ఏ20 లీగ్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. సఫారీలు సైతం ఇక్కడ రెండు టీ20లే ఆడారు. గెలుపోటముల రికార్డు 1-1గా ఉంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

తుది జట్లు (అంచనా)

భారత్ : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

దక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, మాథ్యూ, ఎడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డెవిడ్ మిల్లర్, ఫెరేరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, జెరాల్డ్, బర్గర్, షంషి.



సంజయ్‌ని తప్పించండి

క్రీడాశాఖ మంత్రికి రెజ్లర్ల వినతి

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష రేసు నుంచి బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అనుచరుడు సంజయ్ సింగ్‌ను తప్పించాలని అగ్రశేణి రెజ్లర్లు, ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలు సోమవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరారు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా 12 ఏండ్లలో బ్రిజ్‌భూషణ్ ఎన్నో ఆగడాలకు పాల్పడ్డాడని, మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని రెజ్లింగ్ క్రీడాకారులు జంతర్‌మంతర్ వద్ద రెండు దఫాలుగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. రెజ్లర్ల నిరసనను విరమింపజేసేందుకు.. బ్రిజ్‌భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవరూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయరనే హామీ క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చారు. కానీ డిసెంబర్ 21న ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో జరుగనున్న ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అత్యంత సన్నిహితుడు సంజయ్ సింగ్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. దీంతో రెజ్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిజ్‌భూషణ్ పదవిలో లేకపోయినా.. అతడి సన్నిహితుల ద్వారా మళ్లీ సమాఖ్యను నడిపిస్తాడని, మల్లయోధుల ఆందోళనకు అర్థమే లేకుండా పోతుందని ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రితో బజరంగ్, సాక్షి తెలిపారు. సోమవారం క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్‌ను స్టార్ రెజ్లర్లు కలిశారు.

అతడు తప్పుకోకుంటే...

'క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ను కలిశాం. గతంలో ఇచ్చిన హామీ గుర్తు చేశాం. బ్రిజ్‌భూషణ్ అనుచరులు ఎవరూ ఎన్నికల్లో నిలబడకుండా చూస్తామని మాట ఇచ్చారు. సంజయ్ సింగ్... బ్రిజ్‌భూషణ్‌కు అత్యంత సన్నిహితుడు. అతడు అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలి. లేదంటే, రెజ్లర్ల భవిష్యత్ కార్యాచరణపై పునరాలోచన చేస్తాం. అదే విషయాన్ని క్రీడాశాఖ మంత్రికి తెలిపాం. అధ్యక్ష అభ్యర్థిగా నిలిచిన అనిత షియోరాన్‌పై మాకు అభ్యంతరాలు లేవు. ఆమె మాజీ మల్లయోధురాలు. రెజ్లర్లు దేశానికి మెడల్ తెచ్చేందుకు ఎంత కష్టపడతారనే సంగతి ఆమెకు తెలుసు. మాజీ రెజ్లర్లు ఫెడరేషన్‌లో ఆఫీస్ బేరర్లుగా ఉండాలని కోరుకుంటున్నాం. అనిత కామన్‌వెల్త్ గేమ్స్ మెడలిస్ట్.. రెజ్లర్ల డిమాండ్లను అర్థం చేసుకుంటుంది' అని సాక్షి, బజరంగ్ తెలిపారు.

డిసెంబర్ 21న జరిగే ఎన్నికల్లో రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక లాంఛనమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఓటర్లలో 90 శాతం మంది మద్దతు బ్రిజ్‌భూషణ్ కూడగట్టినట్టు సమాచారం. దీంతో మాజీ రెజ్లర్ అనిత నిలిచినా.. ఆమెకు పెద్దగా అవకాశాలు లేనట్టే. 12 ఏండ్ల అధ్యక్షుడిగా కొనసాగిన బ్రిజ్‌భూషణ్ నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం ఈసారి రేసులో నిలువలేదు. అతడి కుమారుడు కరణ్ సింగ్ (ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు), అల్లుడు విశాల్ సింగ్ (బిహార్ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు)లు సైతం ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.

4 వేదికలు, 41 మ్యాచులు

- ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్
- డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి భారత్

దుబాయ్ : ఐసీసీ మెన్స్ అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ అనూహ్య పరిణామాల నడుమ దక్షిణాఫ్రికా తరలిన సంగతి తెలిసిందే. శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేయటంతో.. ఆ దేశం ఆతిథ్య హక్కులు కోల్పోయింది. దక్షిణాఫ్రికాలో నాలుగు నగరాల్లో 41 మ్యాచులతో కూడిన ప్రపంచకప్ జరుగనుంది. 2024 జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ మేరకు ఐసీసీ సోమవారం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది.



ఫార్మాట్ మారింది : అండర్-19 ప్రపంచకప్ ఫార్మాట్‌ను ఐసీసీ మార్పు చేసింది. గతంలో గ్రూప్ దశ తర్వాత నాకౌట్ షురూ అయ్యేది. ఇప్పుడు గ్రూప్ దశ తర్వాత సూపర్ 6 దశను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచులు ఉంటాయి. తొలుత ప్రకటించినట్టే నాలుగు గ్రూపుల్లో నాలుగేసి జట్లు పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ భారత్ సహా బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్‌లు గ్రూప్-బిలో.. ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియాలు గ్రూప్-సిలో.. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్‌లు గ్రూప్-డిలో ఉన్నాయి. గ్రూప్ దశ మ్యాచుల అనంతరం ఆరు జట్లు సూపర్6 దశకు చేరుకుంటాయి. సూపర్ సిక్స్‌లో ఆరు జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 11న టైటిల్ పోరు జరుగనుండగా, ఆ తర్వాతి రోజును రిజర్వ్ డేగా ఉంచారు. భారత్ తన తొలి మ్యాచ్‌ను జనవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ప్రధాన టోర్నీకి ముందు ప్రతి జట్టు రెండు వార్మప్ మ్యాచులు ఆడనుంది. వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచులు జనవరి 13-17న షెడ్యూల్ చేశారు.

ట్రావిశ్ హెడ్ పట్టేశాడు

దుబాయ్ : 2023 ప్రపంచకప్ ఫైనల్ హీరో, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిశ్ హెడ్ ప్రతిష్టాత్మక ఐసీసీ పురస్కారం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో, భారత్‌తో టైటిల్ పోరులో ట్రావిశ్ హెడ్ గెలుపు ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. సఫారీపై 62, భారత్‌పై 137 పరుగులతో మెప్పించాడు. దీంతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (నవంబర్)గా నిలిచాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ నహిద అక్తర్ మహిళల విభాగంలో నవంబర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచింది.



చెస్ చాంప్స్ వీరేశ్, శ్రేయ

జాతీయ చెస్ టోర్నీ



హైదరాబాద్ : 36వ జాతీయ అండర్-13 చెస్ చాంపియన్‌షిప్స్ విజేతలుగా మహారాష్ట్రకు చెందిన వీరేశ్ (బాయ్స్), శ్రేయ్ (గర్ల్స్) నిలిచారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పోటీల్లో 9.5 పాయింట్లు సాధించిన ఈ ఇద్దరు చాంపియన్‌షిప్ ట్రోఫీలతో పాటు చెరో రూ.80 వేల నగదు బహుమతి సైతం అందుకున్నారు. ఆదర్శ్ ఉప్పల (తెలంగాణ), రాఘవ్ (తమిళనాడు) బాలుర విభాగంలో సిల్వర్, కాంస్యం నెగ్గారు. బాలికల విభాగంలో శన్మతి శ్రీ (తమిళనాడు), కళ్యాణి (కేరళ) 2, 3 స్థానాల్లో నిలిచారు. సిల్వర్ మెడలిస్ట్‌కు రూ.60 వేలు, కాంస్య పతక విజేతకు రూ.48 వేలు ప్రైజ్‌మనీ దక్కింది. ఎస్‌సీఆర్ఎస్ఏ చెస్ మాజీ కార్యదర్శి ఉమా శంకర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పి.బి.ఆర్ రాథోర్, తెలంగాణ చెస్ సంఘం అధ్యక్ష, కోశాధికారులు కె.ఎస్ ప్రసాద్, వంశీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

నవచిత్రం



సిద్దు, బివిఎస్ఎన్‌ప్రసాద్, బొమ్మరిల్లు భాస్కర్

క్రేజీ కాంబోలో వినోదాత్మక చిత్రం

సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ఎస్‌విసిసి37 అని ఫిక్స్ చేశారు. సోమవారం ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు కనిపిస్తున్నారు.

సిద్దు, బొమ్మరిల్లు భాస్కర్ వంటి డిఫరెంట్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. వీరిద్దరి కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని, త్వరలోనే క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.

ప్రేక్షకులు కచ్చితంగా భయపడతారు

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు.



యశ్వంత్, శ్రీరామ్, ఖుషీ రవి, సాయికిరణ్ దైదా

ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళ వారం ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ, 'ఈ సినిమా ఏంటి అనేది మీకు ఈనెల 15న తెలుస్తుంది. ఈ సినిమాని థియేటర్‌లో చూడటానికి నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.' అని తెలిపారు. 'నేను ఎప్పుడూ మంచి నటులు, మంచి దర్శకులు, మంచి నిర్మాణ సంస్థ, మంచి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయాలని కోరుకుంటాను. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరింది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని కథానాయిక ఖుషీ రవి చెప్పారు. దర్శకుడు సాయికిరణ్ దైదా మాట్లాడుతూ, "నల్గొండ జిల్లాలో జరిగిన ఒక యదార్థ ఘటనను తీసుకొని, దాని చుట్టూ కల్పిత కథ అల్లుకొని హర్రర్ జోనర్‌లో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమా చూసి భయపడతారు' అని అన్నారు.

'ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈనెల 15న మా పిండం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతుంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను'నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి చెప్పారు.

మెస్మరైజ్ చేసే విజువల్ వండర్

వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్న చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. తమ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌లో ఇదొక విజువల్ వండర్‌గా ఉండబోతుందని ప్రామిస్ చేస్తోంది. యదార్థ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించనున్నారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లార్ నటిస్తున్నారు.



వరుణ్ తేజ్

ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎయిర్‌ఫోర్స్‌పై వస్తున్న తొలి చిత్రం. సినీ ప్రేక్షకులకు గొప్ప సినిమా అనుభూతిని కల్పిస్తామని నిర్మాతలు ఇటీవల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మోషన్ టీజర్‌తో సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా విడుదల కానుంది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ అతిపెద్ద వైమానిక దాడుల్లో ఒకదానికి సిద్ధమవుతున్నందున అద్భుతమైన మోషన్ టీజర్ ఆపరేషన్ వాలెంటైన్ ప్రపంచం గురించి ఒక గ్లింప్స్‌గా ప్రజెంట్ చేస్తోంది.

మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్యసాహసాలని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమా చూపనుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్) సహ నిర్మాతలు.

యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రైటర్స్ . ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుంది.

సరదా.. సరదాగా..

వెంకటేష్ నటిస్తున్న తన 75వ చిత్రం 'సైంధవ్'. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం వీవీఐటీ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సినిమాలోని సెకండ్ సింగిల్ 'సరదా.. సరదాగా'ని లాంచ్ చేశారు.

సంతోష్ నారాయణన్ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడీగా స్వరపరిచారు. వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య సాగే సంభాషణతో పాట ప్రారంభమవుతుంది. ఆమె అతని భార్య కాదు కానీ కుటుంబ సభ్యురాలిగా ఉండాలను కుంటోంది. సారా పోషించిన వెంకీ కుమార్తె పాత్రతో పాటు ఇద్దరి చూడచక్కని ప్రయాణాన్ని ఆకట్టుకుంది.

జ్వరం ఉన్నప్పుడు పాప వెంకటేష్‌ని చూసుకోవడం, తల్లి కాలమ్‌లో శ్రద్ధ సంతకం చేయడం, వెంకీ తన కుమార్తెను ఉత్సాహపరిచేందుకు పాఠశాల వార్షిక వేడుకకు హాజరు కావడం లాంటి సన్నివేశాలతో ఈ పాట అందర్నీ అలరిస్తుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వారి మధ్య బంధాన్ని మరింత అందంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఆ పాటకు ప్రత్యేక ఆకర్షణను తీసు కొచ్చింది.



వెంకటేష్, సారా, శ్రద్ధా శ్రీనాథ్

మొదటి పాట మాస్‌కి, యూత్‌కి బాగా కనెక్ట్ అయితే, రెండో సింగిల్ ఫ్యామిలీలకు కనెక్ట్ అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలోనూ విడుదల కానుంది.



ప్రజ్వల్ దేవరాజ్

కరావళిలో ఏం జరిగింది?

ప్రజ్వల్ దేవరాజ్ 'కరావళి' సినిమాతో అందరినీ పలకరించబోతున్నారు. 'అంబి నింగే వయసైతో'తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్ పై గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబాల చుట్టూ ఈ కథ తిరుగు తుంది. ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమోలను సోమవారం విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే పాన్ ఇండియాకు పర్‌ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్టుగా కనిపిస్తోంది. తమ భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, తమ మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటు న్నామని దర్శక, నిర్మాత గురుదత్త గనిగ తెలిపారు.



సోహెల్, మేఘ లేఖ

హిట్ ఖాయం

'బిగ్‌బాస్' ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్‌లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం 'బూట్ కట్ బాలరాజు'. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం డైరెక్టర్ అనిల్ రావిపూడి టీజర్‌ని లాంచ్ చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

హీరో సోహెల్ మాట్లాడుతూ, 'బెక్కం వేణుగోపాల్ టీం ఈ కథని డెవలప్ చేశారు. ఆయన సినిమాల్లో ఉండే ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాలోనూ ఉంటుంది. భీమ్స్ ఎనర్జిటిక్ పాటలు ఇచ్చారు. అనూప్ మంచి ఆర్‌ఆర్ చేశారు' అని తెలిపారు. 'అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. రాకేశ్, రామ్ ప్రసాద్ మంచి మాటలు రాశారు. మా టెక్నికల్ టీం ఎంత గానో సపోర్ట్ చేశారు' అని దర్శకుడు శ్రీ కోనేటి చెప్పారు.

నిర్మాత పాషా మాట్లాడుతూ, "ఒసేయ్ రాములమ్మ'లో విజయశాంతిని ఎలా చూశారో.. ఇందులో ఇంద్రజని అలా చూస్తారు. నిర్మాతగా నా తొలి చిత్రమిది. ఈ సినిమా తప్పకుండా పెద్దవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.

యూనివర్సల్ కాన్సెప్ట్..

హీరో వైభవ్ నటించిన తాజా సినిమా 'ఆలంబన'. పార్వతి నాయర్ కథానాయిక. పారి కె విజయ్ దర్శకుడు. కోటపాడి జె రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈనెల 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. హీరో వైభవ్ మాట్లాడుతూ, 'నాకు చాలా పెద్ద సినిమా ఇది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డబ్బింగ్ వెర్షన్ చూశా. చాలా బాగా వచ్చింది. పీటర్ మాస్టర్ రెండు బ్రహ్మాండమైన ఫైట్స్ చేశారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ బావుంటుంది. మంచి సాంగ్స్ ఇచ్చారు. సినిమా మొదలైన 15 నిమిషాల తర్వాత జీనీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత నుంచి చివరి వరకు ఉంటుంది' అని తెలిపారు. 'నా తొలి చిత్రమిది. తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది. జీనీ ఉందని ఇది చిన్న పిల్లల సినిమా అనుకోవద్దు. పెద్దలు కూడా చూసే సినిమా. యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా' అని దర్శకుడు పారి కె విజయ్ చెప్పారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 'శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్' తర్వాత తెలుగులో మేం విడుదల చేస్తున్న చిత్రం ఇది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్' అని అన్నారు.



పార్వతి నాయర్, వైభవ్

Printed and Published by Nandayla Narsimha Reddy on behalf of Navatelangana Printers Private Limited, Printed at Navatelangana Printers Private Limited Nallapaneni Kasaiah Nagar, Tallampadu, Khammam-507170, Telangana State, Published at Navatelangana Printers Private Limited, Nallapaneni Kasaiah Nagar, Tallampadu, Khammam-507170, Editor : R.Sudha Bhaskar. TEL TEL/2015/60886